Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

నాగరాజామాత్య, పెద్దాడ

శకుంతలా పరిణయము

చెన్నపట్టణము, 1900

Record no. 727

Nāgarājāmātya, Peddāḍa

Śakuntalā pariṇayamu

Cennapaṭṭaṇamu, 1900

Record no. 727

SUNDARAYYA VIGNANA KENDRAM
1-8-1/B/25/A, Bagh Lingampalli
Hyderabad – 500 044, Andhra Pradesh, India

నాగరాజామాత్య, పెద్దాడ.
శకుంతలా పరిణయము / పెద్దాడ నాగరాజామాత్య ప్రణీతము.-
చెన్నపట్టణము: శ్రీమదానందముద్రాక్షరశాల, 1900.
vi, 126, 4 p. ;20 cm.
Record no. 727

Nāgarājāmātya, Peddāḍa.
Śakuntalā pariṇayamu / Peddāḍa Nāgarājāmātya praṇītamu.-
Cennapaṭṭaṇamu : Śrīmadānandamudrākṣaraśāla, 1900.
vi, 126, 4 p. ;20 cm.
Record no. 727

35 mm microfilm
Image placement: IA (IIA) IB IIB   Date filming began:

శ్రీ

[illegible]లాపరిణయము.

త్పద్దాడ నాగరాజామాత్యప్రణీతము.

శ్రీ రాజా కొచ్చెర్లకోట

రామచంద్ర వేంకటకృష్ణారావు బహద్దర్ బి. ఏ.

పోలవరం జమీందారు గారిచే

ప్రకటితము.

శ్రీమదానందముద్రాక్షరశాలయందు ముద్రితము.

చెన్నపట్టణము.

All Rights Reserved.

1900.

Sundarayya Vignana Kendram
Hyderabad-500 044

For favour of review

PREFACE.

The Author of this book, Peddada Nagarazu Garu, was a very great Sanskrit and Telugu scholar and poet, and was for a long time pleader in the *Adalat Court* at Rajahmundry and the *Provencial Court* at Masulipatam. He was my great-grandfather on my paternal side and I find myself fortunate in the honour reserved to me by its publication. His son and my grandfather, Mallikarjunudu Garu, being too young when the author died, all his extensive library together with his works was totally neglected and has consequently perished. At length, I was able to get a manuscript copy of the book from Guruzada Sreeramamurty Pantulu Garu, the author's brother's grandson, who in the course of conversation mentioned about it to me one day. Although the printing of the book was entrusted to the Proprietors of the Ananda Press long ago, its publication was delayed till now, for some reason or other and my own long serious sickness. It has been however ordained that my completing and taking the B. A. degree and the publication of this, my great-grandfather's work, should take place in the same year. I am only sorry that my father who was living at the time when I obtained the manuscript copy of this book and was writing it out for publication and Mr. Guruzada Sreeramamurty Pantulu to whom I am much indebted for the manuscript copy, and who both were so very anxious to see it in print, were not able to see it so afterall.

The merits and demerits of the book will be better judged by the readers themselves. The book is evidently

written on the lines of the renowned Peddanna's Manucharitramu. If Kristnakavi's Sakuntalaparinayam published by the proprietor of the Vijayanti Press deserves to be called "*Pinnavasucharitramu*" this book should be called "*Pinnamanucharitramu.*" The style of the book is very chaste and good and is entirely without mistakes. The author was a very great Sanskrit scholar and as such his work contains more Sanskrit than Telugu words. The theme in the book closely follows that in the Mahabharata and the book does not contain one single idea, borrowed from Kalidasa's Drama as Kristnakavi's book does in several places. The work is a Mahakavyam, as it has all the necessary qualifications of such under the rules of rhetoric. I have taken great care to publish this book without mistakes and shall correct all such blunders as might have crept into, in a second edition of it if it fortunately comes to be edited a second time. I am very much indebted to M. R. Ry. Vaddadi Subbarayudu Garu and Akundi Vyasamurty Sastry Garu who have helped me a good deal in correcting the proofs, when I was busy with my studies for the History branch of the B. A. degree examination.

COCANADA,
August 1900.

K. R. V. KRISHNA RAU.

పీఠిక.

ఈ గ్రంథము గోదావరీ మండలములోని వీరవ సరమని ప్రకృతమున వ్యవహరింపఁబడుచున్న వీరాసనగ్రామవాస్తవ్యులును, గౌతమగోత్రులును, నాప్రపితామహులును నగు పెద్దాడ నాగరాజుగారిచే రచియింపఁబడినది. నాపితామహులగు మల్లికార్జునుఁడుగారి బాల్యముననీయన స్వర్గస్థుఁడగుటచే మాయింట నుండెడి సంస్కృతాంధ్రగ్రంథములన్నియు శిథిలములైపోయి యెట్టెటులో యీ గ్రంథము ప్రతియొకటి కృతికర్తసోదరుఁడు గంటలరాయుని మనుమఁడగు శ్రీ గురుజాడ శ్రీరామమూర్తి పంతులుగారికి లభించినది. ప్రసంగవశమున నొకనాఁడు శ్రీరామమూర్తిపంతులుగారీ గ్రంథమును గూర్చి మాటలాడుచు నాకీప్రతికను నొసఁగి విద్వత్కవియగు నాప్రపితామహుని గ్రంథమును నేనే యచ్చొత్తించి ప్రకటించు భాగ్యము నాకుఁ గలుగఁజేసిరి. నేనీగ్రంథమును మిక్కిలి శ్రద్ధతో వ్రాసి ముద్రింపవలయునని యెంత యత్నించినను రెండవప్రతి లభింపకపోవుటచే నాలస్యము చేయవలసివచ్చినది. తుదకు నేను పట్టపరీక్షయందు సంపూర్ణముగాఁ గృతార్థుఁడనై శాస్త్రిబ్రహ్మచర్యపదవి నందుటయు, నీగ్రంథము పూర్తియగుటయుఁ గూడ నొక్కసారి చేకూఱవలయునని పరమేశ్వరుని యుద్దేశము కాఁబోలును గాన నేఁటికీగ్రంథముద్రణము సంపూర్ణమైనది. విద్వత్కవియునమాత్యశిఖరుఁడునునై కీర్తివడసిన నాప్రపితామహుని గ్రంథమును నేనచ్చొత్తింపఁ గలుగునట్లనుగ్రహించి నందులకుఁ బరమేశ్వరున కనేక వందనము లాచరించుచున్నాఁడను. కాని యీగ్రంథముముద్రితమగుటఁ గాంచఁగోరిన నాతండ్రిగారగు నాగరాజుగారును నాకీగ్రంథమును లభింపఁజేసిన శ్రీరామమూర్తి పంతులుగారును నిది యచ్చొత్తింపఁబడి యుండుటఁ గాంచి సంతసించు భాగ్యముమాత్రము గలుగక పోయినది.

ఈ కవితండ్రి సూరయామాత్యుఁడు, తల్లి సావిత్రమ్మ. ఈయన ఆ 1760 సంవత్సరప్రాంతమున జన్మించి ఆ 1825 వ సంవత్సరమునకు సరియగు వ్యయ సంవత్సరమున జ్యేష్ఠ బ ౮ దినమున స్వర్గస్థులైరి. ఈయన ముప్పది సంవత్సరముల పర్యంతము మొగలితుఱ్ఱులో శ్రీ [illegible] తిరుపతి రాజుగారియొద్ద విద్వత్కవిగానుండి

వారిచే ననేక బహుమానములనంది ఆ 1802 సంవత్సరమున రాజమహేంద్రవరమున "అదాలత్కోర్టు" లో న్యాయవాదిగానుండి తరువాతఁ గొంతకాలము కృష్ణామండలములోని మచిలీబందరున "ప్రావెన్షల్" కోర్టులో న్యాయవాదిగానుండి యనేకమంది జమీందారులచేఁ గోమరాజుపాలెము తుపాకులగూడెము లోనగు గ్రామములు మొదలగు పెక్కు బహుమానములనంది సంస్కృతాంధ్రభాషల యందును, సంగీతమునందును నఖండపాండిత్యమును సంపాదించియుభయభాషలయందును ననేక గ్రంథముల రచించి వీరవాసరమున భద్రకాళీప్రతిష్ఠయు, శృంగవృక్షగ్రామమున శివాలయమును, ఇరుసుమండలో ధర్మారామమును వీరవాసరమున దనసోదరుఁడగు గంటలరాయుఁడుగారి పేర నొకతటాకమును నిర్మించి సప్తసంతానప్రాప్తిఁ గ్రమముగా వడసి వదాన్యశిఖామణియని ప్రసిద్ధిఁగాంచెను.

ఈయన "చ॥...సూరిమం|డలహితముఖ్యకార్యరచనాకుశలాత్ముఁడ నాగరాజునా వెలసిననాఁడ" నని యీ గ్రంథమున వ్రాసికొని యుండుటం జేసి ఆ 1802 వ సంవత్సరమున రాజమహేంద్రవరమున నదాలత్కోర్టులో న్యాయవాదిగఁ బ్రవేశించిన తరువాతనే యీశకుంతలాపరిణయము రచియించెనని నిశ్చయింప వలసియున్నది. మఱియు నీకవి సంస్కృతాంధ్రములలో ననేకేతర గ్రంథములు రచియించెనుగాని యీయన పుత్రులగు మల్లికార్జునుఁడుగారు బాల్యులగుటచే నవియన్నియు నశించిపోవుటయేగాక నామమాత్రావశిష్టములైనఁ గాకపోయినవి.

ఈశకుంతలాపరిణయకథ మొదట భారతాదిపర్వమున సంక్షేపముగాఁ జెప్పఁబడియున్నది. పిమ్మట కాళిదాసుఁడు దానిని గొన్నిమార్పులతో దృశ్యప్రబంధముగా రచించెను. అనంతరము పదునేడవ శతాబ్దమున బిల్లలమఱ్ఱి పినవీరభద్రుఁడు తెనుఁగునఁ బ్రబంధముగా నొనర్చెను. తదనంతరమించుమించు పదునెనిమిదవ శతాబ్దారంభమున నెల్లూరు మండలమున జిఱుమామిళ్ల పాపయ్యకుఁ గృతిగాఁ గృష్ణకవియొక శకుంతలాపరిణయమును గోదావరీమండలమున గుయ్యేటి గ్రామవాసియగు పిండిప్రోలి లక్ష్మణకవియొకటియుఁ బ్రకృత గ్రంథకర్తయొకటియు మూఁడుప్రబంధములు రచించిరి. వీరుమువ్వురును సమకాలీనులగుటచే నొకరిగ్రంథమును మఱి

కిదియొకవేళ దొరకినదొరకి యుండవచ్చును. పిదప ఆ 1890 సంవత్సరమున కృష్ణామండలములోని గుంటూరునివాసులగు విద్వాన్ మాడభూషి వేంకటాచార్యుల వారు "భరతాభ్యుదయ" మను నామమున వేఱొండుగ్రంథమును రచించిరి. మఱియు విశాఖపట్టణమండలమున నొకకవి యొక శకుంతలాపరిణయమును రచియించెనని తెలియవచ్చుచున్నది. ఇందఱు కవిపుంగవు లీయొక్కకథనే కైకొని యనేకవిధములఁ దమనేర్పుజూపుచుఁ బ్రబంధములను రచియించుటంజేసి స్త్రీపురుషులు ముఖ్యముగా నేర్చుకొనఁదగిన పతిభక్తిసూనృతవ్రతాచరణము మొదలగు నీతివిశేషముల కిది యాకరమని వేఱుగఁ జెప్పనవసరములేదు.

ఈకథను గాళిదాసుఁ డొకవిధముగాఁ గల్పించి నాటకముగా విరచించె. కృష్ణకవి మఱియొకరీతిగాఁ గూర్చి ప్రబంధ మొనర్చెను. ఈనాగరాజామాత్య కవివరుఁడు భారతముననున్న మూలకథను మార్పుగావింపక యనేకచిత్రవర్ణనములతో నీమహాప్రబంధమును రచియించెను. ఈయనకవిత్వము మూఁడువంతులకంటె నెక్కుడుగ సంస్కృతపదభూయిష్ఠమైయున్నను గైశికీవృత్త్యాశ్రయమై వైదర్భీరీతితోఁ గదళీపాకముగా వినువారివీనులకు విందులుగొలిపెడు లలితమగు మృదుపదములతోఁ గడుమధురముగానున్నది. మనుచరిత్రము ననుసరించి యీకవి యీగ్రంథమును రచియించెను. పెద్దనామాత్యుఁడు మనుచరిత్రమున వరూధినీప్రవరాఖ్యుల సమావేశసందర్భమున వర్ణించిన విధముననే యీకవి మేనకావిశ్వామిత్రసమావేశసందర్భమునఁ గడురమ్యముగా వర్ణించెను. గుణమణులచే మిగులఁ బ్రకాశించుచుండుటచే నిందు దోషలేశములు మృగ్యములు.

"చ॥ తెఱవమొగంబుసౌరు, నడతీరు, కనుంగవడాల్బెడంగు, ముం
గురులమెఱుంగు, గుబ్బకవగొప్పతనంబు, గళంబుసొంపు, వా
తెఱరుచిపెంపు, చెక్కుఁగవఁదేఱినయందముఁ, గౌనుచందమున్,
నెఱిజఘనంబు సంపదగణింపఁదరంబె విధాతకేనియున్."

ఆ౧-౧౫౭ పద్యము.

అను నీపద్యద్వితీయపాదమున "ముంగురులను పదము రేఫఘటితమయ్యుఁ దెఱవలోనగు శకటరేఫప్రాసత్రయముతోఁ గూర్పఁబడినది కావున మూఁడింటి కొక్కటి చేర్పవచ్చునను మతాంతరసిద్ధాంతముచే నీరేఫద్వయప్రాసప్రయోగము దూష్యముకాదు.

గీ॥ ఇందువంశజమణిభవాదృశులయిట్టు । లవ్వృతమాడంగనితములననఁబనేమి॥

ఆ3-౨౪౧ పద్యము.

మ॥ మత్పూరాచరితపుణ్యం బట్టిదై యుండన । ల్పమదిందూఱఁబనేమటంచు సుతు

కేలంబూనిఖిన్నాత్మయై॥ ఆ3-౨౫౭ పద్యము.

అను నీరెండుపద్యములయందును "బనేమి" యనునెడ నిత్యసంధి గావింపఁబడెయె. "ననఁగనేల, దూఱఁగనేల" యనిసవరించినచో నేమియువిపరీతముండదు.

కాకినాడ, ఆగష్టు 1900. } కొచ్చర్లకోట-రామచంద్రవేంకటకృష్ణరావు.

Ganti Venkata
Vidwan.

శ్రీరామజయం.

శుభమస్తు.

అవిఘ్నమస్తు.

శకుంతలాపరిణయము.

శ్రీ వాణీవర వాసవాదిసురరాజిప్రార్చితాంఘ్రిద్వయా
సేవాచాగసుధీమనోభినుతసంసిద్ధిక్రియాశాలియై
భావింపం దగులోకరక్షణకళాప్రావీణ్యగణ్యుండు కా
శీవిశ్వేశుఁడు ప్రేమతో నను శుభశ్రీయుక్తునిం జేయుతన్.

ఉ. అక్షయభోగశాలిని మహాశ్రుతిమస్తకనాట్యశాలికా
లక్షితరూపలక్షణ కళామహిమోన్నత భక్తజాలసం
రక్షణభద్రవీక్షణపరంపర లోకముతల్లియౌ విశా
లాక్షి కరంబు మామకమనోభిమతార్థసమృద్ధిఁగూర్చుతన్. 2

చ. కనుఁగొనఁజేరెదం బుడమికానుపుచన్నవకుంకుమద్యుతిన్
బెనఁగొను క్రొత్తముత్తియపుఁజేరు సముజ్జ్వలసాంధ్యరక్తిమం
బెనసినతారకాళి యన నింపెసలారుదినేంద్రవంశపా
వనుఁడగురామచంద్రుఁ డనవద్యకృపారసదృష్టిఁ బ్రోచుతన్. 3

సీ. మున్నీటిమొలనూలిముగుదగర్భము చల్లనిది యన్నయెన్నికఁ బొదలఁజేంచె
కెంద్రైదుతేరులదండిరాతొలిచూలి కనువుగానిలుకేని తనము నిలిపె
పెకకంటిదొరవింటి చిద్రుపలుదనరునుం కున యని జగమాడి కొనఁగవెలసెఁ
దొలిమేన నోఁచునోములపంట నాకిది యని తండ్రి తనుఁ గొనియాడ మొ[illegible]

తే. మొగులు తెగఁ బాయని మెఱుఁగు మొత్తమటులు
మగనిడాచక్కి వెలసె నేసొగసుఁదమ్మి
గీము దొరసాని యా రాముగేస్తురాలు
పుడమికానుపు సిరులిచ్చి ప్రోచుఁగాత. 4

మ. పలుకుంబోటి కరంబుఁ గేలఁ గొని యాపద్మాక్షి వ్రీడాభరం
బొలయం బోకు మపూర్వచిత్రకథ యొండొప్పం బ్రబంధింతు మి
క్కాలిప్రేమం గనుమంచుఁ దస్మిషమునం గెమ్మోవిఁ జుంబించు నా
నలినాక్షీహృదయేశ్వరుండు నను నంతర్వాణిగాఁ జేయుతన్. 5

ఉ. చేవిలసిల్లు రాచిలుక చెచ్చెర బింబమనీష నొక్కఁ గె
మ్మోవిఁ దలిర్చు గంటు నలుమోములఁ వేలుపు గాంచి నవ్వఁ ద
ద్భావ మెఱింగి సిగ్గుతడఁబాటున మోమరవంచు భారతీ
దేవి యొసంగుఁగాత పరిదీప్తకవిత్వవచోవిచిత్రతన్. 6

ఉ. వేదములాదిగాఁ గలుగు విద్యల కొజ్జ యటంచు లోకమా
మోదముతో నిరంతరము ముందు సపర్యల గారవింప న
త్యాదృతిఁ గోరికల్ నెరపునట్టి మహామహిమావలంబు లం
బోదరు నాపదాననసహోదరు నాత్మ భజించి మ్రొక్కెదన్. 7

ఉ. ప్రాకటశబ్దగౌరవము భావరసధ్వని పాకవృత్తు ల
స్తోకముగా జగంబభినుతుల్ పచరింపఁగ రామభారతా
ఖ్యైకకథావిశేషముల నామరభాష రచించినట్టి వా
ల్మీకిపరాశరాత్మజుల మేదురభక్తి భజింతు నెమ్మదిన్. 8

ఉ. వ్యాసముఖోజ్జ్వలన్మధురవాగభివర్ణితభారతం బనా
యాసముచే మనోహరపదార్థరసప్రతిపాదకంబుగాఁ
జేసి తెనుంగుబాసకృతి శిష్టజనస్తుతిఁ గన్న నన్నయో
ర్వీసురమౌళి నెట్టన రవిద్యుతిఁ దిక్కన నాత్మఁ గొల్చెదన్. 9

చ. పలుకుల తేట భావముల పద్ధతి పాకముసొంప లంక్రియా
కలన సమాసరూఢి రసగౌరవ మర్థము వృత్తి రీతులున్

గలుగ రచించు కబ్బములు కబ్బములెన్నఁగ జల్లిపొల్లుకూఁ
తలు గుదిగూర్చి చెప్పు కవితల్ సరసుల్ విని మెత్తురే మదిన్. 10

మ. మతిమద్వైదుషిఁ గాకవుల్ పరిభవింపన్ సారశబ్దార్థసం
గతి నూహింపక తప్పులే వెదక నాకాంక్షింతు రద్యుత్తమా
లతి చెల్వారఁగఁ దద్ద్వణాగ్రముల వ్రాల న్వచ్చునాదంశక
ప్రతతుల్ సోఁపినఁ బోకమూఁగెడుగతిన్ భవ్యప్రబంధంబులన్. 11

వ. అనియిష్టదేవతావందనంబును సుకవిజనతాభినందనంబును గుకవినిందనంబునుం గావించి నవరసానుబంధబంధురంబుగా శకుంతలాపరిణయంబను నొక్క మహాప్రబంధంబు రచింపంబూని యొక్క శుభవాసరంబున బంధుమిత్రసుహృజ్జనంబులతో నిష్టమృష్టాన్నసంతృప్తుఁడనై సుఖశయ్య నిద్రించుచుండ నాఁటిరాత్రిచతుర్థయామంబున. 12

సీ. మినువాఁక వలగొన్న గొనబువిన్నొప్పపైఁ గలికిక్రొన్నెలవంక వెలయువాఁడు
పటికంపునిగ్గుడాపలి మేనఁ దలుకొత్తు నెఱపునీలపుఁజాయ యువిదవాఁడు
తొలిమిన్కునుడువులు దొలఁకెడుపునుకపేరుల మొత్త మఱుతఁ జెన్నలరువాఁడు
ననవింటిదంట నెట్టనఁ బూదిగలిపిన కడిఁదిచిచ్చుఱకన్ను గలుగువాఁడు
తే. చిలువరాజన్నిదపుఁదీవఁ జెలఁగువాఁడు,
మిత్తిమొత్తినముమ్మొన మేటివాలు
వాఁడు కాశీవిహారి విశ్వప్రభుండు,
కనికరంబున నెదుట సాక్షాత్కరించె. 13

మ. ఇనసోమానలలోచనుం డిటులు విశ్వేశుండు సాక్షాత్కరిం
చిన హర్షాశ్రుజలార్ద్రలోచనుఁడనై చేమోడ్చి యే నిర్మలో
పనిషద్వాక్యవిశేషసన్నుతులు సల్పన్మెచ్చి యద్దేవుఁడి
ట్లనియెం గూరిమితో దరస్మితరుచిప్రాంచన్ముఖాంభోజుఁడై. 14

తే. వత్స శుభదము పెద్దాడవంశ మతిప
విత్ర మభివందనీయ ముర్వీస్థలమున
నందుఁ బ్రభవించి సకలవిద్యావివేక
సంపదలఁ బెంపుఁ గాంచినజాణ వీవు. 15

వ. సకలజనసంస్తూయమానమనీషావిశేషంబున నాంధ్రభాష నీవురచించిన శకుంతలాపరిణ
యం బనుమహాప్రబంధంబు మదంకితంబు గావించి కృతార్థుండవు గమ్మని దీవించి యమ్మ
హానుభావుం డంతర్ధానంబు నొందిన ననంతరంబున నిద్రమేల్కాంచి కాలోచితకృత్యం
బులు నెలిపి సభాస్థలంబున కరుదెంచి విద్వజ్జనంబుల కీశుభస్వప్నంబు తెలియంగ నెఱింగించిన
విని సభాసదు లత్యంతసంతోషితస్వాంతులై యమ్మహాదేవునియనుమతి నట్ల చేయుమిది
శుభకరంబని పల్కిన విని యేతత్కావ్యకన్యకారత్నంబున కనుకూల నాయకుండు కాశీ
విశ్వేశ్వరుండయని నిశ్చయించికొని మద్వంశావతారవర్ణనాపూర్వకంబుగ నిక్కన్యార
త్నంబునా దేవదేవునికి సమర్పించితి. 16

వంశావళి.

చ. విమలతపోభిరాముఁ డరవిందభవప్రతిమాన శేముషీ
సమధికమూర్తి నిర్విషయసంవిదుదంచితుఁ డంతరంగదు
ర్దమరిపుమర్దనప్రవణతాపరిభాసి యహర్ముఖారుణో
పమరుచిశాలి గౌతమతపస్వి చెలంగుజగత్ప్రసిద్ధుఁడై. 17

క. అనఘులు గొందఱు గౌతమ
మునిపతిగోత్రమున మంత్రిముఖ్యులు కరుణా
వనధులు పెద్దాడకులాం
బునిధిసుధాకరులనంగఁ బొడమిరి పుడమిన్. 18

క. మానితయశుండు దత్సం
తానక్రమముగ జనించె ధైర్యకళాజాం
బూనదశిఖరి సుధీర
జ్ఞానయతత్పరుఁడు పట్టనప్రభుఁడు మహిన్. 19

ఉ. తానరివారిలో మిగులధన్యతఁ గాంచి చెలంగె వేదవి
ద్భాసురబంధుమిత్రజనపుంజము రంజిలఁ జేయుచున్ నిజో
ద్భాసితసంపదం దనకుఁ బట్టనమంత్రి నిరంతరంబు వీ
రానసభవ్యనామకపురంబు గరంబది రాజధానిగన్. 20

ఉ. గుట్టునకబ్ధి చెల్వమునకున్ సిరిపట్టి కరంబు దాల్మికిం
గట్టుల ఱేఁడు ధీగరిమనల్వ వితీర్ణి దినేంద్రసూతికిం

జొట్టము వైభవాప్తిబలసూదనుఁ డంచు గణింపమించె న
ప్పట్టనమంత్రి భూవరసభాపరినృత్యదుదారకీర్తియై. 21

ఉ. పండితసార్వభౌముఁడగు పట్టనమంత్రికిఁ గల్గె దానక
ర్ణుండు సుతుం డఖండధృతి క్రూరకుమంత్రిమనోవిభీతిక
చ్చండభుజాప్రతాపుఁడు వసంతసమాగమ ఫుల్లమల్లికా
పాండురకీర్తి విశ్వపతి భావభవప్రతిమానరూపుఁడై. 22

క. శ్రీమత్పెద్దాడకుల
గ్రామణియగు విశ్వపతికి గాదిలికొమరుం
డై మహనీయశ్రీ ను
ర్వీమండలి వీరరాజు వెలసెను గీర్తిన్. 23

క. నిరతాన్నదానదీక్షా
పరతంత్రుఁడు భోగభాగ్యపరిహసితపురం
దరుఁ డగువీరన చేకొనె
గురుమతి లింగాంబఁ దనకుఁ గులసతిగాఁగన్. 24

క. ఆదంపతులకు విద్యా
భోజమహీజాని సుజనపోషణకరుణా
రాజీవాత్ముఁడు సూరిన
మాజస్తుతకీర్తి సూరమంత్రి జనించెన్. 25

మ. అల పెద్దాడకులాబ్ధిసోముఁడగు సూరామాత్యశార్దూలుఁడ
త్యలఘుశ్రీనిధి నర్సమంబ రిణయంబై భోగభాగ్యోన్నతిన్
బలవైరిప్రతిమానుఁడై ప్రబలెదిక్పాలీసమాలీఢని
ర్మలకీర్తిం దనుసంభవాష్టకఫలప్రాప్తి న్మహీమండలిన్. 26

సీ. అందగ్రజుండు సీతాంభోజలోచనారమణుండు శ్రీవీరరాజమంత్రి
దృఢకీర్తిశాలి ద్వితీయుఁడు ఘనవీరాంబికాపతి యచ్చయప్రభుండు
శ్రీయుతమూర్తి తార్తీయుఁ డమలసీతాంబికాపతి రామయామాత్యుండు
సుగుణాబ్ధి తదవరజుండు వేంకాంబికాహృదయేశ్వరుండు శ్రీకృష్ణమంత్రి

తే. తదనుజన్ములు రాజాభిధానునాఁగ
రాజశరభాఖ్యు బుచ్చన ప్రభులు వెలసి
రవనిఁ బాపమ లక్ష్మి పద్మాక్షి వియ్య
మలనఁదగు కులకాంతల ర్మిలి భజింప. 27

చ. అనుపమకీర్తి వీరనచివాగ్రణి సీతమయందుఁ గాంచెఁ గాం
చననగధీరు నర్థిసురశాఖిఁ బటీరతుషారహీరచం
దనశరదభ్రశుభ్రకిరణప్రతిమానయశోనిధానునిన్
జినశరభాభిధానుని విశిష్టదృగబ్జనిశాంతభానునిన్ 28

తే. ఆశరభమంత్రిభువనవిఖ్యాతనయులఁ
దనయులను గాంచి యయ్యన యనెడువాని
సూరయాఖ్యుని నిరువుర సూరిజనము
వొగడఁ జిరకీర్తిసంపదఁ బ్రోలుపు మిగిలె. 29

ఉ. వీరమయందుఁ గాంచె గుణవిశ్రుతుఁ డచ్చన పుత్త్రులన్ మహో
దారచరిత్రులన్ నరసయాఖ్యుని గంగనఁ బాపయాహ్వయు
న్వీరయమంత్రిశేఖరుని నీరజగర్భముఖంబు లట్లు దు
ర్వారకుమంత్రిగర్వహిమవారిజమిత్త్రుల భవ్యగాత్రులన్. 30

ఉ. అంబుజబాంధవోపమవిభాంగుడు కృష్ణయమంత్రి గాంచె వెం
కాంబికయందు నందనుల నయ్యప వెంకయఁ జేరయాఖ్యున
బ్జాంబకరూపలక్షణసమన్వితు రామయమంత్రి బంధువ
ర్గంబు నుతింపఁగా నలువురన్ ఘనదానకళాధురీణులన్. 31

ఉ. భారవిరాజసాఖ్యునకుఁ బాపమ కిర్వురుపుత్త్రు లంగజా
కారకళాభిరాముఁడగు గంగయ రామయ గల్గి రెన్నఁగా
ధీరులు వార్ధికౌస్తుభవితీర్ణిమణుల్ బలె శుభ్రకీర్తివి
స్తారులభేద్యహృద్యసహజద్యుతిదానకళాధురీణులై. 32

క. వీరలలో నాజవవాఁ
డై రంజిలె నాగరాజ జహారహంబు సుధా

ధారా శరతారా దర
హారాజరనిమ్నగాసమగ్రియశుండై. 33

సీ. తనయాదిభిక్షుకత్వము మానఁడించుక ఘనతరాప్తైశ్వర్యకలనఁ బొదలి
తనయనంగత్వంబుఁ దరలఁ జాలఁ డొకింత వరసుమనోధర్మగరిమఁ గాంచి
తనదినదినకృశత్వము మానఁ డావంత యమృతకళావాప్తి నతిశయిల్లి
తననిరంతరభంగదశ వీడఁడిసుమంత రత్నాకరఖ్యాతి రమణకెక్కి
తే. యెట్లు నరివత్తురు భవరతీశచంద్ర
సాగరులు భూరిశైవ భవచారుసుభగ
తా విమలకీర్తి సుగభీరతలందలంప
ధరణిశ్రీనాగరాజ ప్రధానమణికి. 34

మ. పరమశ్రీనిధి నాగరాజ సుయశఃప్రాంచత్సుధానిర్ఝరం
బరవిందప్రభవాండభాండమున నిండారంగ నస్తాద్రిత్రో
వ రహిం గానక వెల్లి నీదుకొని పోవన్నిచ్చలంభోజినీ
శ్వరపద్మారులకుం దరణ్యుడుపసంజ్ఞల్ సార్థమయ్యెన్భువిన్. 35

మ. ప్రియయౌలక్ష్మికి నాగరాజునకు ధాత్రీనందనుల్గల్గి ర
వ్యయసత్కీర్తులు సూరయాహ్వయుఁడు నర్యామాత్యుఁడున్మల్లనా
హ్వయుఁడున్సుబ్బయవీరమంత్రిమణి బాపామాత్యచంద్రుండుధ
ర్మయుతాంతఃకరణైకమూర్తి శరభామాత్యేంద్రుఁడప్పన్నయున్. 36

తే. అనఘగుణశాలినియగు పద్మాక్షివలన
శరభనాఖ్యుఁడు సుతుల ముప్పురను గనియె
రామయాఖ్యుని వేంకటరాయమంత్రి
మౌళి యజ్ఞనామాత్యు సమ్మదముకల్మి. 37

తే. మానితసుకీర్తి బుచ్చయామాత్యమౌళి
యనఘువియ్యమవలన నందనులఁ గాంచె
భూరికరుణాపయోధుల సూరనాఖ్యు
సుబ్బయామాత్యకులమణి సుజను లెన్న. 38

మ. ఘనపెద్దాడకులామృతాంబునిధిరాకాచంద్రుఁడౌ నాగరా
ట్తనయుగ్రామణిసూరయాఖ్యసచివేంద్రస్వామియొప్పెన్ఘనా
ఘన చింతామణి కల్పభూరుహ శిబిక్ష్మాభృద్దినాధీశనం
దన విశ్రాణనపోషితార్యజననానాబంధుసందోహుఁడై. 39

సీ. సుమనోనురాగవిస్ఫురణఁ గాంచినమేటి యరిమండలమనోభయప్రదాయి
భువనజాతహితైకభూరివర్తనశాలి యనవద్యమధురధర్మాభిమాని
చిరతరద్విజకులాదరణమానితమూర్తి కుశలీకృతాహీనగుణవిహారి
చతురవాణీవశీకృతముఖాంబుజహారి సంపదబ్జేక్షణాజన్మభూమి
తే. ప్రకటితైశ్వర్య శుభయశో భవ్యదీప్తి
పరమసౌభాగ్య వరదాన పటుతరప్ర
తాప గురుమతి సుగభీరతల సుధీజ
నస్తుతికిఁ జాలఁడే సూరనప్రభుండు. 40

సీ. తుదిఁ గార్శ్యమొందఁడు తొలుదొల్త వసులక్ష్మి వరసుమనఃపరంపరలకొసఁగి
కువలయద్వేషంబు దవిలి వర్తింపఁడు ఘనమార్గసంచారగరిమఁ గాంచి
దరిలేనిభంగపా టొరయఁడావంతైన బహుజీవనసమృద్ధిఁ బరిఢవిల్లి
కులగోత్రములవారిచెలువుఁ గుంచఁడొకింత ప్రాజ్యసామ్రాజ్యభారము వహించి
తే. యతనితో దానరుచి గభీరతల వైభ
వమున శశి సూర్య వాహినీవర సురేంద్రు
లీఁడె యని రాజసభలనరేంద్రవంద్యు
సూరసచివాగ్రణి నుతించు సూరిజనము. 41

మ. కృతదక్షాధ్వర కార్య వర్తనుఁడు సాంద్రీభూతభూతిప్రశా
శ్వతుఁ డార్యానుమత ప్రవర్తనుఁడు భాస్వద్గోత్రధర్మప్రియుం
డతులానంత గుణాన్వితుం డతనుమాద్యద్వైరి నిర్భేదన
ప్రతిభాయుక్తుఁడు సూరమంత్రిమణిసర్వజ్ఞుండనం జాలఁడే. 42

సీ. మోమోటపడక తమ్ములనాయ నిరసించి పలుతెఱంగులఁ గుందములహసించి
హిమశైత్యగిరులఁ బేరెదబల్మి నదలించి నడవడిఁ గౌదంతిఁ గడకుఁ ద్రోచి

కాలిగోరున రిక్కగములఁ బాఱఁగఁ జిమ్మి పలుకుజాణతనాన వాణి గెలిచి
యుత్కంఠరమ నంకుసొఱపు గీటడఁగించి వెలిదమ్మికుటుములఁ జాలకఁ జూచి
తే. తవరతనమున నెచ్చోట సవతులేక
యెల్లజగములఁ దానయై యుల్లసిల్లె
మహితపెద్దాడసూరయామాత్యమౌళి
బుధజనస్తుత్యకీర్తిసుభ్రామతల్లి. 43

మ. ఇలపై సూరయమంత్రిపుంగవసమాఖ్యేందుం డహో రేవగ
ల్నలువొందున్ బహురాజశేఖరశిరోలంకారపాదాప్తి వ
ర్ధిలి నానాఁట మహాబుధానుగతమైత్రిన్ నిష్కళంకప్రభా
కలితుండై యతమఃపరిగ్రహణరేఖాస్ఫూర్తిఁ గీర్తింపఁగన్. 44

మ. స్థిరసంపన్నిధి ముంజులూరికులవర్ధిష్ణుండు త్రైలోక్యసం
భరితోదారమహాయశోఘనుఁడు శ్రీమత్పద్మరాజాఖ్యమం
త్రి రహిం బొల్చుఁ దదీయపుత్త్రి సుగుణశ్రీరూపలక్ష్మీమనో
హర సావిత్రి వరించె సూరఘనుఁ డార్యన్ శూలిచందంబునన్. 45

మ. రతి సౌభాగ్యకళానిరూఢి రమ సాంద్రఖ్యాతసంపత్సము
న్నతి విశ్వంభర తాల్మి వాణి సరసానల్పోక్తిఁ గాత్యాయనీ
శతపత్త్రాక్షి సువాసినీత్వగరిమన్ సావిత్రికిన్ సాటిగా
కితరస్త్రీ లెనగాఁగఁ జాలుదురొకో యేనాఁటికూహింపఁగన్. 46

మ. విమలస్వాంతుఁడు సూరయప్రభుఁడు సావిత్రీవధూటీవతం
సమునం దాత్మజులన్ జగన్నుతతనూసౌభాగ్యశోభారమా
రమణీయాంగుల నేవురం బడసె నార్యత్రాణదీక్షామహో
ద్యములం గల్పకభూజపంచకము నయ్యంభోధిరాజున్ బలెన్. 47

క. అందగ్రజుండు వెంకప
చందనమందారకుందశరదిందుశరా
మందయశస్స్వీకృతది
క్కందరుఁడై ప్రబలె నార్యగణము భజింపన్. 48

సీ. శరదంబుధరకంబుహరిదంతికరిదంతనగరాజసురభూజగరిమఁ దెగడి
యరవిందహరకుందశరశీతకరనూతధరఘూతికరహేతిదర్ప మడఁచి

సితపత్త్రసితగాత్రయతిహీరతతిహారకలికామగురురామకాంతి మీఁటి
యురగేంద్రవరచంద్రహరగేహనరవాహహరిసారకరిభారమూర్తిఁ గేరి

తే. యఖిలదిగ్దేశకలిత రాజాధిరాజ
రాజదాస్థానభవనాంతరాళనిత్య
విహరణప్రౌఢి విలసిల్లె విబుధులెన్న
వెంకపామాత్యశేఖరు విమలకీర్తి. 49

ఉ. మందత నాస్తి లేదనెడుమాట హుళిక్కి మదంబు మిథ్య చు
ల్కందన మిల్ల కుత్సితము కల్ల యసత్యము సున్న లోభపుం
బొం దనృతంబు చిట్టకపుఁబోకలు దబ్బఱ లౌర కీర్తిమి
న్నందిన వెంకపాఖ్యసచివాగ్రణికిం బరికించిచూడఁగన్. 50

సీ. అద్దంపుబిళ్లలు నిద్దంపుఁజెక్కులు కపురంపుదీవి జఘనతలంబు
చలిగొండయును వెండిమల గబ్బిచన్నులు నిండుపున్నమరాజు నెమ్మొగంబు
కళలీను తెలిదామరలు సోగకనుదోయి యలతారకలు ముత్తియంపుసరులు
దులకించుచికిలివెన్నెలతేట చిఱునవ్వు వలమురమురిపంబు గళముసొబగు

తే. చెలిమికత్తియ పలుకులకలువకంటి
యమృత మోరెంబు మినువాఁక యాటకొలను
నిఖిలభువనైకసంచారనిపుణతాభి
రామ యగు వెంకపసుకీర్తిరాజముఖికి. 51

తే. సరసగుణశాలి వెంకపసచివమౌళి
భూరిసంతోషకలన నందూరిరామ
యాహ్వయునికూర్మిపుత్త్రిఁ బేరమ నగస్త్య
రాజు వెంకయసుత నిర్వారను వరించె. 52

చ. అలనుగుణాబ్ధివెంకపమహాసచివాగ్రణిసోదరుండ ని
ర్మలనిగమాగమాదికపురాణకళాచతురుండ సూరిమం
డలహితముఖ్యకార్యరచనాకుశలాత్ముఁడ నాగరాజునా
వెలసినవాఁడ నిచ్చ లరవిందహితప్రతిమానతేజుఁడన్. 53

తే. రూపసుమసాయకుండు లక్ష్మీపతియును

డాయతసుకీర్తి గంటలరాయఁడనఁగఁ
బరఁగుమువ్వురు మత్సహోదరులు ఘనులు. 54

సీ. శ్రీరత్నహర్మ్యనిర్మితసౌధగోపురావరణాలయోద్భాసి వారణాసి
శ్రితజనమండలీహృదయసంతాపపర్వతసురేశపరాసి వారణాసి
పరిపూరితాఖిలపరయోగికులమనోవాంఛిత ఫలరాశి వారణాసి
త్రుటితనానాహారిత్తలసమాగతసుధీవరఘోరభవపాశి వారణాసి

తే. శ్రీమహితవిశాలాక్షీసతీమనోధి
నాథమనుజపనిస్థానసనాథసకల
భక్తవర్గాపవర్గసంపత్ప్రదాన
కారణనిరంతరోల్లాసి వారణాసి. 55

సీ. గగనగంగాంబుశీకరజాలవిమలముక్తావిభూషితకపర్దంబువాఁడు
నీలోత్పలప్రభాలీలాపఘనవధూకమనీయవామభాగంబువాఁడు
శ్రుతివచోమకరందశోభితవిధిశిరఃకమలమాలాన్వితాంకంబువాఁడు
గ్రైవేయఫణిఫణాగ్రవినూత్నరత్నపుంజద్యోతమానవక్షంబువాఁడు

తే. సకలబర్హిర్ముఖశిరోగ్రమకుటతటవి
లసదసితమణికిరణరోలంబమిళిత
చరణకమలద్వయమువాఁడు చిరదయాస
నాథుఁ డగుకాశికావిశ్వనాథుఁ డలరు. 56

శా. ఆకాశీపురవిశ్వనాథుడు విశాలాక్షీమనోభర్త లో
కైకత్రాణపరాయణుండు శ్రుతివిద్యాహృద్యవిద్వన్మన
శ్శోకారణ్యధనంజయుండు విబుధస్తోత్రవ్యదీప్యద్గుణ
వ్యాకీర్ణుండు వసించుఁగావుత మదీయస్వాంతపద్మంబునన్. 57

షష్ఠ్యంతములు.

క. ఏతాదృశసద్గుణసం
ఘాతలతారామునకు జగద్భయదబలో
పేతపురాసురహరణ
ఖ్యాతజయోద్దామునకు దయాస్థేమునకున్. 58

క. శరణాగతశరణాయిత
చరణాబ్జాతునకు భక్తసంసారవిప
ద్ధరణాదరభరణాంతః
కరణాన్వితునకుఁ గరిముఖప్రీతునకున్. 59

క. గంగోత్తమాంగున కుమా
సంగున కార్శ్యేక్షణాంబుజపతంగునకున్
రంగదవనీశతాంగున
కంగజమథనస్ఫుటానలాపాంగునకున్. 60

క. భూరిచతుర్దశజగదా
ధారున కంహోగదాగదంకారునకున్
సారగ్లౌచూడాలం
కారున కమరారిసమరగంభీరునకున్. 61

క. సాహసరిపుశిక్షాస
న్నాహునకు సితాభ్రచందనజ్యోత్స్నారు
ద్దేహునకున్ జుష్టసుర
వ్యూహునకున్ గరళపారణోత్సాహునకున్. 62

క. దక్షకృతక్రతుశిక్షా
దక్షునకు నిరంతరావితముముక్షునకా
ర్యాక్షీణాంహఃకరిహ
ర్యక్షునకుం గాశికాపురాధ్యక్షునకున్. 63

వ. సమర్పణంబుగా నాయొనర్పంబూనిన శకుంతలాపరిణయంబను మహాప్రబంధంబునకుఁ
గథాప్రారంభం బెట్టిదనిన. 64

కథాప్రారంభము.

ఉ. శ్రీకరమై యశేషమునిసేవితమై ఫలపుష్పపల్లవా
నోకహశోభితంబయి మనోజ్ఞమధువ్రతకీరశారికా
కోకిలకేకిసారసశకుంతనికాయనినాదమేదురం
బై

ఆ. అచటఁ గల్గుశౌనకాదిమునీంద్రులు
సుగుణసాంద్రు లతివిశుద్ధచరితు
లనఘమతులు రోమహర్షణిఁ గనుఁగొని
పలికి రొక్కనాఁడు ప్రమద మెసఁగ. 66

చ. ఎఱుకయుఁ బాడియున్ ధృతియు నేపును జేవయుఁ గల్గిలోకము
ల్గిఱికొని తన్నుఁ గొల్వఁగఁ జలీకృతవైరిచమూసమూహుఁడై
తెఱఁగనిసంపదన్ సకలధారుణి నేలినయట్టివాని మా
కెఱుఁగఁగఁ జెప్పు తొల్లిటిమహీశులలో మహిమాభిరామునిన్. 67

క. అన విని సూతుఁడు వినయా
వనతాననుఁ డగుచు మౌనివల్లభులఁ గనుం
గొని కేలుమోడ్చియభివా
దన మొనరిచి పలికె మృదుసుధామధురోక్తిన్. 68

సీ. ఋభుసరిత్కోకకార్కశ్యఘృణిసంశయాపాదిజలజరాగచ్ఛవిచ్ఛన్నసౌధ
మవితబర్హిహ్వాసవిద్యుదభ్రవిభ్రమదసుభ్రూయుక్తనీలశిరోగృహౌఘ
మైందవమృగతృణబృందసందేహకృద్గారుడాశ్మప్రభాగారచయము
సౌరాగమధుపాబ్జశంకాకృదురునీలజలఖేయమధురసాకలితవరణ

తే. మనుదినచకోరనికరసమగ్రచంద్ర
చంద్రికాభ్రాంతికారివిశాలహీర
మణిగభస్తిపరిభ్రాజమానగోపు
రంబ ధిష్ఠానపుటభేదనంబు దనరు. 69

మ. ఘనచంచూపుటసంగృహీతదివిషద్గంగాసురాంభోజనూ
తనవాళచ్ఛట మాచు నన్నగరికాంతాపాదవిన్యాసతు
ల్యనిరూఢిం దగ నంచపిండు గురుసౌధాగ్రంబులన్ ప్రాలెనో
యనఁ జామీకరదండమండితపతాకానీక మొప్పారెడున్. 70

చ. తెఱవలు సౌధవీథికలఁ ద్రిమ్మరుచుం ద్రిదశద్రుసూనముల్
బిఱబిఱఁ గోయఁగాఁ జెదరి భృంగపరంపర ఝుంకృతిధ్వని
న్బఱవఁగ మింటఁ గన్గొని ఘనస్తనితాన్వితమేఘశంకఁ బ
ల్మఱు నటియించుఁ బోషితకలాపితతుల్ పుటభేదనంబునన్. 71

సీ. వరసుమనఃపరంపరల కాశ్రయభూమి సరసపల్లవవికాసముల కిరవు
శ్రుతిహితోక్తిద్విజస్తోమంబునకు టెంకి యామోదసంపదకాటపట్టు
మవ్వంపుఁగలికికొమ్మలకు జన్మస్థాన మాభవ్యతరుల కత్యాస్పదంబు
సురుచిరాబ్జాలయాస్తోకలీలకు నెల వలఘుఫలావాప్తికాకరంబు
తే. నవరసదివ్యవిభవంబునకుఁ గొటార
మూనగణికావ్రజంబున కునికిపట్టు
నంగఁ బొగడొందు జనములెన్నంగ నప్పు
రావతంసంబు తత్పురోద్యానసమితి. 72

మ. పురిమత్తేభఘటల్ కరప్రతతిచేఁ బూరింప జీర్ణాపయై
సురకల్లోలిని దొంటిచందము వహించున్ సౌధవాతాయనాం
తరముల్ డగ్గఱి తొంగిమాచు నృపకాంతావక్త్రచంద్రప్రభాం
కురముల్ సోఁకి కరంగు తచ్ఛశిశిలాకుంభీభవద్వాస్స్రుతిన్. 73

తే. నగరిసౌధసుధాంశు లంతఃకళంక
మమలముగఁ జేయుచోఁ దారకాధినాథుఁ
డదిమొదలుగాఁగ భువనంబు లభినుతింపఁ
జెలఁగె హరిణాంకనామప్రసిద్ధి జగతి. 74

చ. అటిముటిఁ బాణికంకణము లందియలున్ మొరయంగఁ జెక్కులం
జిఱుచెమటల్ సెలంగ సరసీజదళేక్షణ లాటపాటలం
దఱుచువిహారముల్ సలుపు తన్నగరీహరినీలసౌధము
ల్వాఱులు సగర్జితాల్పతరవారితటిజ్జలదంబులో యనన్. 75

ఉ. నందనసీమ వేల్పుటెలనాగలతో విహరించుకాముకుల్
సెందినవేడ్కఁ జిట్టకపుఁజేష్టలఁ దక్కటివల్వ లూడ్వఁగా
నందఱిసిగ్గు నిల్పు మని హర్మ్యసమున్నతకేతుశాటికా
బృందముఁ గట్టనిచ్చె నగరేందిర జాత్యభిమానధుర్యయై. 76

క. ఖరకరఘోటకనిష్ఠుర
ఖురటంకప్రహతి వరణగోత్రభిదుపలో
త్కరము పరిఖఁ బడఁ దజ్జల

సీ. అన్నియు నిరుపమానామూల్యగోత్రభిన్మణివికీలితకుట్టిమస్థలంబు
లన్నియు భువనమోహనవిభావిస్ఫుటస్ఫటికోపలాలితసౌధవీథు
లన్నియు బాలవాఃయజచిత్రితకవాటకుడ్యవితర్దికాగోపురంబు
లన్నియు సుడుమనోహరశిలాఫలకసంకీలితకేళీనికేతనంబు
తే. లన్నియును వజ్రగోమేధికాబ్జరాగ
రచితకళ్యాణమంటపప్రాంగణంబు
లన్నియును మౌక్తికవితానహాటకోద్య
దభినవాస్థానరంగంబు లప్పురమున. 78

చ. తగఁడు పదక్రమస్ఫురణఁ దాల్ప భుజంగమవల్లభుండు నా
లుగుతెరువుల్ విధాత కిఁక లోకమునందున వేదశాస్త్రపా
రగు లన మించుమాకు సరిరాఁగల రెవ్వ రటంచునంద్రు భ
ద్రగుణగరిష్ఠు లన్నగరిబ్రాహ్మణు లాత్మవిభానభోమణుల్. 79

చ. ఉరుసుమసూనురాగకృదనూనకళాగరిమన్ మదారిసం
హరణబలోన్నతిం గువలయావనచాతురి వాహినీవరో
ద్ధరణగుణప్రసక్తి సముదంచితసత్పథవర్తనంబునం
బురిఁ దగు రాజమండలము భూరిరమాసహజప్రసిద్ధమై. 80

చ. వనజహితాజ్ఞఁ బూని నిలువంబడనీక తదీయసూతుఁడో
య్యన నడపింప వే చనుతదశ్వపథశ్రమమార్పు నిచ్చలున్
ఘనధనకోటు లేర్పఱిచి కౌతుకలీలఁ బురీకిరాటు లె
త్తినతపనీయదండపరిదీప్తపటాగ్రమరుత్కిశోరముల్. 81

ఉ. హాలకులిశాదిలక్షణసమన్విత మేహరిపాదపద్మమ
య్యాలఘుతరాంఘ్రిఁ బుట్టినసురాపగ సూరిమితోడఁబుట్టువై
వెలయఁ జనించి సంపదల విశ్రుతిఁగాంచినమాకు సాటి భూ
తలమున నెవ్వరంద్రు గురుధైర్యసురాద్రులు శూద్రు లప్పురిన్. 82

క. పరచక్రవర్ధనోద్ధతి
హరిపదగతిచతురతయు మహానంతమణి
స్ఫురణమును గల్గి రవిరథ
గరిమన్ విలసిల్లు నన్నగరియరదంబుల్. 83

మ. అరు దౌనాత్మకటప్రదేశమదధారాస్వాదనోజ్జృంభబం
భరఝుంకారరవంబుతోఁ గరిఘటల్ బల్మాఱు మోమెత్తి పు
ష్కరదేశాబ్జవిహారకేళికయి వే సాఁచుం గరశ్రేణి పు
ష్కరదేశాబ్జవిహారకేళి దమకుం గర్తవ్య మాటంబురిన్. 84

చ. అనవరతం బినుం గడఁగి యప్పుల ముంచుతదీయవాజిఁ బే
ర్కొనక నిజాంఘ్రివేగమునఁ గూడఁగలే కనిలుండు ఖంజతన్
గొన విహరించు తన్నగరిఘోటకపంక్తి కొకింత సాటియౌ
ననువుగ నిర్జరాధిపహయం బది వెల్వెలఁ బోవకుండినన్. 85

చ. చలముమెయి న్నివాతకవచప్రతిరోధి భయానకోద్ధతిం
బలుపిడు గైనఁ జేసుడిసిపట్టుదు రేచి మహోగ్రుసైన దో
ర్బలమునఁ దాఁకి వెన్నొసఁగి పాఱఁగఁ బోరుదు రాహవక్షమా
తలవిజయాంకులై వినుతిఁ దాల్చినవీరభటోత్తముల్ పురిన్. 86

చ. అలికులవేణులార చెప్పుఁడా యిపుడూరులుగానరా వదే
యలవడు చేలచాటు పథమారయు బెట్టు లెఱుంగరాక భూ
స్థలి నతనుప్రదేశముల జాడ లెఱింగినజాణలంచుఁ బాం
థుల నిటు నర్మసూక్తిఁ బరితోష మొనర్తురు శాలిపాలికల్. 87

సీ. ఘననీలములఁ బూరి గఱపించు నన వేఱె కురులమెఱుంగు వాక్రువ్వ నేల
తొగకేవిఁ గొఱఁతఁ జెందగఁ జేయు నన వేఱె నగుమొగంబులకీవిఁ బొగడ నేల
బెళుకుబేడిసల నవ్వులఁ ద్రోయు నన వేఱె క్రేగంటిచూపు లగ్గింప నేల
కనకకుంభములఁ గాఁకలఁ బెట్టు నన వేఱె గుబ్బపాలిండ్లఁ బేర్కొనఁగ నేల
తే. యనుచు నభికావళి పరస్పరానులాప
కలనఁ గొనియాడ సకలలోకప్రశస్త
నవవయోరూపశుభలక్షణములఁ దనరి
పణ్యయువతీజనం బొప్పుఁ బట్టణమున. 88

సీ. జిగికనుబొమలసోయగము చూడ్కుల నాన ధర్మానుగతమైత్రి దరలకున్న
తెలికన్నుదోయినిగ్గులనీటుఁ గనుఁగొన్నఁ గువలయోపేక్ష లోఁ దవులకున్న
బిగిగబ్బిగుబ్బలసొగసు వీక్షించిన దుర్గరక్షణకాంక్ష దొలఁగకున్న
చలియించునలఁతికౌనులకీవిఁ దిలకింప హరిపదస్మృతిలీల యరుగకున్న

తే. యని యభినవానురాగమగ్నాత్ము లగుచు
నెలమి సరసాగ్రిణులు నుతియింతు రప్పు
రమున నాట్యాభినయకళాప్రౌఢి నెఱపు
వెలవెలందులచెలువము ల్గలయఁ జూచి. 89

చ. కరకలితారుణద్యుతులు గ్రమ్మినపాండుసరోరుహోత్కరం
బరుణసరోరుహంబు లని యంచదపాంగవిలోకనోత్కరం
బొరసినతెల్లగల్వ లసితోత్పలపాళి యటంచు డాయు న
వ్వరవిటకోటి నవ్వుదురు వౌ చతురోక్తులఁ బుష్పలావికల్. 90

క. ఆపట్టణమున కధిపతి
యై పరఁగు నిజప్రతాపహతనానాది
గ్ద్వీపస్థితవిద్విషదవ
లేపుఁడు దుష్యంతనృపతి లీలఁ జెలంగన్. 91

సీ. పరధరాధిపగర్వహరణభీకరమూర్తి యార్యానుగతమైత్రి నమరుజాణ
సరసవాగ్వ్యాహృతి నాస్యమున నిల్పినప్రోడ కువలయప్రేమ నూల్కొన్నవలఁతి
ఘననిధానసమృద్ధిఁ గాంచినబలుదంట మధురధర్మావాప్తి మలయుసుకృతి
బహువాహినీవ్యాప్తిఁ బరిఢవిల్లినమేటి పటురత్నకటకసౌభాగ్యశాలి
తే. భోగసురవల్లభుఁడు కళాపురవిరోధి
ధీవిధి యశోవిధుండు వితీర్ణిధనదుఁ
డాకృతిమరుండు గంభీరతాబ్ధి ధైర్య
జాతరూపాద్రి యనఁగ దుష్యంతుఁ డలరు. 92

క. ఆరాజమౌళి యనయం
బారూఢనిజాంబకోదితానలవిహత
క్రూరాతనుశాత్రవుఁడై
వీరగణాధిపులు దన్ను వేడ్క భజింపన్. 93

సీ. సిరి పెక్కురూపులై చెలఁగె నా హైమభిత్తికల మాణిక్యపుత్త్రికలు మెఱయ
నిజయశం బిరుచక్కి నెఱసె నాఁ బార్శ్వగప్రవిమలాదర్శగభస్తు లొలయ
గ్రహరాజి శుభదృష్టిఁ గదిసె నా నవరత్నసలలితాభరణరోచులు వెలుంగ
రిపురాజ్యరమలు సేరి భజింప మ్రోల వర్తిలిరి నా వెలవెలందులు నటింప

తే. హృదయరాగంబు వే బయ లైనయట్లు వి
శాలజాంబూనదాంబరచ్ఛాయ వెలయ
ఘనసభాస్థలి వందిమాగధులు వొగడ
వేడ్క వసియించి దుష్యంతవిభుఁడు దనర. 94

చ. తొలకరిమబ్బుడాల్ దొలఁగఁ ద్రోయఁగ జాలినమేనిచాయల
న్సలలితకూర్పరస్థలుల నవ్యవనౌషధభూజవల్లికా
వలయము లుల్లసిల్ల బలవద్ధనురంబకపాణులై పుళిం
దులు జతగూడి శీఘ్రగతితోఁ జనుదెంచిరి రాజుమ్రోలకున్. 95

ఉ. వచ్చి పరాకు దేవ యని వ్రాలి ధరన్ జయవెట్టి లేచి వే
తెచ్చినచారపప్పు పెరతేనియ కీచకతండులవ్రజం
బచ్చపుఁబచ్చకస్తురియు నాదిగఁ గల్గినవన్యవస్తువు
ల్మెచ్చొదవన్మహీవరకులీనున కిచ్చి యుపాయనంబుగన్. 96

ఉ. వెండి కరంబు లెత్తి జయవెట్టుచు నిల్లనిపల్కి రేము బల్
గొండలఁ గానలం గలుగుకూరలు గాయలు కందమూలము
ల్పండులు మెక్కి యేయిడుమలం బడ కిన్నిదినంబు లాత్మకుం
బండువుసేయునీదగుకృపం బొడవైతిమిగాదె భూవరా. 97

తే. ఇంకఁ గానల మావంటియెఱుకువాండ్రు
కాపురముసేసి బ్రతుకఁగా నోపరకట
మిత్తి చెలరేఁగి పలురూపు లెత్తెనా మె
కంబు లొనరించునిడుమలకతన సామి. 98

తే. వరుస మున్నీటితరగలు వానచినుకు
లిసుము రిక్కలు లెక్కింపఁ బొసఁగుఁ గాని
కానమెకములఁ జేర్కొనఁగాఁ దరంబె
నలువకైనఁ బుడమిఁదాల్చుచిలువకైన. 99

తే. కానఁ బుట్టినవారమకాని తాత
తండ్రు లెఱఁగింప వినము గద్దఱిమెకంబు
లిట్లు నలుగడ నిండి నేలీనినట్లు

మ. కలఁచెన్ శాలివనప్రదేశములు వీఁక న్మార్గముల్ గాచి పాం
థులఁ గూల్చెం బొలియించె నాలపరిఁదోడ్తో నూళ్లలోఁ జొచ్చి శే
యలుకం బూని సబాలవృద్ధముగ మర్త్యశ్రేణిఁ బోకార్చెఁ బు
ష్పలతాపల్లవ శోభితోపవనముల్ భంగించె నుగ్రాకృతిన్. 101

మ. హరిసందోహము లెందు నేయెడ మదవ్యాఘ్రంబు లెచ్చోటఁ గా
నరసంఘాతము లేదెసన్ శరభపుంజం బెచ్చటన్ లోకభీ
కరశుండాలము లేకడం గిటితతుల్ గన్పట్టుఁ దత్తద్ధ్వని
ర్ఘరనాదార్భటి భూధరంబు లగలింపం జాల ఘోరాటవిన్. 102

లయగ్రాహి.

ఎండనక వాననక కండగలమానుసుల నొండొరులఁ జీరికొని నిండుధృతికల్మిన్
విండులును గోలలును దండిగను గేలఁగొని కొండగుహలారయుచు బెండుపడ కేము
ద్దండభుజశక్తిమెయి మెండుకొని నల్గడల గుండియలు వ్రీలఁగ నఖండబలవద్వే
దండరిపుషండ రురుగండకవరాహముఖచండమృగకాండములఁ జెండితిమి సామీ. 103

తే. పుడమియీనినచందానఁ గడలఁదిరుగు
దుడుకుమెకములు మాచేతఁ బొడవడఁగునె
బిరుదు గాంచిన నీవంటిదొరలమేటి
పోటుబల్మినిగాక పల్మాటలేల. 104

క. అని పలుదెఱఁగుల విన్నప
మొనరించిన లుబ్ధకులకు నుర్వీవరుఁడా
ననమున లేనగ వొలయఁగ
నను మది భయమూనకుండుఁ డావంతైనన్. 105

క. క్షితిపతులకు వేట కులో
చితధర్మపుఁదానసఘము చెందదు సేనా
న్వితులమయి వెడలి దుష్టమృ
గతతిఁ దునిమి మీకు వేడుకలు గావింతున్. 106

క. ఆ కేడీగతిఁ బొలయఁగ
మాఱడిలం బలికి కొలిచియున్నసుభటులం

దేటి కనుంగొని పయనం
బై తే పరుదెందు వేఁట కరుగఁగ వలయున్. 107

మ. అనుచున్ భృత్యుల నింగ్లకంపి జనపాలాధీశుఁ డాఖేటసా
ధనసామగ్రి వహింప నుపకడ చేతః ప్రీతిమై మీరు మీ
యనుగుంజుట్టలు గొల్వ వేఁటపయనంబై రండు వేగంబ పొం
డని సామంత నృపాళి వీడ్కొలిపి తా నత్యంతహర్షంబునన్. 108

చ. అట సభఁ గల్గువారిఁ గలయంగని యందఱ వీడుకొల్పి యం
తటఁ గనకాసనంబు డిగి నారులు నూరెలఁ బాణిపద్మవి
స్ఫుటనవరత్నకంకణరుచుల్ వెలిఁగ్రమ్మఁగఁ జామరంబు లొ
క్కట విసరంగ రంగదుడుకాంతశిలామయసౌధవీథికిన్. 109

చ. అరిగి సుగంధిశీతల హిమాంబువులన్ జలకంబులాడి బం
గరుజిగిసన్నపువ్వలువఁగట్టి మృగీమదచందనాద్యలం
కరణములన్ భుజిక్రియలఁ గౌతుకమొంది సుఖించి నిద్రచేఁ
గరమలరేయిఁ ద్రోచి పాసఁగ న్మఱునాఁ డరుణోదయంబునన్. 110

తే. కాల్యకరణీయములు దీర్చి కనకరత్న
రచితసింహాసనమునఁ బ్రాగచలకూట
దీపితవిభావసుఁడుపోలెఁ దేజరిల్లు
ధారుణీవల్లభుని సన్నిధానమునకు. 111

క. పులిబోనుమొత్తములు గు
వ్వలదీములు బల్లెములును వాలమ్ములు విం
డులు గురికైదువ లురులును
వలలుం జిక్కములు శునకవర్గముఁ గొనుచున్. 112

తే. వచ్చి పేరోలగంబున వఱలుపుడమి
యేలికకు మ్రొక్కి బోయలు మ్రోల నిలిచి
వినయపూర్వకభాషల విన్నవించి
రచటి సభ్యులు డెందాన వాళిఁ బొదల. 113

సీ. కొంకక సింగంపుఁగొదమ నైనఁ బెదిర్చి నదమదంబాడు నీమదపువేఁపి
తొలుతికి పైఁబడి పంటఁ గఱచి బెబ్బులినైనఁ బడవైవఁజాలు నీభవకః

పెనుబందినైనఁ జెంగున దాఁటి మెడవట్టికొని త్రావు నల్ల నీకుక్కరంబు
కాఱుదున్నలనైనఁ గఱకుగోరలఁ జెండి ప్రోగులఁ బెట్టు నీజాగిలంబు

తే. లేటిదాఁటుల మేటికుందేటిగముల
నరసి చండకములఁగూడ నరిగి గావు
పట్టు నీదెసమొలవేల్పుదిట్టతేజి
యాడుదుమె కల్ల నీపాదమాన సామి. 114

చ. అని మృగయు ల్గరంబు వినయంబునఁ జేతులు మోడ్చి విన్నవిం
చిన నృపుఁ డాలకించి కిటిసింహలులాయమదేభభల్లుకా
ద్యనుపమఘోరజంతునివహంబులఁ గూల్చెదఁ బెక్కుభంగులన్
దునిమెద నల్గడం దోలఁగఁదోలెద నాబెడిదంపుఁదూపులన్. 115

చ. అని మృగభంజనోదితమహాగ్రహ మాననసీమఁ దోఁప న
ట్లనఘుఁ డమూల్యరత్నరుచిరాసన మొయ్యన డిగ్గి చెంతలం
దనుగతమై భజించువిబుధాప్తపురోహితమంత్రిపాళిఁ బొ
మ్మని తగ వీడుకొల్పి మృగయాగమనోన్ముఖుఁడైనయత్తఱిన్. 116

చ. జిలుగుపసిండివ్రాఁతపని చెల్వగుపచ్చలపల్ల మూన్చి యా
దలఁనవకంపుఁగెంపుజిగిదట్టపుఁజిల్కతురా ఘటించి వె
న్నెలరుచిఁజిమ్ముమేల్ రవలనిగ్గులచొక్కపుమోముపట్టనీ
టలరిచి రాజుమ్రోలకు హయం బొకసాహిణి దెచ్చిచెచ్చెరన్. 117

ఉ. చెంగట నిల్వ రాజకులసింహుఁడు గాంచె సుమేరుభూధరో
త్తుంగముఁ బాదవేగపరిభూతకురంగము లక్షణప్రశ
స్తాంగము వైరిభీతికృదపాంగము దుర్దమసత్త్వవైభవా
భంగముఁ బార్శ్వకీలితకృపాణనిషంగముఁ దత్తురంగమున్. 118

మ. కని కేయూరకిరీటపాదకటకగ్రైవేయసంకీలితా
ఖినవాహ్యాల్యమణిప్రభల్ దిశలఁ బ్రాపింపం దురంగంబు నె
క్కె నృపాలుండు నిజాప్తదృక్సరసిజాక్షీణోత్సవాపాదియై
తనరం దూరుపుకొండపై వెలుఁగుమార్తండుండు [illegible] 119

సీ. కనుఁగొంటె యివ్వెండికట్లబల్లెముతీవి యడవిపందుల మేనియమ్ము లానఁ
జూచితే యివ్వాఁడినూరియ బొబ్బమెకంపుఁదుటుముకుత్తుకలవెత్తురులఁ ద్రావు

నరసితే యియ్యుక్కుటడిద మయ్యేనుంగుకొదమలయాదలమెదడు నంజుఁ
గంటె యిప్పుడుగుతున్నగటారి గబ్బిబెబ్బులిపొట్టయెఱచివిందులకు మెచ్చు
తే. నించు కిటు సూడు మిమ్మేటియీఁటె మిత్తి
కాసరంబులగావున కాససేయు
నని పుడమిఱేనితోడ నిట్లాడికొనుచు
వేఁటపయనంబు గట్టిరి వీరభటులు. 120

సీ. తురగరింఖాసముద్ధూతధాత్రీధూళి యమరాపగాజలం బసలుచేయఁ
బ్రాంశుకేతనపటాగ్ర మరుత్కిశోరముల్ వినువీథి నెమ్మొగు ల్వీరియఁద్రోలఁ
బ్రాసకుంతకృపాణపరశు ప్రభృత్యాయుధతతుల్ మెఱుంగుమొత్తములఁ జిమ్మ
ఘనభేరిపటహశంఖ మృదంగదుందుభి ధ్వానంబు దిక్కుల వ్రక్కలింప
తే. రథపదాతిచమూపదప్రహతి వసుమ
తీభరధురీణభుజగ సాంద్రీభవత్ఫ
ణానిరుపమానమణి వితానముఁ గదల్ప
వేడ్కఁజిగురొత్త నిజపురి వెడలె నతఁడు. 121

క. తురగంబు నెక్కి యీగతిఁ
బరివృతమాద్యత్కిరాత పరివారపర
స్వరవీరవచః కలనా
దరమానసుఁ డగుచు సమ్మదంబునఁ జనుచున్. 122

సీ. గిరిగుహానిర్గత కేసరిధ్వానభీత్యనుధావదున్మదహస్తికులము
చటులమృగాన్వేషిశబరహస్త గృహీతగురుచాపగుణరావగుంభితంబు
కటకభ్రమద్వ్యాఘ్ర గళహుంకృతియా గతప్రాణ కుంజావ సదేణబృంద
మచ్ఛభల్లనఖప్రహారక్షరన్మధు స్నిగ్ధజంబాలిత క్షితితలంబు
తే. దవదహనదగ్ధచందన స్థాణుపటల
ధూమరేఖాను కల్పితదుర్దినంబు
జలజబాంధవకిరణప్రసారశూన్య
మైనయొక కానఁ గనియె నయ్యవనివిభుఁడు. 123

ఉ. ఈసున వింట నారి ఘటియించి శరంబులఁ గూర్చి మానసో

గాసరకేసరిద్విరదఖడ్గరురూత్కరకోలభల్లుకా
గోసరసత్త్వసంఘ పరికీర్ణతదుగ్రతరాయతాటవిన్. 124

మ. అలభూవల్లభుఁ డిట్లు కానఁ జొర సేనామానకోలాహలం
బలఘుత్రాసకరంబుగా నిజకులాయంబుల్ వెసం బాసి కో
కిలశారీశుకముఖ్యముల్ పులుఁగు లేఁగె న్మింటికిన్ దక్షిణా
నిలనిర్ధూతమహీజపాండురగళానీకంబు చందంబునన్. 125

మ. అలఘుప్రౌఢిమఁ బుల్కసుల్ పొలమునం దాడాడఁ బెల్లాఁది పెం
టల నీవారక భూములందు నురు లొడ్డన్ దీము లంతర్గతం
బులు గూయంగ సజాతిమైత్రికొఱకై పూరేండ్లు కొంజుల్ మొద
ల్గలనానావిధపక్షిజాతములు వ్రాల న్వాగురాశ్రేణికిన్. 126

క. వ్రాలి యురిత్రాళ్లఁ గీల్కొని
పోలేనివనీవిహంగములఁ బట్టి మహీ
పాలున కుపాయనంబుగ
మ్రోలం బెట్టిరి వనేచరులు ముద మొదవన్. 127

ఉ. సాహస మూఁది సైనికులు శాద్వలభూమి నిశాతఘోరదం
ష్ట్రాహతి ముస్తలెత్తెడు వరాహతతిం గని బిట్టదల్చి ప్రో
త్సాహ మెలర్పఁ గుర్కురవితానములం బురికొల్పఁ బోయి య
వ్యాహతశక్తిమైనవి రయంబునఁ బందులఁ జుట్టుముట్టినన్. 128

చ. అనుగతరోషభీషణములౌచుఁ గిటుల్ పటుశాతదంష్ట్రికా
ఘనకషణాభిఘాతపరికల్పిత విస్ఫురితస్ఫులింగముల్
దనుకఁగ ఘుర్ఘురధ్వనులఁ దారసిల న్సైనకాండ్రు దాల్మి నె
క్కొని యెదిరించి బల్లెములఁ గ్రుచ్చి ధరం బడఁగూల్చి రేపునన్. 129

చ. కొనకొని కోల మొండొకటి కోఱలు నిప్పులు గ్రక్క నుక్కగా
రుని చెన రా నతం డధికరోష కషాయితలోచనాంతుఁడై
వెనుకకుఁ బోక వేఱొకనిఁ బిల్వక బల్మి కడించి వాఁడిబా
కున నఱుత్రో ల్తెరల్చి ధరఁ గూల్చెఁ బుళిందులు దన్నుఁ జేకొనన్. 130

ఉ. క్రోడ మొకండు దగ్గవయు కుర్కురపాళి నదల్చి భీకరా
మ్రేడితఘుర్ఘురధ్వనులఁ ద్రిమ్మర దీని వధించు మేటియీ

కూడినసేనలోఁ గలఁ డొకో యని సైనికు లాడ దాని మైఁ
గాఁడఁగఁ గోల నెక్కువిలుకాఁ డదరించి వధించె వ్రేల్మిడిన్. 131

చ. మృగతనురక్తమాంసపరితృప్తి వనీసుమకుంజవాటిఁ గ
న్మొగిచి సుఖించుబెబ్బులుల మూఁకలఁ గూఁకల మేలుకొల్పుచో
నగణితరోషభీషణము లై యవి పైఁబడ సైనికోత్తము
ల్దగిలి కడిందిచేసురియలన్ బలిగా నొనరించి రుర్వికిన్. 132

మ. పులి యొం డద్భుతశక్తిఁ దారసిలఁ బై పుట్టంబు వే చుట్టి డా
పలిచేఁ దానెఱి నూప దానిఁ గబళింపం దాల్మిఁ గోల్పోక లో
నలుకన్ వీరుఁ డొకండు చేసురియ చుట్టానించి వక్షంబు వ్ర
క్కలుగాఁ జీఱి చమూపతు ల్పొగడ వేడ్కం గూర్చె భూజానికిన్. 133

చ. కడిమికడిండికైదువులఁ గాఱెనుబోతులఁ జీఱి రొక్కటం
బొడిచిరి బల్మిమై నెలుఁగుమూఁకలఁ గుంతములూఁది తూపులన్
గడపిరి ప్రాణముల్ శరభగండకఖడ్గమృగాళిఁ దేలఁగం
గడువడి దాడివెట్టి విహగంబులఁ బట్టిరి లుబ్ధకాగ్రణుల్. 134

తే. హరియవిశ్వాసమును భవ్యతరులవంచ
నయు మధుపమైత్రి గలిగి సాంద్రతరమదము
కలిమి మేనులెఱుంగనికరటులను వ
ధించెఁ బతి యది రాజవృత్తియ తలంప. 135

ఉ. తుండము లెత్తి ఘీంకృతులతో నిజగండనిషక్తషట్పదీ
మండలఝుంకృతుల్ పెనఁగ మవ్వఁపుటందుగులేఁజిగుళ్లకొం
డొండగడంగు నేనుఁగులయున్నతకుంభచయం బగల్చె నా
ఖండలశస్త్రిసాయకనఖప్రతతిన్ నృపసింహ ముద్ధతిన్. 136

శా. జ్యాటంకారవిభిన్నదిక్కుహరుఁడై సర్వంసహావల్లభుం
డాటోపంబున నున్నచో ట్లరసి బాణాగ్నిజ్వాలజ్వాలికా
ధాటి న్మ్రగ్గఁగఁ జేసె భీషణమృగేంద్రశ్రేణి నానావనీ
వాటీవాసకిరాతకోటి తను వాగ్వైచిత్రిఁ గీర్తింపఁగన్. 137.

చ. అలఘుచమూసమాకలితుఁడై జనపాలుఁ డుదగ్రచాపకా
శలము మెయిం దురంగమవిశంకటచిత్రగతి న్వనోర్విని

పలరమృగేంద్రముల్గడుభయంపడిదిక్కులఁ బాఱఁ బెక్కురూ
పులయితదీయకీర్తిహరిపుంజము పేరెమువారెనోయనన్. 138

సర్వప్రాససీసము.

సీ. కదుపులై హరిణంబు లెదఁ బాదుకొనుభీతిఁ జెదరి నల్గడఁ బాఱి పొదల దూఱె
మదము గోల్పడి వీఁక వదలి బొబ్బమెకంపుఁగొదమ లద్రిగుహాళిఁ గుదురుకొనియె
పదములఁ దొట్రుపాటొదవ నేనుఁగుగుంపు లదరి కొండలలోయ నొదిగియుండె
వదనంబు లెండఁగా వదరుచుఁ గ్రోల్పులుల్ నదుల డొంకల డాగి మెదలవయ్యెఁ

తే. జద లద్రువ నార్చి కోపంబు గదుర వెదకి
వెదకి యిరవులఁ బొడగాంచి యద నెఱింగి
గదిమి పైఁబడి భూవిభుం డెదురులేక
పదనుఁ బెట్టినయమ్ములగుదులఁ గ్రుచ్చె. 139

స్రగ్విణి. ధారుణీమండలాధ్యక్షుఁ డిట్లుగ్రకాం
తారదుర్వారనానామృగానీకనం
హారియై సర్వలోకాధిపుల్ మెచ్చఁగా
భూరిబాహాబలస్ఫూర్తిఁ గాంచె న్నుతుల్. 140

కవిరాజవిరాజితము.

కరిరథఘోటకవీరభటాళి యఖండబలోన్నతిఁ గొల్వఁగ భూ
వరుఁ డొకయుగ్రతరాటవిలోని కవార్యధృతిం జనియెన్ నికట
స్ఫురితనదీజలశీకరశీతలశోభిమరుత్పృథుకంబులు మై
నొరసి యనూనపథిశ్రమ మార్ప సముజ్జ్వలకౌతుక మాత్మఁ దగన్. 141

చ. స్థిరబలుఁ డాతఁ డంతట నధిజ్యధనుర్ధరుఁడై చమూసము
త్కరముఁ దొఱంగి యొక్కరుఁడు గానలు గోనలు సాను లద్రికం
దరతటినీతటాకములు దాఁటి యొకానొకఘోరకాననాం
తరమున కేఁగె వాయుగమనంబున బాహుబలంబు పెంపునన్. 142

క. సరయంబుగ నొండొకద
వ్వేరుగుచు నిట్లమ్మహాగహనమున నొకచో
నిరుపమతరంగరంగ
ద్గిరిశిఖరగళత్ప్రవాహతీరమునందున్. 143

సీ. ఏలాపనసపూగసాలామ్రకదళీరసాలాదిసరసద్రులాలితంబు
కేళీచరద్భృంగపాళీసమాలీఢనాళీకగృహసముద్వేలితంబు
సారాహిభిత్కీరవారారిపికశారికారావకలనాప్రపూరితంబు
శీతానిలకిశోరధూతాఖిలలతాంతజాతాభినవపరాగాతతంబు
తే. సకలవేదపురాణశాస్త్రప్రవీణ
జటికులాన్యోన్యవాచాప్రసంగదత్త
నికటగిరికందరప్రతినిస్వనంబు
వసుమతీధవుఁ డొకతపోవనముఁ గాంచె. 144

క. కని యతఁడు తదీయతపో
వనతరుఫలకుసుమపల్లవలతావిభవం
బున కచ్చెరుపడి తనమన
మున నల్లన డాయుచోఁ బ్రమోదస్ఫురణన్. 145

మ. అలఘూద్యన్నవపల్లవైకగణికాశ్యామాంకమై ప్రోల్లస
ద్దళసందోహము నై యమందకురువిందప్రాంశుసాలావళీ
కలితంబై శ్రుతిజాలకప్రియదవాక్సంపద్ద్విజానీకమై
చెలఁగెన్ భవ్యతపోవనంబు నగరశ్రీఁ దెల్పి భూజానికిన్. 146

గీ. అతులకలకంఠశుభగానయుతముగా వ
నాధిదేవత నవకేసరారుణాక్ష
తమ్ము లామోదగరిమ నాదల ఘటించి
నరపతికి భావిశోభనస్ఫురణఁ దెలిపె. 147

సీ. సముదాళికబరీభరముశీవి చెలువొంద మృదులతాబాహుసంపదలు మెఱయ
వలచుపూగుత్తిగుబ్బలపెంపు దీపింప బింబోష్ఠరోచులు డంబుచూప
లలితరంభాస్తంభలసదూరురుచు లొప్ప నరసపల్లవపదచ్ఛాయ లెసఁగ
నవహేమనాసాంగకవిభూతి రాణింపఁ గలకంఠసల్లాపగరిమ దనర
తే. నభినవానూనసూనరజోంశుకాభి
రామయై నిశ్చలతఁ బూని రాగమున వ
నేందిర యెదుర్కొనియె డాయ నేఁగుదెంచు
భూరమణశౌరిఁ గరము సగౌరవముగ. 148

మ. అమితామోదిలతాంతబృందమకరందాసారలోలభ్రమ
ద్భ్రమరీగానము వందిమాగధకథాప్రాసీన్యముం దెల్ప భూ
రమణుం డశ్వము డిగ్గి దాని నొకయోరన్ గుజ్జులేమావి నే
ర్పమరం గట్టి వనావలోకనమహాహ్లాదంబు రెట్టింపఁగన్. 149

సీ. తలిరుటాకుల నఖంబులఁ ద్రుంచి కలభతుండముల కందిచ్చుసింగములఁ జూచి
యొకగూఁటిపిల్లలయోజఁ జిల్వలఁ గూడి క్రీడించునవశిఖిశ్రేణిఁ జూచి
మూషకార్భకజాతములకు మక్కువఁ జన్ను గుడుపుమార్జాలికాకులముఁ జూచి
చనువుఁ జేసికొని మెత్తనిపూరి లేటిదాఁటులనూటఁ దుఱుము బెబ్బులులఁ జూచి
తే. విస్మయం బొంది యిది యేమి వింత యిత్త
పోవనమునీంద్రునితపఃప్రభావమొక్కొ
జాతివైరంబు వెడలి యీజంతువితతు
లెనసి యుండుట లనుచు నూహించి యతఁడు. 150

సీ. మధుపాయిగంజాయమానసూననికుంజనిచయంబులకు డాయు నచటఁ బాయు
గదళీసువర్ణమాకందముఖానోకహచ్ఛాయలకు డాయు నచటఁ బాయు
నూరీకృతామోదకైరవేందీవరాయతనంబులకు డాయు నచటఁ బాయు
నిబిడనిస్తులగోస్తనీకాయమానాంబుయంత్రంబులకు డాయు నచటఁ బాయు
తే. నలసపవమానపోతఘూతానవద్య
హృద్యఘనసారధూళీపరీతశీత
కరశిలాసంఘటితవేదికలకు డాయు
నచటఁ బాయు మహీజాని వాళిఁ బూని. 151

ఉ. ఇలపయి నేత్రపర్వముగ నిట్టితపోవన మెందు గాన మిం
దుల గలవింత లెంతయుఁ గనుంగొనఁబోలు నటంచుఁ జొక్కి కౌ
వలఁ జరియించుచున్ సవనవహ్నిసముద్భవసాంద్రధూమకం
దళమిళితంబుఁ గాంచె నొకతాపసపర్ణకుటీర మచ్చటన్. 152

సీ. ముఖతామరస గంధమునకు మూఁగినతుమ్మెదలరీతి కుటిలకుంతలము లమర
ఘనతారకానీకగర్భితాభ్రిముభంగిఁ గ్రొవ్విరుల్ దుఱిమినకొప్పు దనర
నలఁబద్ధమదచక్రవాకద్వయముఁ బోలెఁ గులుకుపయ్యెదనంటి గుబ్బ లెసఁగ
నాభివల్మీకరంధ్రజనూత్నశంకాంకురమువిధంబున రోమ రాజి మెఱయ

తే. ఫలభరానతసహకారపాదపాగ్ర
శాఖఁ గెంగేలఁ గొని పర్ణశాలమోఁల
లలితకందర్పసామ్రాజ్యలక్ష్మివోలె
నిలిచియున్నశకుంతలాలలనఁ గాంచె. 153

క. కనుఁగొని తదీయనవయౌ
వనరూపశుభాంకగౌరవశ్రీలు మనం
బున కత్యనురాగభరం
బెనయింపఁగ నమ్మహీతలేశుఁడు మఱియున్. 154

చ. వెలదులమిన్న యిన్నెలత వేలుపుటింతియొ చిల్వచెల్వయో
పలుకులముద్దుగుమ్మయొకొ భావభవాంగనయో కురంగభృ
జ్జలరుహపాణియో కలిమిచానయొ కా కిలఁ గల్గుబోట్లకే
వలనఁ జెలంగు నిట్టిచెలువంబును జవ్వనముం గణింపఁగన్. 155

ఉ. మేను మెఱుంగుదీవసమమే తమమే జడ కౌనుతీవికౌ
నౌ నన మిన్నుచెన్నలరు నానన మాననవిల్తుమేనమా
మే నెఱిచూపు మీలగమిమే లెడఁబాపుఁ బిఱుందు సైకతం
బై నలువొందు శేఁతనగ వన్నెలవెన్నెలవన్నె కన్నెకున్. 156

చ. తెఱవమొగంబుసౌరు నడతీరు కనుంగవడాల్ బెడంగు ముం
గుఱులమెఱుంగు గుబ్బగవగొప్పతనంబు గళంబుసొంపు వా
తెఱరుచిపెంపు చెక్కుగవఁ దేఱినయందముఁ గౌనుచందముం
బెఱిజఘునంబుసంపద గణింపఁ దరంబె విధాత కేనియున్. 157

సీ. సతిమోము రాకానిశాకరబింబంబు బింబంబు తరళాక్షిపెదవిసొంపు
తరుణీమతల్లిపదంబు కోకనదంబు కనదంబుదచ్ఛాయ కాంతకొప్పు
మదవతిజఘనప్రమాణంబు చక్రంబు చక్రంబు జవరాలిచన్నుదోయి
పడతుకయొయ్యారినడక పున్నాగంబు నాగంబు పొలఁతియందంపుటూరు
తే. బోటినెమ్మేనిజిగి తప్తహాటకంబు
కంబులక్ష్మివిలాసంబు గళము మించు
మించుమించుగమి నతిక్రమించుఁ జెలువ
చెలువలరుతళ్కుచెక్కుటద్దాలచెలువు 185

సీ. తెఱవసోగమెఱుంగుకుఱులయందమునకు మొకరితుమ్మెదలు కానుకలొసంగు
లతకూననిజముఖద్యుతిసంపదకు సుధానిధిమండలము భృత్యనియతిఁ దాల్చు
బాలామణికటాక్షలీలావిభూతికి నంబుజరాశి జోహారొనర్చుఁ
జానసిబ్బెపుగబ్బిచనుదోయిఠీవికిఁ జక్రవాకయుగంబు జాగి మ్రొక్కు
తే. వెలదిశృంగారతనువిభావిభవమునకు
విమలసౌవర్ణ ముపచారవిధులు సలుపుఁ
జెలువచెలువంబుఁ బొగడ నీక్షింప శేషు
నకు నగారికిఁ గాక యేరికిఁ దరంబు. 159

క. కులుకువలిగుబ్బగుత్తుల
లలితోక్తిమరందకందళంబుల నును గేల్
దలిరులఁ గుంతలమధుపా
వళితో నీకొమ్మ కొమ్మవలెఁ గన నయ్యెన్. 160

సీ. వదనచంద్రస్పర్థ వదలెఁ గాక రథాంగములు పయోధరసామ్యమునకు రావె
తనుమధ్యహరివైరమున కోరసిలెఁగాక కరులుయానసమానగతికి రావె
యమృతవాక్యకభీతి కవిసెఁ గా కరుణబింబఫలంబు లధరంబుప్రతికి రావె
సరసనాసాహేమశంక బెగ్గిలెఁ గాక యళులు పెన్నెఱిగుంపుతులకు రావె
తే. విమలదరహాసకౌముదీద్వేషకలనఁ
దొలఁగెఁ గాక సరోజంబు లలరుకన్నుఁ
గవకు సరి రావె యిక్కలకంఠి కౌర
దీనిఁ గొనియాడఁ దరమె వాగ్జానికైన. 161

క. రమణీగదనావళి హీ
రమణీరమఁ దెగడఁ జాలురా రాకాశు
భ్రిమరీచిమదభ్రిమరీ
సమరీతులు గాంచు ముఖకచశ్రీలు భళీ. 162

సీ. ఎలనాగమృదువచఃకలనాగరిమ కీరలలనాగణితసూక్తులను హసించు
బ్రమదావిలోకసంభ్రమదాసితకచాళి సమదాళిరుచి నుల్లసంబు లాడుఁ
గుముదాప్తనిభముఖీసముదారగతి దానినముదాయలీల హాసం బొనర్చు
వనితానతంసాంగజనితాప్తదీప్తి హేమనితాంతరుచులసంపద లడంచు

తే. నన్నుదలమిన్న క్రొమ్మెఱుఁగారుమాపు
చిగురువిల్కానివాల్దూపుఁ జనక నోపు
నానిలింపాబ్జముఖు లైన దీని కెనయె
భళిర యిటువంటివాల్గంటి గలదె జగతి. 163

క. అనిపలుతెఱఁగులఁ బొగడుచుఁ
దనివి సనక మఱియుఁ బతి లతాతన్వితనూ
ఘనరూపవిలాసములను
గని జనితమనోజరాగకలితుండగుచున్. 164

క. అనురాగ మొదవ నీజ
వ్వనిఁ బరిణయమై మనోభివాంఛితముల పం
పెనయ మనోజక్రీడా
వనరాశిం దేలునతఁడు వరసుకృతిగదా. 165

చ. అని వలమానసూనధనురస్త్రనితాంతవిషాదవేదనం
గనలుచు నీలతాంగి మునికన్యక యేమొకొ యట్టులైన నా
మనమిటు లేల మోహరసమగ్నతఁ గాంచుఁ దదాభిజాత్యమా
త్త నెఱుఁగఁబోలు నంచు వసుధావరుఁ డంగన డాయ నెయ్యనన్. 166

క. ఆవెలఁది ప్రియ మెసఁగ నల
భూవలయాధిపుని నర్ఘ్యపూజనముల సం
భావించికుశాసనయుతుఁ
గావింపనతండు కౌతుకము దైవారన్. 167

గీ. అతివ నీ వొనర్చునర్ఘ్యసపర్యావి
ధానముల మదీయమానసము ప్ర
మోదగరిమఁ గాంచె ముంగిట నిరుపేద
మనుజుఁ డధికధనముఁ గనిన యటుల. 168

క. తరుకుసుమలతాపల్లవ
పరిపాకఫలాన్వితంబు బహుశుకశారీ
పరభృతమృదులస్వరబం
ధుర మివ్వన మేతపోధనునియది నవలా. 169

క. మొగులుతెగఁ బాసి పుడమికి
డిగి భాసిలుచున్నయాతటిత్పాళి యనన్
జిగి మెఱయు నీతనూలత
బొగడ నలవి యగునె యెట్టిప్రోడలకైనన్. 170

క. తెఱగంటిమచ్చెకంటుల
యొఱపును సోయగము నీక యొప్ప విధాత్రం
డఱలేక యిలసతులకం
దఱ కెక్కువగాఁగఁ జేసెఁ దననేర్పు మెయిన్. 171

క. తలిదండ్రు లెవ్వ రంబుజ
దళలోచన యాఖ్య యెద్ది దారుణమృగమం
డలమిళితం బివ్వన మిం
దుల నున్కికిఁ గత మదెట్టిదో వినవలతున్. 172

క. అన విని లజ్జయు భయమును
మన మెనయఁగ మగువ రాజమార్తాండ బుధా
వన వినుము విన్నవించెద
నని పలికె వినమ్రయై సుధాలాపములన్. 173

చ. అలఘుతరద్రుపల్లవలతాంతఫలాసవసౌరభాప్తి ను
జ్జ్వలపికకీరశారికల షట్పదగాయకగానమాధురీ
కలనఁ జెలంగునివ్వనము కణ్వమునిప్రవరాశ్రమంబు శి
ష్యులు దనుఁ గొల్వఁ గా నిచట నుండు నతండు తపంబు పెంపునన్. 174

శా. ప్రత్యూషంబున లేచి ప్రాంతసరిదంభస్స్నానసంధ్యాజపా
దిత్యప్రార్థన లాచరించి శుచివృత్తి న్నేఁడు లోకోత్తర
శ్రుత్యంతార్థవిచారశీలు రగుశిష్యుల్ వెంట రాఁ గానన
క్షిత్యుద్భాసిసమిత్పతేచ్ఛఁ జనియెన్ శీఘ్రప్రయాణంబునన్. 175

క. అరిగి తడ వయ్యె మీ రిట
కరుదెంచినవార్త వినిన నాయన యతి
త్వరితగతి వచ్చి నినుఁ దాఁ
బరితుష్టునిఁ జేయుఁ దగు సపర్యావిధులన్. 176

గీ. క్షితితలాధిప మాతండ్రి సేయునర్హా
మగునపర్యలఁ బ్రీతుఁడ వై యనంత
రమునఁ బోయెదు గాని యీరమ్యవనిఁ బ
రిశ్రమము దీఱ నందాక విశ్రమింపు. 177

క. నా విని పతి పల్కెఁ దప
శ్శ్రీవిలసితుఁ డాత డూర్ధ్వరేతస్కుఁ డనం
గా వెలయు నట్టివానికి
నీ వెట్టులఁ బుత్రి వైతి నిక్కము చెపుమా. 178

చ. అన విని యింతి యిట్లను నృపాగ్రణి కొండొకనా డహర్ముఖం
బున సకలశ్రుతిస్మృతిసమూహవిచారణశీలుఁ డై వనం
బునఁ బ్రియశిష్యయుక్తముగఁ బో ల్పెసలార మునీంద్రుఁ డొక్కెడా
యనకడ కేఁగుదెంచె నుదయారుణబింబవిజృంభితద్యుతిన్. 179

ఉ. అమ్మునిసార్వభౌమునిఁ గుశాస్తరణంబున నిల్పి యర్ఘ్యపా
ద్యమ్ములొసంగి తత్కుశల మారసి నీయది రాక మా కమే
య మ్మగుశోభన మ్మొనఁగె నాశ్రమదేశము మామకాన్వవా
యమ్ముఁ బవిత్ర మయ్యె సకలార్థవిధిజ్ఞుఁడ వైతి నేఁటికిన్. 180

క. అని కణ్వమౌని సరసవ
చనరచనాగరిమఁ దాపసకులాగ్రణి నె
మ్మన మలరించి యనంతర
మున వన్యాశనవిధానముల మెప్పించెన్. 181

ఉ. అంతట వార లిద్ద ఱఖిలాగమశాస్త్రపురాణచర్చ వే
దాంతరహస్యగోష్ఠి నిరతాత్మకు లై యొకచో వసించి ని
శ్చింత నెకింతసేపు తమచెంగట రూపవయోరమానమా
క్రాంతతనూవిలాసమున రంజిలు నన్గని సంభ్రమంబునన్. 182

క. మాతండ్రి కనియె నమ్ముని
యీతన్వి జగన్మనోజ్ఞ శృంగారకళా
న్వీత భవదీయ శుశ్రూ
షాతత్పరవృత్తి దా నిచటవర్తిలెడున్. 183

గీ. అనఘ శమితేంద్రియుండవై యలఘుతర త
పోమహత్త్వమునఁ బ్రసిద్ధిఁ బొగయు నియమ
శాలి విదినీకుమారినాఁ జనదు దీని
జననవిధ మెద్ది యెఱిఁగింపు వినఁగవలతు. 184

క. అనవిని యాయన కన్మ
జ్జనకుఁడు నాపుట్టుతెఱఁగు సాంద్రానందం
బునఁ దా నుపన్యసింపఁగ
జననాయక వింటి నేనచలమానసనై. 185

క. వినునది నీకొఱకు లెఱిఁగిం
చిన మద్వృత్తాంత మేన చెప్పుటను మనం
బనుమానమొనయు నైనను
విను చెప్పెద నేనతక్కవెలయరిటనొగుల్. 186

సీ. మాన్చె నెవ్వాఁడు రామప్రతాపజ్యోతిఁ గ్రతుకార్యవైరి రక్షస్తమంబుఁ
ద్రోచె నేధీరుండరుంధతీవల్లభు నస్తోకపుత్రశోకాంబురాశిఁ
గూర్చె నేధన్యుండు గురుశాపదగ్ధత్రిశంకీశునకుఁ బ్రతిస్వర్గలబ్ధిఁ
గొనియె నెవ్వఁడు తపంబునరుద్రుమెప్పించి యతులప్రభావ దివ్యాస్త్రసమితిఁ

గీ. బఱచె నెవ్వాఁడు సత్యంబు జెఱుపనిరుప
మిత యశోధి హరిశ్చంద్ర మేదినీంద్రుఁ
బదవులనుబాపి యలజడిపాలుగాఁగ
నతఁడు చెలువొందుఁ గౌశికయమివరుండు. 187

మ. చతురంభోధిపరీతభూభువనరక్షాదక్షదోర్మండలా
ర్జితసామ్రాజ్య సుఖంబునం బొదలి నిర్ణిద్రప్రతాపారిసం
తతులం గూలిచికొన్నినాళ్లు ప్రభుత్వంజిల్లి యంతన్వశి
ష్ఠతపశ్శక్తి పరాజితుండగుచు విశ్వామిత్రుఁడాపిమ్మటన్. 188

చ. అవనిఁ బ్రభుత్వ మాత్మబలమల్ప ముపూర్ణతపోబలంబె గౌ
రవము వహింపఁ జేయునని రాజ్యసుఖంబుఁ దొలంగి భీషణా
టవి బహువత్సరంబులు గడంకఁ దపంబొనరింపఁ బద్మసం
భవుఁడరుదెంచి మెచ్చి గరిమంబున రాజఋషిత్వమిచ్చినన్. 189

క. నెమ్మది దానికి మెచ్చక
క్రమ్మఱఁ దపమాచరించి కనియె మహర్షి
త్వమ్మది చాలక గాధిజుఁ
డమ్మేరవిరించిఁ గూర్చి యతిశయనిష్ఠన్. 190

చ. పరిమిత కందమూల ఫలపారణ నీరస పర్ణ భుక్తి త
త్పర త నదీమనోజ్ఞ జలపాన రతిం బవమాన చంద్రభా
స్కర కరభక్షణాం గృశతఁ గన్గొని త్రోచియనేక హాయనో
త్కరముల నంతకీప్సితముఁ గానక పిమ్మట నేకపాదుఁడై. 191

క. వానతతి బయలఁ జలి యును
రానీట జగద్భయంకరపు వేసవి దా
వానల మధ్యంబున ని
ష్ఠానిరతి నతండు తపము సలిపె మహాత్మా. 192

గీ. అతని తపమువలన ననలంబు వోఁచి జ
గత్త్రియంబుఁ గాల్పఁగాఁ దొడఁగిన
సురలు భయము గదుర సురవల్లభుని డాసి
భక్తిఁ బ్రణుతి సల్పి పలికి రపుడు. 193

మ. అరుణోద్యత్కిరణ వ్రజంబు దనకాహారంబుగా నింద్రియో
త్కర సంరంభమడంచి వాగ్వరపద ధ్యానామృతాస్వాదనా
దరుఁడై బ్రహ్మఋషిత్వ మొంద హిమవద్గ్రావంబునన్ గాధిభూ
వరసూనుండు తపంబొనర్పఁగ నపూర్వజ్ఞానసామగ్రితోన్. 194

చ. అనఘుమతిం దపంబు బహుహాయనముల్ బచరింప గాధినం
దనుఁడు హిమాద్రిదాని వలనన్ జనియించె మహోగ్రవహ్ని య
య్యనల శిఖానముత్కరమనాహతమై భువనంబులా హుతు
ల్గానియెఁ బినాకభృన్నిటలలోచన వహ్నిశిఖాతి భీమమై. 195

చ. అతని తపస్సముద్భవ భయంకరవహ్ని శిఖార్తి విష్టప
త్రితయము క్రుంగకుండ సురబృందము గొందలమందకుండ న
ప్రతిమభవద్విభూతికిఁ గభంగము సేకురకుండ నోదివ
స్పతి యొనరింపు దీనికి నుపాయమపాయముఁ బొందకుండఁగన్. 196

చ. తడసినఁ దత్తపోదహన దారుణకీలలఁ గ్రాఁగి లోకముల్
బొడవడఁగు న్నిలింపులకుఁ బుట్టు విపద్దశ నీ ప్రభుత్వముం
జెడు నటుగాన విన్నపముఁ జేసితి మివ్వచనంబు నాత్మలో
నిడి యొనరింపఁ గాఁదగిన దెద్దియొ దానిన చేయుమీ వనన్. 197

చ. విని యనిమేషభర్త భయ విహ్వలమానసుఁడై బృహస్పతిం
గని యనుఁ బెద్దకాలమన ఘామహనీయ భవత్సునీతిభా
గనుపమ దేవరాజ్య విభవానుభవాతిశయంబునన్ జగ
త్ప్రణుతి వహించితిన్ గడపరాని విపత్తి జనించె నేఁటికిన్. 198

మ. గగనోర్వీ హరిదంతరాళమునఁ బ్రేంఖజ్జ్వాలికాభీలమై
జగముల్వ్రేల్మిడిఁ జేయు కౌశికతపస్సంజాత వహ్ని న్శమిం
పఁగఁ జేయన్వెర వెద్ది తెల్పుమనఘాత్మా నీదు ప్రజ్ఞాబలం
బగణేయంబది నాకనంతసురరాజ్యశ్రీదమూహింపఁగన్. 199

ఉ. మున్నతిదుష్ట పాకబలముఖ్యనిశాటులొనర్పఁ బెక్కులా
సన్నము లైన కష్టపుదశల్ దగటార్చి నిలింప వైభవా
భ్యున్నతి నాకుఁ గూరిచిన మూర్జిత నీతికళా ప్రవీణత
న్వన్నియ కెక్కితీవు భువనంబుల నిన్ను గణింప శక్యమే. 200

ఉ. ఇప్పుడు పస్థితంబయిన యివ్విపదంబుధిని స్తరింపఁగాఁ
దెప్పవు మమ్ము నెట్లు గడతేర్చెద వ్రౌఢి షణాబలంబునం
గొప్పవు నీదు ప్రాపు సురకోటికి సౌఖ్యదమద్రిభేదికె
ల్లప్పుడు స్వర్గరాజ్యవిభవానుభవ ప్రదమందు రెల్లరున్. 201

చ. అనిన దివస్పతిం గని బృహస్పతి వల్కు సురేంద్ర నీమనం
బనఘ మనాద్య ధైర్యమహిమాన్వితమింత దురంతచింతనూ
ల్కొననిది వింత లోకములలో మనకెద్దియు సాధ్యమే నెఱుం
గవలఁతిగాని దుర్భరపుఁ గార్యము గాదిది యెంచి చూడఁగన్. 202

ఉ. ఇప్పనికింత చింతఁ గృశియింపఁగనేటికిఁ దొల్లి రక్కసుల్
గుప్పలు గూడి నీకమరకోటి కొనర్చు విపత్పరంపర
లెప్పు ఘనంబులట్టివి చలింపక రూపడఁగించి నీకు నే
నొప్పిదమాచరింప నెసమూర్జిత నీతి కళాధురీణతన్. 203

గీ. మెలఁగునీయాజ్ఞఁ ద్రిభువనములు శిలోచ్చ
యములు బొడిసేయు శతకోటి యాయుధముని
లింపవల్లభనీక సాధ్యంపుఁబనులు
గలవె యెచ్చోట నూరకతలఁకనేల. 204

గీ. నినుభజించెదరని శంబునృత్తగీత
వాద్యములఁ బ్రౌఢి నెరపుచు వర్ణనీయ
నవవయోరూప శుభలక్షణప్రశస్త
లచ్చరమెఱుంగుబోండ్లు సురాధినాగ. 205

గీ. రంభశశిరేఖ హరిణియూర్వశియు హేమ
యును ఘృతాచియు మేనకయును తిలోత్త
మయును మొదలైనయచ్చర మగువలందుఁ
గోరియొకదానిఁ గౌశికుఁజేరఁబనుపు. 206

క. పనిచిన నీయాజ్ఞ వెసం
జనియట నచ్చరవెలంది చలిగొండఁదపో
భినిరతిఁదగు గాధితనూ
జునితపముం దనదునేర్పు చొప్పడ నుడుపున్. 207

క. అకుటిలమనమున నేఁదలఁ
చికొనిన సదుపాయమిదియ చేకూఱుము ను
త్సుకమతిశయముగఁజిత్తము
నకు నీకొండొకతెఱంగు నంగాదరయున్. 208

క. అనుగురువచనస్ఫురణం
బునకలరినభాంతరాళమునఁ బొల్పగు వే
ల్పు నెలంతలలో మేనక
తనురూపవిలాస సంపదల మేటియగున్. 209

చ. అనిమదినిశ్చయించికొని యంతికచారులఁగాంచి మేఘవా
హనుఁడుమదాజ్ఞ మీ రతిరయంబున నేఁగి శుభాంకరూపయా
వనవిభవోన్నతిం బ్రబలివారిజగంధులలో బొగడ్తకె
క్కినయల మేనకాంబుజముఖింబిలువుండనవారలత్తతిన్ 210

ఉ. అక్కులశైలమర్దనుని యాజ్ఞ శిరంబునఁబూనిన మ్రుక్కై
మ్రొక్కి సురేంద్ర నీపదసరోరుహ సన్నిధికవ్వియచ్చరం
గ్రక్కునఁదోడితెత్తుమని కాంచనవేత్రధరుల్సనన్సభం
దక్కిన వేల్పుటింతులనదల్చబలె మిన్నకయుండిరంతటన్. 211

సీ. త్రిదశద్రుమానవప్రాస్తదఖేచరీపాణి వీణామధురగానవిశ్రుతంబు
రణరంగహతధరారమణవర్గనిరర్గళానులాపకలాప మానితంబు
నిరుపమామూల్యమాణిక్యశోభాచక చకితకుడ్యకవాట సంగతంబు
దశదిశాచ్ఛన్నని స్తంద్రమనోహరాగరుధూపవాసనా సురుచిరంబు
తే. పంజరాంతరశుకశుకీపఠ్యమాన
సూనధనురాగమ విశేషసూక్తికలిత
మగువియచ్చరకేళీగృహావతంస
మొక్కచోఁగనియల చారులుత్సుకమున. 212

సీ. ధమ్మిల్లపారిజాతలతాంతవాసనాగతభృంగరవము పొంగతఘటింప
సంభోజరాగరత్నాకీర్ణపాణి కంకణనిక్వణము తాళగతిఁజెలంగ
శృంగారహీరచిత్రిత దివ్యతాటంకరుచులు చెక్కునాట్యరచనఁజూపఁ
గమనీయవిమల ముక్తాహారవారంబు గుత్తపుఁజనుదోయి నృత్తమిల్ల
తే. కేళిభవనాంతరంబున మేలిపసిఁడి
గద్దియవసించి వల్లకీగానరసవి
లోలపరవశకించిన్ని మీలితాక్షి
యగునిలింపాబ్జముఖిఁజేర నరిగియంత 213

క. అలనాకపతిభటులుచెం
తలనాఁగి వియచ్చరాంగ నాయుతమేనా
లలనాకరవీణాకల
కలనాదజనిప్రమోద కలనాత్మకులై. 214

చ. మృదుమధురోక్తి నిట్లనిరి మేనక గానకళాభిరూప్యసం
పదలవిచిత్రనృత్తగరిమన్ హరిమన్ననఁ జూడఁదత్సభా
సదులుహృదబ్జసంభ్రమ రసంబునఁ బ్రస్తుతిఁజేయఁగామరు
న్మదవదళీనకైశికలమండలివన్నె వహింతువెంతయున్. 215

క. కలవాణి వినుము నూఱం
చులవాల్దాలుపు సమస్తసురబృందము క్రే
పలఁ బాయు కుండఁగోలువై
తలవంచి మది న్విచార తాత్పర్యమునన్. 216

ఉ. ఊరకతండు గొంతతడవుండి విశాలసహస్రలోచనాం
భోరుహసీమ విన్న దనముం గనుపింపఁగ సాదరంబునం
జేరువఁ గాంచి మమ్మునినుఁ జెచ్చెరఁ దోశ్శాని తేరఁబంపఁగాఁ
జేరఁగ వచ్చి నారమెడ సేయక రమ్మువి యచ్చరీమణీ. 217

క. అనుట యునచ్చర హృదయం
బునభయమును సంభ్రమంబుఁ బురిగొనఁగా నె
య్యనఁ గరభృత వల్లకియొక
యనుగుం జెలికరతలంబునందిడి యంతన్. 218

ఉ. తీవిమెఱుంగు క్రొమ్ముడిఘటించిన వేలుపుమ్రాని కమ్మపూఁ
దావులు గ్రమ్మనల్లడను దారకటీమణి కాంచిఘంటికా
రావములుల్లసిల్ల నభిరమ్యపదాంగద నిస్వనంబుతో
నావనజాక్షి కాంచన మయంబగు గద్దియడిగ్గి దిగ్గునన్. 219

చ. తొలుదొలుతన్ రతిక్రియకు దూకొనుయజ్వలఁ బిమ్మటన్ రణ
స్థలహతవీరపుంగవకదంబములం బరిరంభసంభ్రమా
కలనసుధాధరాను భవకల్పితసౌఖ్య పయోధిఁ దేల్చియ
క్కలికి పులోమజారమణుఁ గన్గొనువేడుక చెంగలింపఁగన్. 220

సీ. వనదమ్ముజిగిఁ జిమ్మునను క్రొమ్ముడిసుమమ్ములలిమండలుల దండకామతింప
ఘనకాయజని సాయకని కాయములసోయగముఁ జూపుజిగి చూపుకడల ప్రాకఁ
బలుగుబ్బలుల గెబ్బగల నిబ్బరపు గుబ్బగవజంట రవికంటి కాంతులీనఁ
బులినోన్నతులఁ దన్నగలచెన్నలరి యున్నకటిసీమనవహేమపటము వ్రేలఁ
తే. బంకరుహరాగ రుచిరతాటంక యుగళి
ధగధగలు తళ్కు చెక్కుటద్దములఁ గ్రమ్మ
మోహనాకారమున వేల్పుముద్దుగుమ్మ
కొమ్మసెక్కుతెం గూడి గృహమ్ము వెడలె. 221

గీ. ఇట్లు హరిమణి మయకేళిగృహము వెడలి
వెలఁది చూపఱ చూడ్కికి విందొనర్చె
సజలజలదాళిఁ దొలఁగి యక్కజపురుచుల
నతిశయిల్లెడు చంచలాలతిక వ్రోలె. 222

చ. కులుకుపసిండి చాయవలిగుబ్బల వ్రేఁగునఁ గౌనుదీవబి
ట్టులికిచలింపఁ జంచలదృగంచల దీప్తి సెలంగ నూపురా
కలితని తంబబింబ మణికాంచనకాంచికలాపఘంటికా
ఘుళఘుళరావముల్వెలయఁ గాఁ జనియెం జెలియింద్రుఁ జేరఁగన్. 223

ఉ. హాళిసువర్ణవేత్ర కరులంతకమున్న ప రాకుదేవనీ
పాలికనంగ రాజ్యరమ భంగి వెలుంగుచు వచ్చె వేల్పుప్రో
యాలనిపోయిపాకదనుజారికి విన్నపమాచరించు నా
లోలతకూనయింద్ర సభలోపలికేఁగి కుతూహలంబునన్. 224

సీ. సకలాగమేతిహాస కళానిపుణ తాపసకలాపగాఢాప్ర సంగకలన
నలకాపజాంభోభృ దలకాముఖామరీ తిలకాభినయనాట్య దివ్యమహిమ
వలమానగంధర్వ కులమానినీకంఠ కలమాధురీమయ గానరచన
కనకాభభూషావసనకాంతిమత్సుధా శనకాండచతుర భాషానిరూఢి
తే. రాజరత్నవితాన విభ్రాజమాన
బహుళసోపాన హీరదర్పణవితాన
పటలిగణియింపఁదగు సభాభవనసీమఁ
దనరుచున్న సహస్రలోచనునిఁ గనియె. 225

చ. పొడఁగనిడాయఁబోయి నుపుంగలమేనిపసిండిచాయన
ల్గడమెఱయంగటాకురుచిలాలితఫుల్లసరోజమండలిం
బడిబడివేల్పుఱేనికి సపర్యలొనర్పుచు మ్రోలనిల్చియిం
పడర మెఱుంగుఁబోఁడి వినయంబునఁ గేల్గవమోడ్చియంతటన్. 226

ఉ. ప్రాంచితరూపలక్ష్మి గనుపండువుఁ జేయఁగఁ జూచువారికొ
క్కించుక సేపనేకవిధ నృత్యకళారచనావిభూతిహ
స్తాంచితవల్లకీ కలరవాన్విత పేశలగానలీలమె
ప్పించెఁ బురందరాద్య మరబృందము డెందముల్ల సభాస్థలిన్. 227

చ. నెఱినిటు లాస్యగానముల నేరుపుఁ జూపుచు సాటివేలుపుం
దెఱవలు మేల్ భళీయనఁగ నిల్చెలతాంగి బలారిచెంగట
న్మెఱుఁగు పసిండిబొమ్మబలె నీరదపాళిఁ దొలంగిచూడ్కికి
న్మెఱుఁగుఘటించు మించుకరణిన్నవ విద్రుమవల్లిచాడ్పునన్. 228

క. అనిమిషపతి తనబహులో
చనత కృతార్థతవహింప సౌవర్ణమణీ
ఘనతర భూషాలంకృత
తనులతయై యున్నదానిఁ దగఁగనుఁ గొనుచున్. 229

సీ. మహనీయ తపనీయమణివారఘృణి పూరమండనుం డగగరుత్థండనుండు
తనుభూరిరుచి దారితని శాంతదిన కాంతమండలుండు విచిత్రకుండలుండు
గురుసౌరభ విహారసురసాలసుమ జాలదామకుండు జగన్నియామకుండు
త్రిదశాతిశయ భీతికృదఖర్వబలగర్వ మోచనుండు సహస్రలోచనుండు
తే. రంగదధ్యాత్మవిద్యాప్రసంగనిపుణ
తాప్రశస్తమహర్షి చేతః ప్రమోద
దాయకుండు పులోమజానాయకుండు
కట్టెదురనుండు మేనకకిట్టు లనియె. 230

సీ. తిలకింపనూర్వశిధిలభావయూర్వశిరతిరహస్యకళాభిరామ హేమ
లలితాంగజితచంచలామకీచిఘృతాచిమధురవాక్యవిశేషమంజుఘోష
చాయలావణ్యపయోరేఖశశిరేఖనృత్యగానరమావిజృంభరంభ
స్తనజితశ్రీఫలోత్తమయాతిలోత్తమస్ఫురదపాంగవిఘాతహారిణిహారిణి
తే. మొదలుగాఁగలయచ్చరలుదితభక్తి
భయవినయగౌరవంబులఁ బ్రతిదినంబు
గొలిచెదరునన్ను నీపయిఁగూర్మి పెద్ద
నాకెపుడు వారికంటె డెందంబునందు. 231

క. కావుననొకటితలఁచికొని
రావించితిఁ జేయునదికరముసులభము రా
జీవాక్షినీకునప్పని
గావింపఁగనెరులకలవిగామాహింపన్. 232

వ. అదియెట్టిదనిన. 233

సీ. ఏభూమి భృత్కులాధీశుండు పంటరాసామిదాలుపు లేమ జన్మసీమ
ఏమహీధర సార్వభౌముండు వెలలేని బలితంపురతనాల పంటపాల
ఏశిలోచ్చయమండలీశిరోమణి తాపసకులాభరణకోటి సవనవాటి
ఏమహాగిరికుల గ్రామణి తెఱగంటి మచ్చెకంటులదాఁటు మన్కిచోటు

తే. ధరణి నే గట్టుఖండవేదండపుండ
రీక గండక భల్లూక సూకరైణ
ముఖ భయానకమృగ కాండమునకుదండ
యట్టి చలిగొండ వెలయుఁ బ్రఖ్యాతభూతి. 234

ఉ. ఆచలిగొండదండ మరుదాతపశీత ఘనాంబు వృష్టి ధా
రాచలితుండు గాకమది బ్రహ్మఋషిత్వముఁ గోరి భూరి ని
ష్ఠాచతురుండు కౌశికుఁడు సల్పఁదపంబిటు తత్తపోనలో
ల్కాచయముల్ జగత్త్రియముఁ గ్రాఁచఁదొడంగె నటంచు నెవ్వగన్. 235

గీ. చారులెఱిగింప వింటిదు ర్వారభయద
మైన యీవార్తనీవు నాయాజ్ఞవడసి
తడయకించుక యిప్పుడి వ్వడఁకు మెట్ట
దొరగడియనేగినీనేర్పుకరము మెఱయ. 236

చ. కమలదళాక్షి కౌశికు నఖండతపంబు ఫలింపనీక వి
ఘ్నము నమకూర్చి శాశ్వతముగా సురరాజ్యవిభూతి నిర్వహిం
పుము నిఖిలామరప్రకరముల్ నిను మన్ననసేయ వన్నెకె
క్కుము మదనుజ్ఞ శోభన మగుం జనుమా యనిపల్క నుల్కుచున్. 237

చ. రమణి నగారిఁ బల్కునలరంభయు హేమ ఘృతాచియుందిలో
త్తమ శశిరేఖయు న్మఱియుఁ దక్కిన యచ్చర లెల్లభక్తి పెం
పు మెయి భజింప నిన్న నిశమున్నది మిక్కిలి కూర్మి నాదెసం
గ్గోమరెసఁగన్ సభాస్థలిని గొప్పదయన్ ననుఁ జూడమేలగున్. 238

ఉ. మించిన కూర్మి నీవు నియమించిన నెంతటి కార్యమైన ని
ర్వంచఁగ జేయమాకు సురవల్లభ నాయమ కాని చండకో

పాంచితమూర్తి గాధితనయాగ్రణి పాలికిఁ బోవనెమ్మనం
బించుక కొంకుచున్నయది యింతుల కిప్పనిఁ బూన శక్యమే. 239

క. సామాన్యుఁడె తలఁపఁగ వి
శ్వామిత్రుం డతని కాగ్రహంబొదవిన ది
గ్భూమి నగాంబుధు లదరున్
సోమార్క ప్రభలడంగుఁ జుక్కలు డ్రుంగున్. 240

చ. సమధిక సత్యసంధుఁడగు చంద్రమతీపతిఁ బ్రాజ్యరాజ్యభో
గమునకుఁ బాపి దుర్దశలఁ గప్పె వశిష్ఠ మునీంద్రుతో విరో
ధముఁ గొని తత్తనూభవశతం బడచెన్ సృజియించె మాఱుస్వ
ర్గమతని మమ్ముబోఁట్లు చెనకంగల వారె బలాసురాంతకా. 241

గీ. సరస సంగీతనాట్య ప్రసంగములన
భాసదుల చిత్త మలరింపఁ బ్రౌఢిగలదు
గాని కౌశికు తపము భంగం బొనర్చు
నట్టి సదుపాయమల వడదయ్య నాకు. 242

వ. అనిన బృందారక సుందరీ రత్నంబున కప్పురందర వరుం డిట్లనియె. 243

సీ. మొలకనవ్వుల ముద్దుగులుకు నెమ్మోముతో గొజ్జంగి విరులకీల్గొప్పుతోడ
నపరంజి మెఱుఁగు టందపుమేనిచాయతో వృత్తంపు గబ్బిపాలిండ్లతోడఁ
గపురవీడ్యపుఁ దావి గ్రమ్ముకెమ్మోవితోఁ గలదు లేదనుకౌను చెలువుతోడఁ
గాటుక పసమీఱు కడకంటి చూడ్కితోఁ గలితకపోల భాగంబుతోడ.
తే. స్వర్ణ భూషణ మణి చకచ్చకల తోడఁ
గట్టెదుర నిల్వనినుఁ జూచిగాధిపట్టి
మదన శరవేద నాధూయ మానమాన
సాంబుజుఁడు గాక యతఁడేల నలుకఁ బొరయు. 244

మ. తరళాక్షీ జగదేకతావకతనూతారుణ్య లావణ్యవై
ఖరులంగాంచినఁ బంచబాణహుత భుగ్జ్వాలావలీతప్తమై
కరగుంజిత్త ఘృతంబు పద్మజునకుఁ గాధిక్షమా మండలే
శ్వరపుత్రుండన నెంతవాఁడతఁడు నీవశ్యుండుగాకుండునే. 245

సీ. మందహాస విరాజమానచంద్రిక దండఁ జెదరక పూర్ణిమాశీతరశ్మి
యక్షీణచంచత్కటాక్షమార్గణపఙ్క్తి సరసఁ బాయక సూనసాయకుండు
కమనీయతరతనూ గంధసాంగత్యంబుఁ దరలక మలయభూధరసమీర
మఖిలలోకమనోజ్ఞ యౌవన శ్రీమైత్రి మహిమంబువదలక మాధవుండు
తే. తోడనరుదేర గాధి సుతుండు గాఁడు
సార సేక్షణ విను ప్రభంజనకుమార
దంతి ముఖధిషణాధురంధరులు నైన
జాలిఁబడుదురు నీరూపలీలఁ జూచి. 246

చ. అని నవరత్నకాంతి కలితాభరణోల్ల సదంబరాదులం
దనిపి బహూకరింప సురనాథుని వీడ్కొని యవ్వియచ్చరాం
గన తనతోననుంగు చెలికత్తియలెల్ల సమానరూపయౌ
వన గరిమందనర్చి యిరువంకలఁ బాయక రాముదంబునన్. 247

మ. ఇరుచక్కిన్మధుపూర్ణ శీతకరులుద్వృత్తిం దనుంగొల్వఁ దె
మ్మెర తేరెక్కి ధనుర్గుణీకృతమదోన్మేష భ్రమచ్చంచరీ
క రవంబొప్పఁ బికాది సైన్యములతోఁ గందర్పశూరుండు తో
డరుదేరన్ సురలోకనాయక కృతాజ్ఞాబద్ధ చిత్తాబ్జయై. 248

ఉ. అచ్చర వేల్పువీడతిరయంబున వెల్వడి యిట్లుధాత్రికిన్
వచ్చి సువర్ణహర్మ్యగృహవప్రములున్నత గోపురావళుల్
రచ్చలు నూళ్లు పల్లియలురమ్యవనీతటినీతటాకభూ
భృచ్చయముల్గనుంగొనుచు నిందుధరాస్త దిశాపదంబునన్. 249

చ. అరుగుచు మ్రోలఁగాంచె శిఖరాగ్రగళత్తటినీతటీ నిరం
తరరణవన్మదాళి సముదాయమిళల్లవలీలతాగృహాం
తరనిరవద్యహృద్య హిమధామశిలాస్ను చరిష్ణుకిన్నరీ
కరగితవల్లకీమధుర గానవిశాలము శీతశైలమున్. 250

మ. కనిడాయంజను నంతనార్చెఁ దుహిన గ్రావాగ మవ్రాత పు
ష్పనికాయోదిత చారుగంధలహరీ సంగ్రస్తమంద ప్రభం
జన పోతమ్ములు దవ్వుదవ్వులఁ బథిశ్రాంతి ప్రభూతామరీ
ఘనసారంగ మదోన్మిళత్కుచతటీ ఘర్మాంబుధారావళుల్. 251

క. చల్లని మారుతమిటు వెద
జల్ల నిలింపాంగనలు తుషారాగముపై
కల్లన నెక్కి మనోజ్ఞము
లుల్లసిలం గ్రీడసల్పుచుండి రనంగన్. 252

క. వినిశౌనకాద్యఖిల స
న్మునిముఖ్యులనూన మోదమున సూత తనూ
జునిఁగనుఁగొని యవ్వలికథ
ననఘాత్మ యెఱుఁగఁజెప్పుమని యడుగుటయున్. 253

మ. అరుణాపత్యమనోజ భంజన దృగంతారుణ్య తారుణ్య వ
చ్చిరకర్పూర పటీర పాండురతనూ శృంగార శృంగారభా
సుర కైలాసమహీధరాయత మహా శుద్ధాంత శుద్ధాంతరా
త్మ రమామానవతీమనోరమణ శుంభద్రోప భద్రోపగా. 254

క. శ్రుత్యర్థ గోచర దయా
నిత్యాంతః కరణలోచనీ భవదనలా
దిత్యోత్పలాప్త జలజా
పత్యప్రముఖార్చితాంఘ్రిపంకజ యుగళా. 255

స్రగ్విణీవృత్తగర్భితభుజంగ ప్రయాతము.

ఘనాసార కీర్తి జగజ్జాల రక్షా
పినాకీ రణారాతి భీకృద్బలాదీ
ననాగారి వాహాస్త్రినవ్యక్షు మాభృ
త్తనూజారతా దేవతా సార్వభౌమా. 256

గద్య.

ఇది శ్రీ విశాలాక్షీకాశీవిశ్వేశ్వరకరుణాకటాక్షవీక్షాలబ్ధసరస
సాహితీధౌరేయ విద్వజ్జనవిధేయ గౌతమగోత్రపవిత్ర
సూరయామాత్యపుత్ర సద్గుణసమాజ నాగరాజప్ర
ణీతం బైనశకుంతలాపరిణయం బనుమహా
ప్రబంధంబునందు
ప్రథమాశ్వాసము.

శకుంతలా పరిణయము.

ద్వితీయాశ్వాసము.

శ్రీలాలిత బాలమృగాం
కాలంకృత ఘన జటా కుహర శ్రీకాశీ
ఖేలన భవ్య విశాలా
క్షీలోల జగన్నివేశ శ్రీవిశ్వేశా.

గీ. అవధరింపుము శౌనకాద్యఖిలమునుల
కతివినయవాక్యముల సూతుఁడనియె నిట్లు
హిమవద చలాగ్రసీమ నయ్యిందు ముఖులు
హర్ష మిగురొత్త విహరించు నవసరమున.

వసంతఋతు వర్ణనము.

చ. అలరె వసంత కాలము వనాబ్జ కుటీ సుకటీ పటీ భవ
ల్లలిత మదాళినీ కుల చలద్గరుదగ్రమరుద్విధూత పే
శలతర మల్లికా ప్రసవజాల నితాంతర జఃప్రపూరితా
ఖిల హరిదంతరాళము శుకీశు కరావవిశాలమెంతయున్. 3

సీ. శిశిర రర్తురి పుజయో త్సేక చైత్రాత్మ భృత్య పురోధృతారుణ ధ్వజములనఁగఁ
బాంథావళీ మనోభయ దప్రసూన సాయక దోఃప్రతాపానలార్చులనఁ గ
దీప్తనానారామ దేవతా సముదయ స్తనకుంభ కుంకుమ చ్ఛాయలనఁగ
నలఘు పాదప లేలి హాన వితానదుర్భర ఫణారత్న గభస్తులనఁగఁ

తే. బ్రమద వనశక్తి సమ్ముఖ సమయ హాలిక
శేఖరానీతరక్తసంసిక్తభక్త
రాశి రుచులనఁ బొలుపొందెఁ బేశల ప్ర
వాళములు కేళికారామ జాలకముల. 4

మ. సరవిందా శిశిరారిఁ గెల్చి యసమాస్త్ర ప్రౌఢితోఁ డన్ దళ
స్ఫురణం బావృత పల్ల వైకగణికా స్తోమంబు శ్రుత్యుత్సవో
క్త రసోక్తి ద్విజమండలంబు కురువింద ప్రోజ్జ్వ లత్సాలనుం
దరముం గేళివనీపురోత్తమముఁ జైత్రస్వామి చెందెన్ రహిన్. 5

చ. అలఘుతర శ్రుతిప్రియ మహాద్విజ సూక్తివనేందిరన్ సమా
కలిత ముదాప్తి మాధవుఁడు గైకొను వేళ వనాధి దేవతల్
బలువిడి జాతరూప మయ పాత్రల నెత్తిన క్రొత్తముత్తియ
మ్ములనఁ దగెన్ దళోపరిసముజ్జ్వల సూనగుళుచ్ఛకచ్ఛటల్ 6

చ. అలశిశిరప్రభాకరు నియస్తమయంబున సంజకెంపు నా
నలరె నవాంకురత్కిసలయద్యుతి జాలము తారకాళి నాఁ
గలిత లతాంత కోరక నికాయము లుల్లసిలెం దమంపుగుం
పులనఁగ నామధువ్రత సముత్కరదీప్తి సెలంగె నల్గడన్. 7

మ. తలపన్మాఘ కరౌఘముల్ నవరస ద్రవ్యాప్తిఁ దోడ్తోడ న
ల్లలితాభీష్ట ఫలాను భూతి శ్రుతిజాలప్రీతి కృద్వాగ్ద్విజా
వళి యామోద సమృద్ధి సర్వసుమనోవ్రాతంబు గాంచె న్విని
శ్చల నానావని భారధూర్వహ మనుష్మాభృత్ప్రభుత్వంబునన్. 8

చ. అలఘువసంతకాలనవ యౌవన యౌవనలక్ష్మి కొప్పెమం
జుల పదపాణి పల్లవరుచుల్ సునఖాంచలకోరకాళి వ
ర్తుల కుచసూనగుచ్ఛములు దోరపు బాహులతల్వినీల కుం
తల మధుపద్యుతుల్ శుకసుధాకలనాద వచో విశేషముల్ 9

చ. అలరువనేందిరాపరిణయంబునఁ జేర్చిపలాశకోర కా
నలము వనీవితర్దికఘనద్విజవాఙ్మను యుక్తిమాధవుం
డలఘుతర ప్రసూన నికరానవపూర ఘృతాహుతి క్రియల్
సలుపఁగఁ దోఁచు క్రొంబొగల చాలనఁ బర్వె మదద్విరేఫముల్. 10

ఉ. రాజితుఁడై మహావని భరప్రభు తాప్తికి రావసంతుఁడన్
రాజ భిహృద్యమంగళ కరభ్రమరీ కలగానసంగతిం
దేజమెలర్ప వల్లియువతీజనమెత్తిన పద్మరాగనీ
రాజన రాజియోయనఁ గరంబు సెలంగెఁ బలాశ సూనముల్. 11

చ. వరశుకసూక్తులన్ ప్రణయ వాగ్విహృతిం గరఁగించి గంధబం
ధుర పవమానహస్తమున నూత్నరజోంశుకమున్ సడల్పుచున్
మరగిప్రవాళ పాణి నలమాధవుఁ డూనఁ దలంకి మైవనేం
దిరపులకల్వహించె ననఁ దేజరి లెన్విరి మొగ్గచేరువల్. 12

చ. ఘనతరులవ్వనంత మహికాంతునిఁ జేరి మృదుప్రవాళ కాం
చన పరిధానముల్ సుమరజఃపటవాసక సౌరభంబు నూ
తనకళికాభిశుక్తి భవదామములాదిగ నిష్టసత్ఫలం
బనువుగ సంగ్రహించి నెరయన్ మినుముట్టెను రాగసంపదన్. 13

శా. ఆరామోర్విఁ జెలంగె నౌనిరుపమానామ్లానసూనచ్ఛటాం
తారాజన్మ కరండ కందళమదోద్యత్సం భ్రమచ్చంచరీ
కా రావాన్విత కుంజపుంజ గృహమధ్యానంగ కేళీ కళా
ప్రారంభ ప్రియకామినీమణి తవాగ్వ్య్య పార మయ్యామనిన్. 14

చ. ఘనతరులాశ్రిత ద్విజనికాయ హృదిష్టఫలప్రదాతృ తా
తనుసుమనశ్ఛటారుచి వితానము పేర సుకీర్తిలాభమున్
గనుఁగొని రాగ సంపద ననంతపదంబు భజించియెంతయున్
మనుటయుఁ బాత్రదాన మహిమంబదియట్టిద కాఁగణింపఁగన్. 15

మ. శ్రుతిజాల ప్రియభాషిత ద్విజవరస్తోమంబు శ్రీమాధవాం
చిత కారుణ్యముచే నభీష్టఫలసంసిద్ధిం బ్రకాశించె నౌ
శ్రుతిజాల ప్రియభాషిత ద్విజవరస్తోమంబు శ్రీమాధవాం
చిత కారుణ్యముచే నభీష్టఫలసంసిద్ధిం బ్రకాశింపదే. 16

మ. అలగంధాద్రిజ నించినిర్ఝర నదీ ప్రాంచత్పయః పూరము
ల్గలయంగ్రోలి మధువ్రతాంగనలు జోలల్ వాడఁ బూఁదీవ యు
య్యేలలందూఁగుచు నాడునాటికి రజోవృత్తిన్ వనక్షోణివ
ర్ధిలి లేఁగాడుపుఁ గుజ్జుత్రిమ్మరఁగ నేర్చెన్మందయానంబునన్. 17

మ. అలరెఁ సర్వవనావళుల్ సుమకదంబాలంబరోలంబసం
కులఝుంకార నినాదమేదురములై కూజత్పికానీక కో
కిల సందోహములై సరోజనిలయక్రేంకార రావోజ్జ్వల
త్కలహంసీ ధవళీకృతాఖిల హరిత్కాండంబులై యొన్నఁగన్. 18

చ. మురువగు మొగ్గముత్తియపు ముగ్గులనైన మదంపుఁ జర్చబం
ధుర శుకరాగ్గరున్నికరతోరణ పాళిఁ బ్రవాళ కాంతి వి
స్ఫురణ వితాన రాజి మృదుశోభి పటీర రజంపు ధూపళీ
ల రహిఁదగెన్వనంబు వనలక్ష్మికిఁ గేళి నివాసమో యనన్. 19

సీ. పొదలఁ ద్రిమ్మరు తేఁటి కొదమ చేరువజాలు కప్పు పెన్నెఱిగుంపు గరిమఁ దెల్పఁ
గొనరి కోయిలచవి గొన్న పల్లవపాళి పలుగంటి కెమ్మోవి చెలువుఁ బూన
లేగాలిఁ జెదరి రాలిన కోరకచయంబు త్రుటిత ముక్తాహార రుచుల నెరప
నునుమంచుఁ బొదవిన ననగుత్తిగమి పటీ రాలేపకుచకుంభ లీలఁ జూపఁ

తే. దీవ చెలికత్తియలు దార్పఁగా వనీర
మా మహిళ మాధవ స్వామితో మనోజ
కేళి వర్తించెననఁగఁ దత్కాలజనిత
కలిత సరసాంగ శృంగార కలన దనరె. 20

ఉ. పంకరుహాంబకుండు నిజపాణి ధనుర్ఘటితాతి శాతచూ
తాంకుర బాణ సంకలితుఁడై శుకకోకిల షట్పదీనిరా
తంక చమూజయాంక నినదంబులు భోరు కలంగఁగాఁ గురం
గాంక సమీర మాధవ సహాయులతో గెలిచెన్వియోగులన్. 21

మ. పొలయల్కన్ సడలించి కెందలిరు పాన్పుం జేర్చి యామోదమం
జుల వల్లీసుమమాలికా ప్రభృతివస్తుశ్రేణిఁ గై సేయఁగా
లలితాత్మ ప్రతిభానిరూఢి మధువేళాదూతి చేతోభివాం
ఛలఁ దళ్కొత్తఁగఁ గల్గెదంపతులకున్ సంభోగ సౌఖ్యోన్నతుల్. 22

సీ. తేటగొజ్జఁగి మంచు నీటి కాలువ దండవలచు మల్లియలపందిళులనీడఁ
గమ్మ పుప్పొడి దుమారమ్ము గ్రమ్మిన తమ్మి దాయతాజగతి మొత్తములమీద
వెలిదమ్మికొలకుల కెలనమావులక్రింద నెప్పారు కురువేరు చప్పరములఁ
గపురంపు రజపుచొక్కపుఁదావి తెమ్మెరల్ ద్రిమ్మరు నేలకి తీవపొదల.

తే. మదన కదనోపలాలిత మదవతీ న
వాధర సుధార సాస్వాద సానుమోద
భరపరవశాంతరంగులై సరసులెల్ల
వఱలిరత్యంతమధుమాస వాసరముల. 23

సీ. ఇవి మానికపుఁ గోన లివి మల్లియలతీవ లివి కప్రపుటనంటు లివి మనోహ
రపుపొన్న లివి చందనపుమ్రాఁకు లివి గుజ్జుతేమావు లివి తెలిదామరలకొ
లఁకు లివి మలయానిలవిధూతసుమనోరజపుదీవు లివి నీలాధిపశిలారు
చిర వేదు లివి కమ్మవిరితేనియల వాఁక లివి ద్రాక్షపందిళు లివి మిళింద

తే. గాయకనికాయకలగీతికావిరాజ
మానలవలీలతాకుంజమందిరంబు
లిట్టులనుచుఁ బరస్పర మృదులవచన
రచన లిరవొంద సంభ్రమాక్రాంతలగుచు. 24

సీ. చెలియోర్తు చరణమూన్చె నశోకమునఁ గేలుగవనంటి కొనియె మాకందమోర్తు
జలుకు చూపులఁ జూచె సతియోర్తు తిలకంబు గొనబు పల్కులనించె గోఁగు నోర్తు
మృదుగీతినలరించెఁ బ్రేంకణంబొక కల్కి మొగమెత్తెఁ గాంచనంబున కొకర్తు
మగువయొక్కతె మదింపఁగఁ జేసెఁ బొగడను గుచ్చి కౌఁగిటఁ జేర్చెఁ గ్రోవి నొకతె

తే. యువిదయోర్తు చల్లనూర్చె వావిలి నోర్తు
నగవులీల నెరపెఁ దగనమేరు
నిక్కరణి నిలింప మృగలోచనలుతత్త
దుచితదోహదంబు లొనరసలిపి. 25

సీ. చెలువయొక్కతె గోరఁ జిదిమెఁ గెంజిగురాకు లడుగు కెంజాయతోఁ దొడరు ననియొ
కొమ్మ యొక్కతె గోసెఁ గమ్మపూగుత్తులు చనుదోయితో వాదు సలుపు ననియొ
నెలఁత యొక్కతె త్రుంచెఁ గలికి మొగ్గలపిండు వరనఖశ్రీలతో దొరయు ననియొ
మగువయొక్కతె వంచె మకరందరసముల నును మోవి రుచులతో నెనయు ననియొ

తే. ప్రమదవనదేవతలు నాగరమణకెక్కి
భ్రమరశుకపిక కలరవభ్రాజమాన
కుందకురువింద మందారచందనాది
తరులతారామ సీమమోదముదలిర్ప. 26

గీ. కొమ్మయొక్కతె లేమావి కొమ్మఁ బ్రాకి
ప్రోదిఁ జిగురాకుఁ గోసి చేఁబూని నిలిచె
విరహిమథనార్థమై వేఁట వెడలు పతికిఁ
గైదువలుగూర్చు రతికాంతకరణిఁ దోఁప. 27

చ. మృదుసుమశాఖ నూర్తు చెలి మెల్లనఁ గేల నమర్చి ధాత్రిపైఁ
బదయుగమూది నిక్కి సుమపంక్తులు గోయఁ దదాస్యపంకజా
భ్యుదిత సుగంధపానల కొయ్యనఁ బ్రోవయి వచ్చి గండుదు
మ్మెదగమి ఘూర్ణితచంపక సమీక్షను బెగ్గిలిపాఱెనల్లడన్. 28

చ. పొలతుకయోర్తు కేలఁ గొని పూవులగుత్తులఁ జెంతనెక్కపై
దలిదెసవైవఁ బెన్నురముఁ దాఁకి తటాలున మ్రోలఁ బ్రాలె న
క్కలికి సమున్నత స్తనయుగంబున కాత్మ చలించి తత్పదం
బుల శరణంబు వేఁడెనన భూరిమిళింద రవచ్ఛలంబునన్. 29

చ. పరభృతపాళి నోటి కడిఁ బాపిన రీతి మదావలంబబం
ధరకులజృంభణంబడఁచు మాడ్కి శుకాళి యఖర్వగర్వని
ర్వారణ మొనర్చు భంగిఁ దలిరాకులు ద్రుంచిరి వంచిరంచిత
స్ఫురిత మరంద మెల్ల ఫలపుంజముల న్వడిఁ గోసిరచ్చరల్. 30

ఉ. అంతమరుల్లతాంగులు హిమాచలకేళి వనీవిహారవి
శ్రాంతి నుపాంతపుష్పిత రసాలమహీరుహ మూలపద్మభి
త్త్యాంతమణీ విచిత్రిత వితర్దికఁ జేరి నికుంజపుంజ వి
భ్రాంతసమీరణార్భక పరంపర లొయ్యన సేదదేర్పఁగన్. 31

మ. జతలైయాత్మ సఖీజనార్పితసమంచ ద్రాప్య పాత్రాంతర
స్థితదివ్యాగమసీధువాని ప్రమదాప్తిం బాడి రంతంతవి
స్మృత హస్తాంబుజ వల్లకీమిళిత తంత్రీ మంజులారావసం
గతిసంగీతకళావిశేష రచనాగంభీర భావంబులన్. 32

సీ. అరచందురునిచందమొరయు నెన్నుదుటిపైఁ గొమరారుమెఱుఁగు ముంగురులు సెదరఁ
గప్పు కీల్గొప్పు పైనొప్పు గొజ్జఁగి కమ్మవిరులు నెత్తావుల ముఱువుఁ జూప
వృత్తంబులగు క్రొత్తముత్తియంపు సరంబులు దుటుసిబ్బె పు గుబ్బగుదులఁ బొదలఁ
గసటులేనికడాని పసిఁడికమ్మలనిగ్గు లద్దంపుఁ జెక్కులముద్దులాడ
తే. నెఱపదంబులఁ గెంపుటందియలు మొఱయ
రతిరహస్య కళాధి దేవతయనంగ
నొడలెఱుంగక నర్తింపఁ బోడఁగెఁ బెలు న
మగువయొక్కతె యాసవాస్వాదకలన, 33

చ. అతనుని మోహనాస్త్రమన నంగనయోర్తు నటింపఁగాన ము
ద్ధతగతి నిర్జరద్రుసురఁ ద్రావ లసన్మదవల్లియంగనా
యతహృదయాలవాలమున నంకురితంబయి పాటలేక్షణ
ద్యుతులఁ జిగిర్చి తాఁ బ్రసవమొందె నకారణహాససంపదన్. 31

సీ. మోము దాఁటని నవ్వు మొగముగుబ్బెతయోర్తు నిర్హేతుహాసంబు నెరపఁ జొచ్చెఁ
జనుకప్పు నించుక జారనీనిలతాంగి బిగువు కంచుకముఁ జేదిగిచి వైచె
సమయోచితమితోక్తి నమరుకొమ్మయొకర్తు వెఱఁగుమాటలు పెక్కు నుడువఁ జూనె
నెట్టకేలకు పీఁటఁ బట్టులేమయొకర్తు బహు రాగసంగతుల్వాడసాగె
తే. ననుఁగు సకియల పజ్జఁ బాయక మెలంగు
మగువయొక్కతె యొంటిఁ ద్రిమ్మరఁగఁ దొడరెఁ
గుంజదళిపుంజరంజిత కుంజసమితిఁ
ద్రిదశతరుసీధుపారణోన్మదనకలన. 35

జలవిహారము.

ఉ. పంకజగంధులిట్లు మధుపానమదోద్ధతిఁ గ్రీడసల్పి ని
శ్శంకము పాంతపంకరుహ సద్మవిహారకుతూహలంబు లో
నంకురితంబుగాఁ జని నిజాననపద్మసుగంధసేవకుం
గొంకకవచ్చుతన్మధుప కోటులరొప్పుచు సత్వరంబుగన్. 36

సీ. కనదున్మదమిళింద కబరీభరము దానిఁ జలదంబుచరకటాక్షములదాని
నవఫుల్లపంకజాననవికాసము దానిఁ గలితాబ్జకంతవైఖరులదాని
గురురథాంగవిహంగ కుచకుంభములదానిఁ బ్రాంచదూర్మివళిత్రయంబుదానిఁ
గమనీయజీవనభ్రమ నాభిగుహదానిఁ గచ్ఛపమృదుపదాగ్రములదాని
తే. లలితకలహంసగమన కౌశలముదాని
భూరిగంభీరభావ విస్ఫురణదానిఁ
బ్రబల సర్వంకష ప్రౌఢిఁ బరగుదానిఁ
జెంతనొకసరోలక్ష్మి నీక్షించి చెలులు. 37

గీ. అలుల కాకటిపంట యంచలకురచ్చ
పట్టు వెలిదమ్మి తుటుములపుట్టినిల్లు

Vignana

కమ్మతావులకత్యాస్పదమ్ము దీనిఁ
బొగడఁజాలుదు రెవ్వారుజగతి ననుచు. 38

గీ. బహుళతర కంకణోర్మికాభాసమాన
మబ్జరేఖాది శుభలక్షణాన్వితంబు
నగుచుఁగమలాకరంబ నిజగతిఁబొగడ
నతిశయిల్లదె యీకమలాకరంబు. 39

క. అనిపొగడుచు వనజేక్షణ
లనుగతసంభ్రమము కలిమినంఘ్రిసరోజ
స్వనదబ్జ రాగమణికాం
చన చిత్రితనూత్నకటక సంరంభమునన్. 40

ఉ. గందపుఁగొండ వాసమవుగాలిఁజలించు ప్రపుల్లమల్లికా
మందిరపాళిపుప్పొడిదు మారముఁజల్లిన చందమామ తా
యందపుఁద్రోవఁగాంచన సురాగరసాల నమేరుపాటలీ
చందన భూజరాజముల చాయలనేఁగి సరోవతంసమున్. 41

మ. ప్రమదల్ డాసి కటీదుకూలములఁ దత్ప్రాంతంబునం బెట్టియొ
క్కమొగిం గట్టి జిలుంగుపావడలుడిగ్గన్ రత్నసోపానపా
ళిమరాళీకులముల్ త్రపాభరముఁదాల్చెన్ దేవకాంతాభిర
మ్యమణీనూపుర విస్ఫురచ్చరణవిన్యాస ప్రభావంబునన్. 42

గీ. సరసిజేక్షణ లంత కాసారజలవి
హారమొనరింప భృంగరథాంగసమితి
తొలఁగి నల్గడఁబఱచె నిస్తులతదీయ
కచకుచశ్రీల కోడిన కరణిఁదోఁప. 43

సీ. ఒకతమచ్చికురమాలకు నొత్తి వెనువెంట నంటెఁబూర్ణసుధాకరాస్యయొకతె
యొకదంతి గమనఁగొంచకపట్టికొని గాసిలఁగఁజేసె సింహావలగ్నయొకతె
యొకబింబ ఫలరదాంశుక డాసి చీకాకుఁజేసెఁ గీరవచోవిలాసయొకతె
యొకమీననయనఁ బైకుతికికాటియవెట్టి ప్రుక్కించెఁ జక్రవక్షోజయొకతె
తే. యలఘుగతి నొక్కభ్రమరరోమాళిఁ దటిమె
గలితకాంచననాసి కాంగక యొకరితె

యంబుజాకర పాథోవిహార కలన
నమ్మదాంబుధినోలాడు సమయమందు. 44

సీ. విపులశైవల లతావిసరంబుఁ బెకలించెఁ గోకదంపతులఁ జీకాకుపఱచె
వ్యాకోచసార సానీకంబు దునుమాడెమృదు మృణాళంబులఁ జిదిమివైచె
సరసవర్తిల్లునంచలఁ జలింపఁగఁజేసె విమలదరశ్రేణికొమరు మాన్చెఁ
గమ్మతేనియలనల్గడలఁ గ్రమ్మఁగఁ జిమ్మె బెగుకుబేడిసమీల పాలుపడంచె
తే. నంగభవరాజు మదపుటేనుంగు కరణి
సుదతియొక్కతెకచకుచవదన బాహు
గమనకంఠోష్ఠరుచికటాక్షములతోడ
సరిబెనఁగవచ్చునని యెడిశంకనొక్క. 45

గీ. లికుచకుచయోర్తుతజిమిపట్టికొ
రమణియొక్కతెమఁ ఁదేలెఁ
దమ్మిఁగొంగేలఁబు ధి
గర్భమునసుండి రె. 46

ఉ. కోమలియో న నీరమునించి యొక్కక
న్యామణి డెంచిన నాత్మవక్త్రిమ
కా ప్పన నొప్పెమొగంబు షట్పద
లతోయరుహస్ఫురణంబుఁ దెల్పుచున్. 47

వ. 48

మ. జనలోకాంతర భూరి వైభవనిరీక్షాబుద్ధినాత్మీయ సం
జననస్థానముఁ బాసివచ్చిన ఫణిశ్యామామణుల్పోలెఁ జీ
వనజాగార విహారముందొలఁగియవ్వామల్ సరస్తీరమొం
దినఁ జెన్నొందె నవృష్టి మేఘములరీతిందచ్ఛిరోజావళుల్. 49

గీ. అంబుజాకరతటినిట్టులలరుచున్న
యంగనలయార్ద్రధవళాంశుకాంతరాళ
విలసదూరు ప్రదేశముల్ పోలుపెసంగె
మంచుఁ బొదివి నయ నఁటికంబములు ఠీవిలె. 50

సీ. తడియొత్తినెఱులార్చి తావులీను సుపర్వతరుసూనమాలిక లిరవుకొల్పి
తళుకొత్తుగుబ్బపొందమ్మి మొగడలఁ బిక్కటిలుగుత్తపుఁ గంచుకములు దొడిగి
కమనీయకస్తూరికాకుంకుమాగరుఘనసారసురభిచందన మలంది
నిరుపమామూల్యమాణిక్య భూషణపరంపరలంగల తలఁజొప్పడనమర్చి
తే. సారసరసీతటీ ప్రదేశంబుఁ బాసి
సానబట్టిన వనవిలు కానిచేతి
శాతశర హేతులన మించి చంచలాక్షు
లతిశయోల్లాస పారవశ్యమునఁ బొదలి. 51

సీ. మణికూట పటలివెంబడిడిగ్గుమిన్నేటి నీటితుంపురులరాణించుచోట
హరిదంతరంబుల కామోదము ఘటించుఘనసారకదళికల్ గలుగుచోట
మలయానిలకిశోరములు గదల్పఁగసురాగపరా[illegible]రంబు గప్పుచోట
నళికదంబములపేశలగాన మధురిమ నలరుజ[illegible]ీవలలరుచోట
తే. సమదశుకపిక కలరవశారికామ
యూరసారసముఖవిహంగార వోద్య
దభిన వారామసీమలొప్పారు చోట
లీలవిహరింప నందు మేనాలతాంగి. 52

సీ. ముడిచిన జడగట్టు నిడుదపెన్నెఱిగుంపు దలిరుజ్
బ్రహ్మతేజంబుట్టి పడునెమ్మొగముఁదీవి రాకాశ శాంకగౌ
నానిమీలిత విశాలాలోకగరిమంబు ముకుళితాంభోజసంభూతి
నాభోగభవుక భస్మాంగ రాగ విలాసమమృతంపుఁ జాయచందము ఘటిం-
తే. నిస్తులతపోని హతపాపు నిరతశాంతు
వీతరాగున ఖండసంవిత్స్వరూప
భావనాభ్యాస పరవశు భవ్య చరితు
మారసుకుమారు గాధికుమారుఁ గనియె. 53

చ. కనుఁగొని తన్విభీతిబొలఁకన్మరుదాత పశీతవృష్టిసం
జనితములైన బాధలకు స్రైఁచినవాఁడచలస్థిరుండఖం
డనియతుఁడేయుపాయమునడాయుదుఁ జేయుదు విఘ్నమే తెఱం
గుననితఁడాచరించునతి ఘోరతపంబునకంచు వెండియున్. 54

ఉ. కామకళాభిరూప్యమృదుగాన వినోదములం జరించుక
న్యామణులిట్టికార్యములొనర్పఁగఁజాలుదు రేయుగంబునం
దీముని సార్వభౌముని సమిద్ధతపో మహిమాంతరాయుచిం
తామయమంతరంగమున కార్తిఘటించెన వైద్యసాధ్యమై. 55

గీ. విషయసౌఖ్యంబుఁ గోరక విమలచిత్తుఁ
డై తపోనిష్ఠనూఱు హిమాద్రిఁ బెక్కు
హాయనంబులు గడపిన యనఘమూర్తి
యితఁడు సామాన్యుఁడే జగన్నుతుఁడు గాక. 56

గీ. శమమ దమము బ్రహ్మచర్యంబు శాంతి[illegible]
తాపసులకు సర్వధర్మములగు [illegible]సికి
నొక్కతతినిఁ గోపముదయింపదు దయించె
నేని జగము లెల్లహానిఁ బొరయు. 57

క. మొదలఁగుపితాత్ముఁడవ్వల
సదమల యోగప్రశమిత సర్వేంద్రియుఁడే
సదుపాయమున నితనిఁజెన
కఁదగు సతులకంత తాల్మిగలదే జగతిన్. 58

క. కనుఁదెఱచి దెసలు చూడక
మనమతి నిశ్చలతఁ బెనఁచిమానని యతిఁదా
ల్చునితనిఁ బల్లవశరభ
ల్లనిపీడితుఁ జేయనే నెలఁత నేర్చుమహిన్. 59

మ. ననురావించి సభాంతరాళమున సన్మానించి యింద్రుండు బం
చిన నేనిచ్చటి కేఁగుదెంచి యిది నాచేఁ గాదసాధ్యంబటం
చని యేఁ గ్రమ్మఱిపోయినన్ నగరె రంభాదుల్ ననుంగాంచి య
య్యనిమేషాధిపుఁడేల గౌరవముఁ జేయంజూచు నూహింపఁగన్. 60

చ. అనితలపోసి నెమ్మదిసురాంగన చారున మేరుకుంద చం
దనకురువిందపాదపవితానసమావృతనిర్ఝరీతటం
బునలవలీలతాగృహము పొంతవసించికరాబ్జవల్లకీ
నినదముతోడఁ బాడెహరినీలదకీనికరంబురంజిలన్. 61

మ. కమనీయంబగు వల్లకీరవము సాంగత్యంబునన్మించుచం
ద్రముఖీగాన సుధారసంబు శ్రవణానందానుసంధానమై
యమరంగౌశికుఁడంతలో వికచనేత్రాంభోజుఁడై లేచిబ్ర
హ్మమనుధ్యానపరాయణంబగు నిజస్వాంతంబు రంజిల్లఁగన్. 62

క. ఆమెతలోనంగెఁగలకం
ఠీమృదుగానంబు పొందు నెలకొనియళినీ
కోమలరుతి జతయైది
వ్యామృత మాధుర్యధుర్యమైవీనులకున్. 63

శా. ఈనీహారనగాధి రాజమున నీహీరాజ్ఞనాగాదిర
త్నానూనద్యుతి వొల్చునీదరులనీ యాంసుహసీమాలతాం
తానేకాయతన ప్రదేశముల మున్నాలింపలేదెన్నఁడీ
గానంబిప్పుడె సంగె మామకమనః కౌతూహలాపాదియై. 64

మ. అతిమాధుర్యరసైకమైశ్రవణ సౌభాగ్యంబై ప్రతిధ్వానఘూ
ర్ణిత దిక్కందరమై విచేష్టిత శకుంతీబృందమై పల్లవ
ప్రతతస్థాణుకదంబమై నవరసార్ద్రంబై ద్రవీభూతసా
రతరాశ్మవ్రజమై చెలంగెమృదులారావంబుతోరంబుగన్. 65

మ. తలఁపన్మానవమానినీ మణులకేతద్విస్ఫురద్గానల
క్ష్మీలవంబబ్బునెకిన్నరీకరవిపంచీగానమో షట్పదీ
కలగానామృతమోవియచ్చరవధూగానంబో గంధర్వభా
మలసంగీత నినాద మొక్కొయిదిసామాన్యంబె చర్చింపఁగన్. 66

క. అనిపొగడుచుగాధిసుతుం
డనుపమహిమశైలకల్పకారామదరీ
ఘనసానుకటకసులతాం
తనికుంజకుటీవిహారతత్పరమతియై. 67

చ కనియెఁగనత్కపోలతలఁగంజవిలోచనఁ గంబుకంఠిఁగాం
చనసుమనాసఁ గర్కశకుచద్వయఁగజ్జలకైశికంగల
స్వనఁగనకాభదేహఁ గరివన్నిభయానఁగళాధరోపమా
ననఁగమనీయభూషణ గణంగలికిం గరభోరుఁగన్యకన్. 68

చ. కని యిది పాఁపరాకలువకంటియొ కిన్నరకాంతయో సుధా
శనరమణీశిఖామణియొ చారణకన్యయొ మర్త్యలోకమా
నినియొ సఖీపరంపరలనెయ్యమునం జరియింపుచున్న ది
వ్వనరుహగంధి దీని చెలువంబు లవంబు గణింప శక్యమే. 69

గీ. గగన ఘంటినఁ గొమ్ములు గలిగి యున్న, నలచతుర్థీసుధాకరు నంబుజాయ
తాక్షియ, మృఫాలసామ్యం బొనర్పఁ, జనునె వారుణీదోష్షికసంగతాత్ము. 70

చ. భ్రమిమరతమోవినీలఘనపంక్తులు గుబ్బెతకప్పుఁగొప్పుతోఁ
సమత వహింపఁ బూని ధృతి సాలక యోడెనొ కాక కానిచోఁ
గ్రమ మెసఁగం బ్రవాసతయుఁ గందరసంస్థితియుం దృణాశన
క్షమతయు శైలశృంగతలసంగతి హానికిఁ గల్గ నేర్చునే. 71

చ. నెఱికురు లింద్రనీలములనిగ్గుల కెగ్గు లొనర్చుఁ గమ్మవా
తెఱ మకరందధారలకుఁ దీయఁదనం బొసఁగుం బసిండికిన్
మెఱుఁగిడు మేనిచాయ జిగి మించినచూపు మెఱుంగుఁదీవతో
నొఱపులు సూపుఁ బద్మభవుఁ డోపు నొకో పురు డెన్న దీనికిన్. 72

చ. చెలువ మొగంబుఁ గన్నుఁగవ చెక్కులు నాస గళంబు గబ్బిగు
బ్బలు జఘనంబు లేఁదొడలుఁ బాదయుగంబుఁ జెలంగు ధాత ని
స్తులమతిఁ దమ్మి మీలు నెలతున్కలు సంపఁగి సంకుఁ బూవుఁజెం
డులుఁ గపురంపుఁదిప్ప లనఁటుల్ దలిరుల్ గొని చేసెనో యనన్. 73

చ. కళవళ మొంది సింగములగాసికి సామజకుంభపాళి గా
నలఁ దప మాచరించి లలనాసమపీనపయోధరాకృతిం
బొలిచి మనోహరద్యుతులఁ బూర్వవిరోధము లో గణించి బి
ట్టలజడిఁ బెట్టు సారెకుఁ దదాకృతిఁ గాంచినమధ్యసీమకున్. 74

సీ. లికుచావళికి వృత్తలీల చెన్నగుఁ గాక, బొంగరంబులఁ గొర్తఁబూన్ప వలదె
జలచరాళికి సముజ్జ్వలదీప్తి దగుఁ గాక, బొణముల్ కరసానఁ బట్ట వలదె
సౌదామనికిఁ బ్రకాశశ్రీ దనరుఁ గాక, కనకంబు నీరుగాఁ గరఁప వలదె
సుధకు మాధుర్యవిస్ఫూర్తి చొప్పడుఁ గాక, చెఱకు నింతింతగా నఱక వలదె
తే. తెఱవపాలిండ్లతోడ వాదించె నేని,నింతి మెఱుఁగారుచూడ్కితో నెనసె నేనిఁ
గొమ్మ నెమ్మేనిచాయతోఁ గూడె నేనిఁ, దొయ్యలిరదాంశుకంబుతో దొరసె నేని.

గీ. అన్నుఁదలమిన్న నెమ్మోము గన్నుదోయి, యబ్జరాజీవసంపద నపహసించుఁ
గన్యకామణిమృదుగళకరతలంబు, లబ్జరాజీవసంపద నపహసించు. 76

ఉ. చానమెఱుంగుమే న్పసిఁడిచాయకు చాయ గదా రదాంశుక
శ్రీ నగుఁ గెంపుపెంపుఁ గబరీనిబిరీసరుచుల్ మొయిల్ బయల్
గానుహళాయల్ దొడల్ కదళికల్ కళికల్ నఖకాంతి దంతి సొం
పౌనడ మోముక్రొమ్మెఱుఁగు నద్దపునిద్దపుడాల్ నుతింపఁగన్. 77

మ. సతి శృంగారరసస్రవంతి యనఁ జంచద్వేణిశైవాలసం
తతి శ్రోణీపులినోన్నతి న్నయనమీనశ్రీ వళీభంగసం
గతి నాభీసలిలభ్రమాప్తి గళశంఖస్ఫూర్తి వక్త్రాంబుజ
ద్యుతి వక్షోజరథాంగలీలఁ జెలువొందుం జూడ్కికి న్వేడ్కఁగన్. 78

చ. కటి నటియించు వేణి దలిగన్నులు వీనులతోడఁ గూర్కి ము
చ్చటలకు డాయుఁ జన్నులకుఁ జాల దురం బతినూత్నమధ్య మె
న్నటి కొరుకన్నులం బడదు నాతికి నాభిగభీరభావ ము
త్కటమతి శేషుఁడే పొగడఁ గావలె నన్యుల కెన్న శక్యమే. 79

మ. కమలానందనభాగ్యరేఖ శుకరాడ్గంధర్వసమ్మోహనా
స్త్రము మీనధ్వజరాజ్యలక్ష్మి రతిరాజప్రాజ్యకేళీవనీ
సుమనోవల్లరి సూనకార్ముకకళాస్తోమాధిదైవంబు మా
రమహత్త్వోదితమంత్రవిద్య యన నౌరా యింతి చూడం దగున్. 80

ఉ. శంబరభంజనుం డజుని సంప్రతిమై సృజియింపఁ బోలు నీ
యంబుజగంధి నీమెఱుఁగుటద్దపుఁజెక్కులు ముద్దుమోము పొం
కం బగుచన్నులున్ బెళుకుఁగన్నులు సన్నపుఁగౌను మించుఁదీ
వం బురడించుమేనిచెలువంబును నెవ్వతె కబ్బుఁ గానిచోన్. 81

ఉ. ఇన్నవబోఁడి నీచెలువ నీయెలప్రాయపుముద్దుగుమ్మ నీ
యన్నులమిన్న నీమెఱుఁగుటందపుమేనిమిటారిఁ జూడ్కిఁ గ
న్గొన్న మనంబునం గలయు కోరిక లీరికలెత్తు బాపురే
క్రొన్ననవింటిరాచదొరకు న్నరమాత్రుల కెన్న నేటికిన్. 82

చ. మరుఁ డనుశిల్పకారకుఁ డమర్చినచిత్తరుబొమ్మ నామనో
హరతనురూపలక్షణకళాన్వితయై తగుదీనిఁ జూచి దు

స్తరతరమోహవిభ్రమముఁ దాల్చు విభూతిమృగాజినాంబరా
భరణుని నన్ను నేపగిదిఁ బైదలి వొందుఁ గృపార్ద్రచిత్తయై?. 83

క. తలిరుంబ్రాయము చెలువము, గలవానిన కాక రూపకాంతివిలాసం
బులు సెడి యుపవాసవ్రత, ముల డస్సినయతుల సతులు మోహింతురొకో?. 84

మ. అనయం బీచలిగొండ నెత్తముల నేత్రానందసంధానచం
దనమందారవనప్రదేశముల నానాసూనసౌరభ్యశో
భనవల్లీనిలయంబుల న్మణిదరీభాగంబులం బాయ కి
వ్వనితం గూడినవాఁడు గోరఁడు గదా స్వర్లోకసౌఖ్యోన్నతుల్?. 85

మ. అని చింతించి విరించిపాదకమలధ్యానామృతాస్వాదసం
జనితామోదరసానుబద్ధుఁ డమరశ్యామాతనూరూపయౌ
వనలావణ్యనిరీక్షణోచ్చలితభావస్థైర్యుఁ డయ్యెంగదా
యని పైపై నిగిడించె మారుఁ డనివార్యక్రూరనారాచముల్. 86

సీ. కలకంఠకంఠిమంజులవచోగరిమ వీనులవిందుగా వినఁ గలిగె నేనిఁ
గోమరాలిసిబ్బెంపుగుబ్బపొందమ్మిమొగ్గలు పేరెదకుఁ జేర్పఁ గలిగె నేని
నచలోపమనితంబరుచు లీనఁ కెమ్మోవికమ్మఁదేనియ లానఁ గలిగె నేని
బిసజాతముఖికొప్పున సురద్రుసుమమాలికలు ప్రోది యొనరింపఁ గలిగె నేని
తే. లలితయౌవనరూపవిలాసభాస, మాన యగునీతలోదరి మనసు దీఱ
రతిఁగలయఁగల్గెనేనిఁ బూర్వకృతభూరి, సుకృతఫలరాశిఁ గన్నులఁ జూచినటుల.

ఉ. ఆరయ నిమ్మృగేక్షణ వయశ్శుభలక్షణలక్షితాంగి శృం
గారకళాభిరామ త్రిజగన్నుత దీనిఁ బరిగ్రహించి యి
చ్ఛారతిసౌఖ్యసంపదభిసంగతుఁడై తగఁ డెవ్వఁ డాతఁ డ
మ్మారునిబారిఁ బ్రాణమును మానము నిల్పికొనంగ నోపునే?. 88

ఉ. ఏచి మనోభిమానధన మెల్ల మనోజుఁడు చూఱఁ బట్టె నా
రాచపరంపరానిహతి రాజముఖీమణి నన్నుఁ గూర్పఁగా
నేచినపుణ్యశాలి కవినిందిత మాత్మతపఃఫలంబు నే
డాఁచక యిత్తు సర్వముఁ గడంక మెయిన్ జను లెల్ల మెచ్చఁగన్. 89

క. అపరిమిత మైనయిమ్మో, హపయోనిధి నిస్తరింప నలవియె నాకుం
జపలమృగాయతనయనా, విపులకృపాతరణిఁ గాక వే ఱొకభంగిన్. 90

చ. హరిహరపద్మగర్భులు మహామహు లంతటివారు నాత్మసుం
దరుల నురంబునం దనువునన్ వదనంబునఁ గూర్మి నిల్పి సు
స్థిరతరసౌఖ్యసంపదలఁ జెన్నలరారుటఁ జిత్తభూభయం
కరవిశిఖార్తికిన్ వెఱపుఁ గైకొని కాదె తలంచి చూడఁగన్. 91

ఉ. ఈకమలాక్షి యీకలికి యీమెఱుఁగారుపసిండిబొమ్మ యీ
కోకిలవాణి యీకుసుమకోమలి యీలలితాంగి కూరిమిం
గైకొని నన్ను నీప్సితసుఖంబులఁ దేల్చినఁ గాక కానిచో
నాకుసుమాంబకుండు నిశితాస్త్రముల న్ననుఁ గోలుపుచ్చఁడే. 92

క. అని యివ్విధమున నబ్జా, నన మోహనరూపయౌవనవిలాసములం
దనివి సనక తనమనమునఁ, గొనియాడుచు వలపు నిలుపఁ గూడక యంతన్. 93

ఉ. ఆపరమర్షిపుంగవుఁ డనాహతకంతులతాంతకుంతసం
తాపభరంబునం బొడముతత్తఱపాటునఁ దాల్మిఁ దూలి ని
ర్లోపక వెచ్చ నూర్చుచుఁ బయోజముఖీమృదుగానగుంభితం
బై పొలుపొందుకుంజనిలయంబున కేఁగె దృఢానురాగుఁడై. 94

ఉ. భూరితపఃప్రభావపరిపూర్ణుఁడు గాధిసుతుండు చిత్తజ
ప్రేరితచిత్తవృత్తి నధరీకృతశాంతశమక్షమాతపో
గౌరవుఁడై నిలింపగణికాసురతప్రియుఁ డయ్యె నుర్వి నె
వ్వారల కింద్రియంబు లనివార్యము లుద్ధతముల్ గణింపఁగన్. 95

క. అరుదెంచుజటామకుట, స్ఫురితశిరోభాగు భూతిశోభితదేహున్
హరిణాజినరుచిరాంబర, ధరుఁ గౌశికుఁ జూచి చెలులు తన కెఱిఁగింపన్. 96

సీ. జలజారిఁ బొంచి లగ్గలు పట్టునిరులు నా లపనమండలిఁ గుంతలంబు లెసఁగఁ
గనకాద్రిశృంగసంగతవినిర్ఝరవారిధార నాఁ గుచపాళి హార మలర
విపులరత్నాకరావృతమహీతలము నా రత్నకాంచీకటీరంబు వెలయ
స్మరశరాసాన్వితశాతాంబకములు నా భ్రూచంచలకటాక్షములు చెలంగ
తే. నులికి డిగ్గన లేచి వేనలియుఁ గొనుఁ, గదల నొక్కింతజిలుఁగుఁబయ్యెదయుజాఱ
నెదురుగా వచ్చి కొంతద వ్వుదితభక్తి, యుక్తిఁ గేల్మోడ్చి సతి మునీంద్రోత్తమునకు.

క. కొమ్మని యుపాయనమ్ముగఁ, గమ్మనివాసనలు దెసలఁ గ్రమ్మెడుసుమహా
రమ్మొకటి యప్పు డనురా, గమ్మున నర్పించి పలికెఁ గాంత మృదూక్తిన్. 98

సీ. కృతకృత్య యిది యెల్లబుతువుల హృద్యానవద్యసౌరభరమావాప్తి నలరు
ననఘాత్మ యిది మనోజ్ఞామందమకరందధారాప్రవాహసంతతుల నీను
మౌనీంద్ర యిది పూర్ణిమాసుధాకరమండలాంశూపమాన శైత్యంబు నెరపు
రవితేజ యిది చతుర్వనధిమధ్యక్ష్మారాజ్యభోగధురంధరత్వ మొసఁగు
తే. నాయురారోగ్యపుత్రపౌత్రాది సకల, కామితఫలప్రదానదీక్షావిరాజ
మాన మిది దీనిమహిమ మనూన మహిక, లాధిపున కైన వాక్రువ్వ నలవి యగునె.

క. మీర లనూనతపోమహి, మారూఢచరిత్రు లీశ్వరార్చాపరు లౌ
టారయ నీకల్పకసుమ, హార ముచిత మూన మీ కనర్హ మొరులకున్. 100

క. చిరకాలతపోనిష్ఠా, గరిమ నభిమతార్థసిద్ధిఁ గాంచిన త్రిజగ
త్పరిపూరితనిర్మలతర, చరిత్రులరు గాక మీరు సామాన్యులరే. 101

క. త్వరితగతి మీర లెచ్చటి, కరుగుచు నిచ్చోటి కిప్పు డరుదెంచితి రి
గ్గిరిఁ దరియరు మానవు లె, వ్వరు మీ రుత్తముల రగుట వచ్చితి రటకున్. 102

ఉ. ధీయుతమూర్తి సర్వజగతీజనతాభినుతప్రభాతసూ
ర్యాయతతేజ నీయది సమాగమనం బభివాంఛితార్థసం
ధాయక మయ్యె నీచరణతామరసార్చ లొనర్ప నోచితిం
గా యిటువంటిపుణ్యఫలగౌరవ మేరికిఁ గల్గు నుర్వరన్. 103

చ. అనుడుఁ బ్రమోద మొంది విను మబ్జముఖీమణి గాధిరాజనం
దనుఁడను కౌశికుం డనెడునామముఁ దాల్చినవాఁడ నిన్నగం
బున నజుఁ గూర్చి నిశ్చలతపోనియతిన్ వసియించి యుండఁగాఁ
జనియె గణింప రాక నిమిషంబులు వోలె ననేకవర్షముల్. 104

గీ. అనిన నింతి పల్కు ననఘాత్మ నీ వెద్ది, గోరి యీహిమాద్రి భూరినిష్ఠఁ
దపము సలిపి తయ్య కృపతోడ నెఱిఁగింపు, మనిన మరల నిట్టు లనియెఁ జెలికి.

క. కడలిమొలనూలిపడఁతిక, నొడయఁడనై యెల్లసిరుల నొరయుచుఁ బగఱన్
బొడ వడఁచి రాజధర్మము, లెడపక యిల నాల్గుచెఱఁగు లేలుచు మఱియున్. 106

ఉ. ఏ నొకనాఁడు వేడుక మదేభరథాశ్వపదాతిసైన్యసం
తానము గొల్వ వేఁటపయనం బయి కానకుఁ బోయి దుర్మదా
నూనమృగావళిం దునిమి యుద్ధతశక్తి నగమ్యభూమిభృ
త్సానుదరీఝరీకటకసాంద్రతదుగ్రతరాయతాటవిన్. 107

క. చతురంగంబులతో నా, యత మగునొండొకమహీరుహచ్ఛాయఁ బ్రచం
డతరార్కకిరణజనితా, ద్భుతతాపముఁ దీర్చికొనఁగఁ బోలు పొందుతఁబిన్. 108

క. చారు లరుదెంచి పలికిరి, చేరువఁ గనుఁగొంటి మధిప సెలయేటిదరిన్
జారుతరశ్రుతిచయవా, చారంజిత మొకఁడు తాపసవనోత్తమమున్. 109

చ. అన విని సంతసిల్లి చతురంగబలంబులతోడఁ జెచ్చెరన్
జని యభిరమ్యసర్వమహిజాతలతాఫలపుష్పశోభితం
బనుగతభృంగకోకిలశుకారవవిస్ఫురితంబునై జగం
బు నుతికి నగ్గలం బగుతపోవనిఁ జూచి తదంతరంబునన్. 110

గీ. బలసమూహ మెల్ల నిలిపి యొక్కరుఁడన, చని నిమీలితాక్షు శమితమోహు
నతికృపార్ద్రహృదయు నాత్మానుసంధాన,పరు వశిష్ఠుఁ గాంచి పరమభక్తి. 111

క. ప్రణమిల్లి సముచితోక్తులఁ, బ్రణుతించిన నాకతండు బాహుయుగాశ్లే
షణసుఖవిమలాశీర్భా, షణకుశలప్రశ్నములను సంభ్రమ మూన్చెన్. 112

ఉ. న న్నిటు గారవించి జననాథశిరోమణి నీప్రభుత్వసం
పన్నతఁ గాదె నిచ్చలును మాదృశమౌనిమహాతపంబులున్
జన్నములున్ శుభక్రియలు సర్వమహీరుహగోకదంబముల్
వన్నెయు వాసియుం గలిగి వర్తిలుటల్ వసుధాతలంబునన్. 113

గీ. అవనిరాజవు నీకు నెల్లవియుఁ గలవు, వేఁటనెపమున ఘోరాటవీప్రదేశ
మునకు వచ్చుట నాతపోవనము నన్నుఁ,గనుఁగొనఁగఁ జాలి తిది నీకుఁ గరము శుభము

క. నానెలవునఁ గల దెద్దియొ, దానిన నీ కిడుదుఁ గూర్మిఁ దగఁ గుడిచి చనం
గా నర్హమగు ననిన విని, యే నాతని కంటి నప్పు డిందునిభాస్యా. 115

క. మిముఁ గనుఁగొనుటయ యతిభద్ర మదియ యాతిథ్య మొండు దలఁపకుము రథే
భముఖాత్యురుతరబలసం, ఘముతో వచ్చుట నొకండఁగాను మహాత్మా. 116

చ. అనుడు నతండునన్ బలచయం బవిలేఖ్యమకాని నాకుఁ గ
ల్గినయవి వన్యముల్ నృపకులీనసమాదరణీయవస్తువు
ల్వనమున నుండువారల కలభ్యము లెయ్యది ప్రీతిఁ బెట్టినన్
గొను నది యెంతవారలు మనోజ్ఞసుధారసధారకైవడిన్. 117

వ. అని యమ్మహానుభావుండు కామగవిసంతానం బైన హోమధేనువు నాకర్షించి,యితం
డఖండభూమండలాఖండలుం డగువిశ్వామిత్రుండు మృగయావినోదంబు దవిలి

యిద్దురంతకాంతారంబునం గలమృగసంతానంబు నొడిచి బహుసైన్యసమేతుండై
మనయాశ్రమంబున కరుదెంచినవాఁడు,సగౌరవంబుగా నితని కాతిథ్యంబుఁ జేయు
నది నీ నేర్పుకొలఁదిరాజపరివారంబులఁ దత్తన్మనోభీష్టమృష్టాన్నంబుల సంతుష్టంబు
లుగాఁ జేయు మనిన నది మహాప్రసాదం బని యంగీకరించి యంత. 118

క. పలుదెఱఁగు లైనవంటక, ములుఁ గూరలుఁ బాయసాన్నములు మృగమాంసం
బులు దధిమధుఘృతసూపం, బులతో నాసురభి సైన్యముల ననుఁ దేల్చెన్. 119

క. మది నెవ్వ రెద్ది గోరిన, నదియ పొదలుఁ గుడుచుపాత్రలందు మిగుల నె
య్యది కొదువఁ గాన మింఁచుక, సుదతి మొదవుమహిమఁ బొగడ శూలికిఁ దరమే?

ఉ. అంతఁ గుతూహలాద్భుతము లాత్మఁ బెనంగఁ జతుఃపయోధిప
ర్యంతధరాధిరాజ్యవిభుతాధికభోగము లెన్నియేని నా
వంతయు నీడె దీనిమహిమాతిశయంబున కౌర యంచు నే
నెంతయు నమ్మహాసురభి నెన్నుచు నమ్మునితోడ వెండియున్. 121

చ. పలికితి గోసహస్రము లపారధనంబు మదేభఘోటకం
బులు బహులక్షలిత్తు మునిపుంగవ యిమ్మొదవి మ్మటంచు న
య్యలఘుఁడు దాని నీ కునికి నాగ్రహ మూఁది మదీయభృత్యులం
బలువురఁ బుచ్చితిన్ బలిమిఁబట్ట సమర్థత గల్గువారలన్. 122

సీ. పనిచిన నరితాళ్లఁ బగ్గముల్ సెలగోలలును మొద లైనసాధనము లూని
యెలుఁ గెత్తి యదలించి నలుగడఁ గ్రమ్మి యల్లనఁ బట్టఁ బోయిన ఘనవిషాణ
ఖురటంకహతిభటోత్కరముల నలయించి కాననశైలదుర్గమనదీన
దమ్ములు దాఁటి యుద్ధతిఁ బట్టు వడక యేపును చేవయును గల్గి భూరిఘోష

తే. మెనసి యమ్మొదవు వశిష్ఠమునివరేణ్యుఁ, గదిసి దీనాస్యమై నయగౌరవోక్తిఁ
బలికె నీభూవరకిరాతభటులు దొడరి, బలిమి ననుఁ బట్ట వచ్చిన నలుక వొడమి.

క. ఘనఖురటంకవిషాణా, గ్రనిహతిఁ బోఁ జిమ్మి తత్కిరాతబలతతిం
జను దెంచితి నీచెంతకు, ననఘా న న్నొసఁగి తే దయాహీనులకున్. 124

చ. అనుటయు నాతఁ డిట్టు లను నక్కుశికాన్వయమౌళి నీవు పె
ట్టినవివిధాన్నపానముల డెందమున న్వెఱఁ గంది న న్నతం
డెనసినప్రేమ నిమ్మొదవు నిమ్మన నామది నొప్ప కున్కి నా
యన బలవంతుఁ డౌట జనితాగ్రహుఁడై నిను బల్మిఁ బట్టఁగన్. 125

గీ. బహుకిరాతకోటిఁ బనుచుటయు నెఱింగి, యును బలాధికుండు మనుజనాథుఁ
డేఁ దపస్వి బలవిహీనుండను నిరాయు,ఘుండఁ గాన నూర కుండ వలసె. 126

గీ. అనుడు మొదవు వల్కు నవఘాత్మ నాకాన, తిమ్ము నృపబలమ్ముఁ దెంపు మిగిలి
యోపినంత పోరి యు క్కడఁ గింతు నా, నట్ల సేయునది జయంబుఁ గోరి. 127

క. అని మాని యాన తిచ్చిన, ననుగతరోషారుణాక్షమై యప్రతిమం
బనితరలక్ష్యం బగుబల, మున మెఱసి నిలింపసంఘములు వెఱఁ గందన్. 128

మ. ఖురనిర్ఘాతమహీరజస్స్థగితదిక్కూలంబు లాంగూలని
ష్ఠురవిక్షేపసమీరణోత్పతదగస్తోమంబు వజ్రాతిభీ
కరశృంగాగ్రవిభిన్నభూధరశిలాకాండంబు నై యమ్మహా
సురభిగ్రామణి సేనలం గదిసి యస్తోకప్రతాపంబునన్. 129

గీ. వాలవిక్షేపసంజాతవాతనిహతిఁ, గఠినతరఖురటంకవిఘట్టనమున
గాఢనిర్ఘాతపాతశృంగప్రహార, ముల నెదురు లేక సేనలఁ బిలుకు మార్చి. 130

సీ. దృఢశక్తి మూత్రపురీషాంగరోమకూపముల దుర్భరభుజాబలసమగ్రు
లను మలీమసగాత్రులను భూధరోన్నతులను శరాసనబాణసునిశితాసి
పరశుముద్గరగదాప్రాసైకపట్టసప్రభృతిసాధనులను బహుకిరాత
యవనపుల్కసుల సంఖ్యల కశక్యముగ సృజింప నాశూరు లాశీవిషోప

తే. మానరోషాకులస్వాంతు లై నితాంత,శౌర్యదుర్వారు లై రథాశ్వద్విపాది
సైన్యసంక్షోభ మొనరింప జాలిమాలి, శరశరాసనపాణు లై యరద మెక్క.

గీ. కడఁగి యవనకిరాతపుల్కసుల వేల,సంఖ్యల వధించి దివ్యాస్త్రసమితి నవ్వ
శిష్ఠుఁ బొదివిన నతఁ డతినిష్ఠ బ్రహ్మ, దండమును మ్రోల నిడుకొని యుండఁ గినిసి.

క. ఏనంత దివ్యశరసం, తానముఁ బరఁగింప బ్రహ్మదండంబు మద
స్త్రానీకంబు హరించెఁ బ,యోనిధి నిర్ఝరులయోజ నుగ్గలి వింటే. 133

గీ. కడఁగి బ్రహ్మాస్త్రమును వింటఁ దొడఁగియేయ,నదియు రిత్తయైచనిన నెమ్మదిఁగరంబు
విస్మయము లజ్జయును దోఁప విల్లు విడిచి, కొంతదడ వూరకుండితి వంతగదిరి. 134

క. నాలావు నస్త్రపాండితి, దాలిమియును నేర్పు కలిమి తన్వీ పృథగాఁ
బోలదు కేవలబల ము,ద్వేలతపోబలముతో భువిం బరికింపన్. 135

క. అని చింతించి మనంబున, వనరాశిపరీతభూభువనసామ్రాజ్యం
బును వదలి బ్రహ్మఋషితకు, వనజాసనుఁ గూర్చి తప మవారితనిష్ఠన్. 136

గీ. సలుపుచున్న వాఁడఁ జలిగొండ శమి తేంద్రి, యుండనై మదీయయోగమునకుఁ
బార మెద్ది నేఁడు సారవిపంచికా, గీతి వీనుఁగవకుఁ బ్రీతి నొసఁగె. 137

ఉ. ఇమ్మహనీయగానరవ మెచ్చటిదో యని విస్మితాంతరం
గమ్మున నిర్ఝరీతటులఁ గాంచనకందరరత్నసానుజా
తమ్ములఁ గమ్మతావులకుఁ దావల మైనలతానికుంజపుం
జమ్ములలోన నారయుచు జాడల వచ్చి కుతూహలంబునన్. 138

ఉ. కెంపుజిగిన్ గణింప నగు కేల్ దలిరాకుల గుబ్బగుత్తులం
దుం పెసలాడుకుంతలమధువ్రతసంతతిఁ బల్కుఁదేనియం
బెం పగుబాహువల్లరుల శేర్చి నఖాంచలకోరకంబులన్
సొం పెసలారుకొమ్మ నినుఁ జూచితి నివ్వనభూతలంబునన్. 139

ఉ. ఇన్ననఁబోఁడులం గలసి యిం పెసఁగన్ భువనైకమోహనో
ద్యన్నిరవద్యరూపనవయౌవనశాలిని యిన్నగంబునన్
గ్రొన్ననతీవజొంపములఁ గోనలఁ గానలఁ గమ్మకప్రపుం
దిన్నియలం జరించెద వనేకవిధంబుల నాటపాటలన్. 140

ఉ. చొక్కపుఁగుందనంపుజిగిసోయగముం గలముద్దుగుమ్మ యో
చక్కరబొమ్మ యోకుసుమసాయకశాతశిలీముఖంబ నీ
వెక్కడిదాన వెందు జనియించితి వెయ్యది నామధేయ మే
దిక్కున నుంకి నీవిధముఁ దెల్పఁగదే జగదేకమోహినీ. 141

క. ఈతెఱఁగు పల్కుగాథి, క్ష్మాతలపతిసూతి కధికసమ్మదమున న
క్కాతరమృగాక్షి వాచా, చాతురి మెఱయంగఁ బలికె సస్మితముఖియై. 142

సీ. జనికర్త నిరుపమచ్ఛాయాభినవరత్నజాలంబు గలసుధాజలధిరాజు
సహజాత ధవునివక్షమునఁ గౌస్తుభముతోఁ గ్రీడ సల్పెడురాయగేస్తురాలు
కులవిద్య జగము చేర్కొనుమాధురీసాధురీతిధురీణసంగీతలక్ష్మి
రచ్చపట్టు మనోహరసురాగమచ్ఛాయ లొలయుచింతారత్నకలితవేది

తే. చెలిమికత్తెలు రంభోర్వశీతిలోత్త, మాప్రభృతు లగునప్సరోమానవతులు
కమలభవభర్గహరిసభాంగణము లెపుడు,రమణఁ జెలువొందు నాట్యరంగములుమాకు.

ఉ. మేనక పేరు వేడ్కకలిమిం దుహినాచలరత్నకాంతిమ
త్సానుదరీఝరీవిమలసైకతపుష్పనికుంజపుంజితో

ద్యానతలంబులం బ్రియవయస్యలఁ గూడి కరాబ్జవల్లకీ
గానకళావినోద మెసఁగం జరయింతు వనారతం బిటన్. 144

సీ. కడుభక్తి మాధ్యాహ్నికస్నాన మొనరింప గురుహేమకుంభవక్షోజ యోర్తు
దేవపూజకుఁ గమ్మపూవుఁ జెత్తు లొసంగ నభిరామమృదులతాభాంగి యోర్తు
వలసినవేళఁ బక్వఫలంబు లర్పింపఁ గోమలచ్ఛాయపుంగల్కి కొమ్మ యోర్తు
జిలుఁగుఁబల్కుల నొద్దికలఁ బ్రొద్దు జరిగింప శుకమంజుభాషణప్రకర యోర్తు
తే. వ్యజనసంజనితాతిశీతానిలముల, దినకరకరార్తిఁ దీర్పఁ బావనచరిత్ర
యోర్తు నీచెంత సంతతం బుండ వలదె, వననిధిగభీర గాధిభూవరకుమార. 145

క. కుందనమువంటి నెమ్మెయి, కందె మరుజ్జలదశీతఖరకరకిరణా
మందార్తి నకట రాజవు, రందర నీ కీతపశ్చరణ మేలయ్యా? 146

ఉ. కొంచక శత్రుమండలముఁ గూల్చుట బంధుసుహృజ్జనాళి ర
క్షించుట రాజ్యవైభవముఁ జెందుట దిక్కులఁ గీర్తిచంద్రికల్
నించుట రాజధర్మము లనింద్యచరిత్ర సమస్తము న్విస
ర్జించి దురంతకాననధరిత్రిఁ జరింతురె తాపసాకృతిన్. 147

సీ. ఆలింప నంతఃపురాంగనోక్తులె నీకు జంతుసంతానగర్జారవములు
సంచరింప సువర్ణసౌధవీథులె నీకుఁ గఠినగండాశ్మశృంగాటకములు
మెసవంగ మది కిష్టమృష్టాన్నములె నీకు నారణ్యకందమూలాదికములు
శయనింపఁ గేళికాసదనపాళులె నీకు ఘనసానుమదధీశకందరములు
తే. కాయమునఁ దాల్పఁ జిత్రాంశుకములె నీకు, నారచీరలు హరిణాజినవ్రజంబు
లెక్కుడితపంబు నీవంటినృపకులోత్తములకయో! యిట్టివెతలు విప్రునకుఁ గాక.

మత్తకోకిల. అంబురాశిపరీతసర్వధరాధిపత్యముఁ బూని భ
వ్యంబులైనసుఖంబు లొందక భవాదృశక్షితిపాలలో
కం బయో బుషి వోలె నీబలుగానఁ జేయుతపంబు లా
భం బదేమి యొసంగుఁ గష్టపుఁబాటు దక్కఁగ మేనికిన్. 149

క. అని పల్కు వేల్పుఁబైదలి, గొనబుంబలుకులకు గాధికొమరుం డెలన
వ్వు నగుచు నిట్లను డెందం, బునఁ గలయగ్గలపువలపు ముప్పిరిగొనఁగన్. 150

మ. కనుఁగొంటి న్నను కామినీమణులఁ బెక్కం డ్రక్ జగద్గీతమో
హనసౌభాగ్యవయఃకళానిధుల నయ్యబ్జాక్షులం దోడు నీ

కెనగాఁ బల్క విధాత కేని వశమే యిం కేల పల్మాట లం
గన నీసెయ్యముఁ గోరి వచ్చితిఁ జుమీ కంజాశుగార్తుండనై. 151

చ. అర నెలతాల్పువేల్పు దురహంకృతి డాసి తదీయలోచన
స్ఫురితదవాగ్ని రూపు చెడిపోయి మనోభవుఁ డింతి నేఁడు నీ
తరళకటాక్షవీక్షణసుధారసశీతలసేచనాప్తి ని
ద్ధరపయిఁ గ్రమ్మఱం దనువుఁ దాలిచెఁ బాంథులపాప మెట్టిదో. 152

ఉ. భావజుతూపులం బొడమువారపుగాయపునొప్పి దీర్ప సం
జీవనివై యభీష్టఫలసిద్ధికి భవ్యసురద్రువల్లివై
తావలమైనమోహపరితాపవిదాహ మడంపఁగా సుధా
జీవనరాశివై కరుణఁ జేకొనుమా కనుమా శుభోన్నతుల్. 153

ఉ. క్రొత్తమెఱుంగుముత్తెపుసరుల్ మెలిగొన్నపసిండిచాయఁ ద
ళ్కొత్తుమిటారిగుబ్బకవ యుబ్బునఁ బేరెదఁ జేర్చి తేనియల్
జొత్తిలుమోవి ముద్దు లిడుచుక్ సురతాంబుధిఁ దేల్ప వేని న
న్నిత్తతిఁ జిత్తజన్ముఁ డలయింపఁడె సంపఁగిమొగ్గతూపులన్. 154

చ. ఎడపక మారుఁ డిక్షుధను వెక్కిడి తుమ్మెదనారిఁ గమ్మపూ
బెడిదపుఁదూపులం దనువు బిట్టగలింపఁగఁ దాళ్మి కల్మి గో
ల్పడి యతిదీనవృత్తి వొదలక్ నిను డాసితిఁ గూర్మిఁ బ్రోవవే
తడయక పుణ్య మెక్కుడు గదా శరణాగతరక్షణంబునన్. 155

చ. చలిమలఁ బెక్కుకాలము విశంకటశీతమరున్నిదాఘబా
ధలకుఁ జలింప కే నచలతక్ విధిఁ గూర్చి తపంబునిష్ఠఁ జె
న్నలర మనోభవుండు విశిఖాహతి మానముఁ జూఱ పట్టె భూ
స్థలి విరు లంద్రు వానిశరజాలము వజ్రకఠోర మారయన్. 156

చ. అనుడు మదీయరూపవిభవాతిశయంబున కమ్మహాతపో
ధనుఁ డసమాస్త్రశస్త్రజనితప్రబలార్తి వహించె నేఁ డలం
చినది యసాధ్యపుంబనికిఁ జెచ్చెర దైవము దోడు సూపె నం
చనుపమసమ్మదావృతమనోంబుజయై సతి మౌని కిట్లనున్. 157

సీ. గాంగేయశోభాధగద్ధగితోన్నతప్రాసాదతలవిహారములు మాని
చతురంబునిధిమధ్యసర్వసర్వంసహాప్రాజ్యసామ్రాజ్యభారంబుఁ దొలఁగి

నవవయశ్శ్రీనిధానప్రియాకుచకుంభ పరిరంభజృంభణపదవి వదలి
మాణిక్యభూషణాంబరపుష్పమాల్యాను లేపనాలంకారలీల లుడిగి
తే. భసితహరిణాజినజటావిభాసమాన, తనుఁడవై వాయుభుక్తుఁ డు స్తరతపంబు
నిష్ఠఁ దవిలిననీవంటినియమశాలి, వలఁపఁ దగు నయ్య మాబోంటిచెలులపొందు.
గీ. అనఘ నీవంటియోగవిద్యానవద్య, మానసుఁడు పూర్ణసుఖ మెద్ది దాని మిగులఁ
గోరఁ దగుఁ గాక మారవికారమూఁది, యలఁతిసుఖమున కాసింప నర్హ మగునె.
మ. అవిభేద్యం బయి నిత్యమై యధికసౌఖ్యశ్రీదమై యాజవం
జవదుర్ఖార్ణవబాడబజ్వలనమై సంపూర్ణమై లోకసం
స్తవనీయం బగు నెద్ది తద్విమలతేజం బాత్మఁ జింతించుసా
రవివేకుం డతితుచ్ఛ మౌసుఖముఁ గోరం డెన్నిచందంబులన్. 160
గీ. కాపిశాయనబిందుసంకలిత మైన, కలశపూరితవిమలగంగాజలంబు
కైనడి నిషిద్ధసౌఖ్యసంగతి భవత్త, పోమహిమ నిష్ఫలము గాదె పుణ్యచరిత. 161
గీ. మనసుపాదునఁ బొడమి సమగ్రభక్తి, రసపరిప్లుతిఁ దాలిమి ప్రాఁకు వడసి
తనరునీయోగనిష్ఠాలతామతల్లి, కనఘ శాతలవిత్ర మంగనలపొందు. 162
చ. ఇడుమల కోర్చి కాననమహిం గరణానుగతప్రవర్తనం
బడఁచి సమీరపర్ణసలిలాన్నరతిం దప మూని కాలమున్
గడపుమహామునీశ్వరశిఖామణి నల్పసుఖంబుఁ గోరి యొ
క్కుడునగ నూల్కొనం గడులఘుత్వము సు మ్మిది నీకుఁ జూడఁగన్. 163
చ. లత ధర నాటి నిర్మలజలప్లుతిఁ బెంపఁగ నాఁడునాఁటి కా
యత మయి యేచి పూచి ఫల మందుతటిన్ వరు లెల్లఁ గోసిన
ట్లతివలపొందుఁ గోరి మదనార్తి ననేకసహస్రవత్సరా
ర్జితతప మక్కటా చెఱుతురే లవమాత్రసుఖానుభూతికిన్. 164
క. నా విని గాధిసుతుం డను, భావజసుమనశ్శరాసబంధురమౌర్వీ
రావము సోఁకనిపీనుల, కేవలన రుచించు నీయహీనవయోక్తుల్. 165
ఉ. భామలపొందు హానికిఁ దపఃఫలహాని యటంచుఁ బల్కితిం
కే మన నేర్తు నోమగువ యిట్టితపంబులు పెక్కు లైన దీ
క్షామతి నల్ప వచ్చు నవి సాధ్యము లెన్నఁటి కబ్బ నీదుమ
క్తామణిహారశోభికుచతత్బృహత్పరిరంభసౌఖ్యముల్ 166

క. గౌతమపత్నీసురత, ప్రీతాత్ముఁడు దివిజపతికిఁ బ్రేమ గురుస్త్రీ
పాతివ్రత్యముఁ జెఱిచిన, శీతాంశున కేమి హాని సేకుఱెఁ జెపుమా ?. 167
శా. వాగీశాంఘ్రిసరోజయుగ్మభజనవ్యాలీఢనిష్ఠాపరి
త్యాగంబై మదనాంబకప్రహతిఁ జిత్తం బుత్తలం బందె న
య్యోగారింపక రత్తనాయముల నన్నుద్రేక మేపార సం
భోగాంభోనిధిఁ దేల్చి పొందఁగదవే పుణ్యాం బగణ్యాంబుగన్. 168
ఉ. మాదృశవానిపుంగవసమగ్రమనోరథసిద్ధిఁ జేయు మో
పైదలి నీకు మిక్కిలిశుభం బటు గావున నన్నుఁ బొందు మ
త్యాదరలీల నంచు మదనార్తిఁ గనుంగవ మోడ్చి మూర్ఛమై
నాదినరాజతేజుఁడు రయంబున వ్రాలె మహీతలంబునన్. 169
చ. అది గని జంకి పంకజదళాంబక యమ్మకచెల్ల గాధిజుం
డుదితమనోజవేదనల కోర్వక మూర్ఛిలె నంచు జల్లుఁబ
య్యెద దొలఁగంగ నాతనిపయిం బడి నిబ్బెపుగుబ్బదోయిఁ జే
రెదఁ గదియించి కౌఁగి లిడి యెత్తి మదిం బెనఁగొన్నకూరిమిన్. 170
చ. తొడపయిఁ జేర్చి మోడ్పుఁగనుదోయిఁ దుషారపయఃకణంబులం
గడిగి పదాబ్జముల్ ననలఁ గ్రమ్మి పటీరమలంది వ్రేలుకెం
జడ లూకయోరికై ముడిచి చారుకుచాంచలచేల మూని లోఁ
జిడిముడిపాటుతో మొగముచెమ్మట లార్పుచు సేవ దేర్పఁగన్. 171

సూర్యాస్తమయవర్ణనము.

సీ. పూర్వగోత్రత్యాగమున కిచ్చగించుటఁ దమి చనఁ బద్మినిఁ దగిలికొనుటఁ
గువలయక్షోభకృద్గుణయుక్తిఁ బ్రబలుట హరిపదోల్లంఘనత్వరితుఁ డగుట
నరుల విచ్చలవిడి నలరారఁ జేయుటఁ బుణ్యజనద్వేషిపొందుఁ గనుట
సరసులజీవనహరణం బొనర్చుట గురుభామహితవృత్తిఁ గోరి మనుట
తే. నతిరయంబున లజ్జానతాస్యుఁ డగుచు, నవగతానూనవసులక్ష్మి నఘము లెల్ల
నడఁచికొనుబుద్ధి నేఁగెనో యన నినుండు, చనియె నంతంతఁ బశ్చిమశరధివరికి.
చ. చనవున వెంట నంటి నిమిషం బెడఁ బాయక వచ్చునన్నుఁ గై
కొనక నిరాకరించి మది గోనిధిరాడ్దిగధీరలోచనా

జనితనవానురాగవివశత్వముఁ దాల్చె నినుం డటంచు నం
దు నిల కసూయ నా మరలెఁ దోడన చాయ విచారశీలయై. 173

చ. వరుణదిగబ్జగంధి గని వచ్చు నినున్ జనదృష్టిదోషసం
హరణమనీషమైఁ దిగిచి యాతనిఁ గేవలఁ బాఱఁ జల్లుశో
ణరసపరిప్లుతాశనకణంబులు నాఁ దగె నాతపస్ఫుర
చ్చరమధరాధిరాట్శిఖరసానుఝరీజలశీకరచ్ఛటల్. 174

సీ. చరమభూధరకూటజనితస్ఫుటాశోకసరసప్రసూనగుచ్ఛం బనంగ
నాథాభిముఖవరుణానిమస్తతలాగ్రకురువిందనిస్తులాభరణ మనఁగ
సమయాధికారిపార్శ్వమహీతలన్యస్తతరుణారుణాతపత్రం బనంగ
పాశభృత్కేళికాప్రాసాదశిఖరాగ్రఘటితజాంబూనదకలశ మనఁగ
తే. గగనరమ ముందు రాఁగలఘననిశాట, చోరభయశంకితస్వాంతయై రయమున
జలధిపేటిక నిడి డాఁపఁ దలఁచికొనిన, తనదు వెలలేనిమణి యనఁ దనరె నినుఁడు.

మ. సమయానేకపఘాతలేఖతటినీసంజాతభర్మాంబుజా
తము నా వ్రాలెఁ బయోధి నభ్రమణి తత్సంపాతవేగోన్నమ
త్సముదంచద్రజ మంబరం బలమె నా సాంధ్యద్యుతుల్ గ్రమ్మెఁ ద
ద్భ్రమరీజాలము నల్దెస ల్గమిచె నా రంజిల్లెఁ గ్రొంజీఁకటుల్. 176

సీ. అతులత్రయీవపుష్పతనవేగోన్నమత్సింధుగర్భౌర్వాగ్నిశిఖ యనంగ
జలధీశయోగకాంక్షాలిప్తచరమదిగ్జానికుచాగ్రసిందూర మనఁగ
క్షితిసురాంజలిపుటోత్క్షిప్తార్ఘ్యవాఃకణాస్త్రక్షుణ్ణమందేహరక్త మనఁగ
విరహిణీలోకసంహరణప్రయాణకృత్ప్రతిరాడుగ్రక్రోధరస మనంగ
తే. వరుణకిరణావసానాపరాద్రినివస, దలఘుశమిరాట్కఠోరానిలజ్వలితగాఢ
తరహుతాశశిఖాపరంపర యనంగ, జనము లీక్షింప సంజ కెంజాయ పొడమె. 177

చ. ఇనుఁ డపరాశఁ జేరిన సహింపఁగ రానివియోగభారవే
దనలఁ గృశించి యంబుజిని తమ్మిమొగంబుపయి న్వివర్ణత
ల్గనఁబడఁగా నిజోదరమిళద్భ్రమరీకృతఝుంకృతిచ్ఛలం
బున విలపించె సీధురసపూరనిరంతరబాష్పసంగతిన్. 178

గీ. సలిలకుల్యాగమాంతద్విజవ్రజార, వములతోఁ గూడ నేకీభవమ్ము లగుచు
సలిలకుల్యాగమాంతద్విజవ్రజార, వమ్ములు శ్రుతిప్రమోదకరమ్ము లయ్యె. 179

ఉ. చాయమగండు గ్రుంకె వసుసంపద పెంపఱి చక్రరక్షణో
పాయకళావిహీనుఁ డయి పశ్చిమవారిధి నంచు వేగ రే
రాయనిఁ గాలదూత సుకరప్రభుతాప్తికిఁ బిల్చు పేరెలుం
గో యనఁగా నిరంతరశకుంతరవంబు సెలంగె దిక్కులన్. 180

సీ. కమలజాండవనాంతరమునఁ గ్రిమ్మరుకాలభిల్లున కవతంసపింఛపాళి
మురువు గొల్పడినకుముద్వతీదళనేత్రరంజనంబునకు శుద్ధాంజనంబు
విభుసన్నిధికి డాయునభిసారికాకటీవిసరంబునకు నీలవసనరాజి
యినసమాగమనోత్సాహన యానిశావధూస్తనపాళికి మృగీమదవ్రజంబు
తే. కామినీరచితాగరుధూమసమితి, గాదె యిది యనఁ గరటిరాక్షసవిరోధి
ఘనశిరోధిహాలాహలగాఢదీప్తి, నంధకారంబు నభ మెల్ల నాక్రమించె. 181

సీ. కాలకంధరకంఠకాళిమ నిరసించి నీలోత్పలద్యుతి నిగ్రహించి
ఋభుగణప్రభుమణీఘృణుల నుల్లసమాడి హాలికటీపటిలీల నగడుఁ జేసి
ప్రావృడంభోధరప్రభలఁ బాములఁ బెట్టి తాపింఛరుచులరాఁ రాపు లూడిపి
మలచూలిమేనిచాయల దిసంతులుగొట్టి భాస్కరజాశ్రీఁ దిరస్కరించి
తే. నందనందనమస్తకన్యస్తభుజగ, భుక్కలాపచ్ఛటారుచిస్ఫూర్తిఁ దెగడి
దిక్కులం దెల్లఁ దామయై యుక్కుమిగిలి, కరముఁ బెంపొంది చిమ్మచీఁకటులు మెఱసె.

సీ. సాంద్రీభవత్తమస్సవితృజాలహరిలోఁ బెళుకు బేడిసమీలతళుకు లనఁగ
రమణీయగతిఁ జకోరకుమారికలు గుంపుగొని యాడు వెన్నెలకుప్ప లనఁగ
వనజభిద్వజనీవివాహోత్సవారంభమునఁ దోఁచు జాజాల మొలక లనఁగ
ననిమిషాళి ప్రదోషమున ధూర్జటిశిరంబుపైఁ బెట్టు మంత్రపుష్పంబు లనఁగ
తే. నంబరశ్రీకుచాగ్రవిలంబమాన, విమలముక్తామణీహారవితతు లనఁగ
నంతరము లేక దిశ లెల్ల నాక్రమించి, కొమ రెసఁగె నింగిఁ దారకాసముదయములు.

చ. గురుతరపాంథహృత్స్వవనకుండనిగుప్తశిలీముఖాగ్ని దు
ర్భరసుమనశ్శరాసగుణరావమనూక్తిమనోజయజ్వరా
డ్దరిసఘృతాహుతిక్రియలఁ దద్దయు సంజ వెలుంగఁ జేసె నాఁ
గర మెసఁగెం బ్రదీపకళికాచయముల్ నిలయాంతరంబులన్. 184

వ. అంత. 185

చంద్రోదయవర్ణనము.

చ. ఎనసినప్రేమతోఁ గువలయేందిర యుత్సవ మాచరింప హె
చ్చినపరచక్రగర్వము నశింపఁగఁ జేయఁ గళాభిరాముఁడై
యనువుగ వచ్చురాజు విడియ న్ననుము న్నమరుల్ ఘటించున
ర్జునపుఁబటీకుటీర మనఁ జూడఁ దగెం దొలుదెల్వ దూర్పునన్. 186

చ. వలపులవింటివానిదళవాయి చకోరమనోరథంబు రే
వెలఁదిమగండు బాల్కడలివెన్న నిలింపగణాన్నరాశి చు
క్కలదొర శూలిమౌళిమణి గల్వలవిందు తమంబుగొంగ చ
ల్వలగని జింకతాలుపు కళానిధి దూర్పునఁ దోఁచె నత్తఱిన్. 187

ఉ. పంచశరుం డఖండశరపాళి వియోగిజనాళి జాలిఁ దూ
లించె సరోజరాజి ముకుళించెఁ జకోరకజాతి ప్రీతి న
ర్తించెఁ గుముద్వతీనికరదీధితి మించె వియత్తమంబు శో
షించె రథాంగమండలి కృశించె దురంతవిషాదవేదనన్. 188

క. మంజుతరఫుల్లహల్లక, గంజామధుపానజనితగాఢమదోద్వృ
త్తిం జతగూడి మధువ్రత, పుంజము లిచ్ఛానువృత్తిఁ బొల్పెసలారన్. 189

గీ. సమయగోపాలకాగ్రణి చపలు పేరి, సురభిజాబిల్లి పొదువునఁ గర మెసంగు
విమలచంద్రికాదుగ్ధపూరములు పిదికె, ఘనతరచకోరవత్ససంఘముల మనిచె. 190

ఉ. ఆశమిలోకలోకహితుఁ డంత నితాంతనిలింపలోకబా
లాశిరోపచారవిధులం గులిశప్రతిమానభీమకా
మాశుగవేదనాసముదితాతనుమూర్ఛఁ దొలంగి పద్మసం
కాశనిరీక్షణాంచలయుగం బపు డల్లన విప్పి చూచుచున్. 191

క. వనితా నీయతి కృప భా, వనితాంతమనోజశరదవజ్వలనశిఖా
జనితాతితాప మెడలితి, నని తాపసమౌళి మఱియు నంగన కనియెన్. 192

సీ. కమ్మతెమ్మెరలఁ బొందమ్మిపుప్పొడి గ్రమ్మ వలచు వేలుపుఁబోటికోలఁకు లందుఁ
జదలుమ్రాఁకులనీడఁ జలివెల్గురా వేదికలఁ బ్రోది ద్రాక్షపందిళులక్రిందఁ
గప్పురంపుటనఁటిచొక్కపుమంచునీటిబోదియల నెత్తావిపూఁదీవపొదల
నెలదేఁటిజోటిపాటల తేట లలరుమల్లిక లల్లికొనినమానికపుదరుల

తే. ననుదినము నన్ను సురతసుఖాంబురాశిఁ, దేల్చి మనిచెదొ లేక ప్రదీప్యమాన
సూనశరశూరకులిశోపమానవిశిఖ, జాలశిఖిపాలుగాఁ జేసెదో లతాంగి. 193

చ. అన విని యింతి యిట్లను ననంతతపోమహిమాభిరామ నీ
మనమున కిద్ది యిష్ట మది మా కొనరించుట కంటె నొండు శో
భన మిఁక నెద్ది నీచరణపంకజసేవఁ గృతార్థురాల నై
మనియెదఁ బెద్దకాల మన మౌనివరుండు ప్రహృష్టచిత్తుఁడై. 194

చ. ఒకసెలయేటిచెంతఁ గన నొప్పురసాలసువర్ణపాటలీ
వకుళకదంబనింబవనవాటి నమందమిళిందదంపతి
ప్రకరనినాదమేదురముఁ బల్లవపుష్పలతాభిరామ మొం
డొకలవలీలతాసదన మూర్జితసౌరభకాంతికాంతమున్. 195

చ. కని యరుణప్రవాళచయకాంతికలాపమణిప్రదీపిక
ల్దనుక మరుత్కిశోరవిగళత్సుమకోరకశుక్తిజాతమౌ
తనుభరంగవల్లికల దట్టపుపుష్పరజంపుధూపవా
సనల నలీనగానముల జా నగు నేలకితీవయింటికిన్. 196

మ. కెలనం గేళిసరోనుషంగమపభృంగీకంఠసంగీతమం
గళనాదార్భటిఁ దీవతొయ్యలులు వేడ్క న్నవ్యాశోణచ్ఛదాం
చలహస్తంబుల మొగ్గముత్తియపుసేసల్ జల్ల మందానిల
చ్ఛలనం డాసి సుధాకరోపలసమంచద్వేదికాసీనుఁడై. 197

క. నెలరాజగతి నలరి యా, నలరాజసమానమోహనాకృతియుం డ
వ్వలరాచపట్టివిరితూ, పులరాయుఁడిఁ గాంచి వేలుపుంజెలి కనియెన్. 198

క. రమ్మా యివ్వల పొంగఁ డ, రమ్మా మారవ్యథాధిరమ్మాత్మ వికా
రమ్మానఁ జేసె ననుఁ జే, రమ్మానవతీమణీ కరమ్మాదరణన్. 199

చ. అని యలవేల్పుజవ్వని నిజాంకమునం దిడి కుంతలంబు ల
ల్లనఁ దమిచే నఖాంచలములన్ సవరించి కుచోత్తరీయ మొ
య్యన సడలింపఁ దద్విమలహారవితానము సూడ నొప్పెఁ గాం
చనగిరిశృంగసంగతవిశాలపయోఝరధారకైవడిన్. 200

సీ. బెళుకుఁగందోయికజ్జలమేచకచ్ఛాయ మెఱుఁగుముంగురులడాల్ మేలుగొసర
భరితనాసాంగకాభరణముక్తాదీప్తి చిఱునవ్వువెన్నెలఁ జెలిమి సేయ

నిగనిగల్ గులుకుమాణిక్యపుసొమ్ములతీవి తనుతటిద్రోచుల ననుసరింపఁ
బస మించుకౌసుంభవసనాంచలశ్రీలు చరణశోభాసమర్చల మెలంగ
తే. మోము మోమునఁ జేర్చి యామోదగరిమ, సుదతి మృగమదచందనసురభితోన్న
తస్తనాశిథిలాశ్లేషనిస్తులైక, సౌఖ్యమునఁ దేల్చె నమ్మునిస్వామి నంత. 201

చ. సమధికమోహవిభ్రమరసమ్మెదఁ గ్రమ్మఁగ వుంగిలింప న
య్యమరవిలాసినీగురుకుచాంతరసారమృగీమదద్రవాం
కమయి తపోధిరాడ్భసితకాంతిమదుద్యదురస్స్థలంబు పొ
ల్పమరె వినీలమేఘశకలాస్తహిమాచలసానువైఖరిన్. 202

ఉ. భూనుతమామకాలఘుతపోమహిమంబు ఫలించె నంచు న
వ్వానిసమగ్రహర్షరసమగ్నమనోంబుజుఁ డయ్యె లేఖపా
ళీనవిలోచనాకుచతటీఘటితాశిథిలోపగూహన
శ్రీ నిరవొందె ముంగిట దరిద్రుఁడు పెన్నిధిఁ గన్నచాడ్పునన్. 203

సీ. జిలుఁగుఁజీఁకటుల కెగ్గులొనర్చుకప్పుఁబెన్నెతిగుంపుఁ గొంగేల నిమిరి నిమిరి
చిఱుతబొమ్మంచువాతెఱదొండపంటిపై నునుగెంపుమొలకల నునిచి యునిచి
యపరంజిమెఱుఁగుటందపుడాలుబిగిగబ్బిగుబ్బలఁ గౌఁగిట గ్రుచ్చి గ్రుచ్చి
చికిలియద్దపుచాయలకు దాయ లగుతేటచెక్కులఁ గొనగోట నొక్కి నొక్కి
తే. ముదముదలుకొత్తఁగోరికల్ మొలకలెత్తఁ, గుసుమశరతంత్రసంధానకుశలుఁడయ్యె
నయ్యమిస్వామి యెంతమహాత్ము లేని, వసుమతీస్థలి స్త్రీలకు వశులు గారె. 204

మ. తతబంధాన్వితమై విముక్తనవముక్తాహారమై యస్ఫుటాం
చితవాగంకురమై గళత్కటితటీచీనాంబరంబై సమ
ర్పితబింబాధరమై వినీలకుచభూభృన్మండలాశ్లేషమై
యతి కంభోజదళాక్షికిన్ సురత ముద్యత్సౌఖ్య మిచ్చెం గడున్. 205

క. ఏలానికుంజమణిమయ, లీలామందిరనితాంతలేఖప్రమదా
హేలాసురతసుఖశ్రీ, లోలాత్ముం డత్తపోబలుఁడు విలసిల్లన్. 206

సూర్యోదయవర్ణనము.

చ. అనుపమరాగసంకలితుఁడై యుదయాచలశృంగపీఠి కొ
య్యనఁ జనుదెంచునయ్యినుఁ డటం చలరాజకరాప్తిఁ గుందుప

ద్మినులమనంబునం గలఁక దీఱఁగ భావిశుభంబుఁ దెల్ప వ
చ్చినక్రియ వేగుఁజుక్క వొడిచెం గమనీయవిపాండురద్యుతిన్. 207

మ. ప్రకటాశాంతరగామిపాంథవితతిప్రస్థానవేళాభిసూ
చక మూర్వీసురనిత్యకర్మసమయజ్ఞానప్రదం బన్యచం
పకనాసాసురతైకలోలరమణామర్షాంగనాకర్ణరం
ధ్రికతోరాశనియై చెలంగెఁ జరణాస్త్రిధ్వాన ముద్వేలమై. 208

చ. తొలఁగె వధూవరాశిథిలదోరుపగూహము లష్టదిఙ్ముఖం
బులు దెలివొందెఁ గోకచయముల్ గవగూడి చరించెఁ దారకం
బులు సమసెన్ మనోభవుఁడు పుష్పధనుర్గుణ మెక్కుడించెఁ ద
మ్ములు మెఱసెం జకోరకసమూహము లూఱటఁ బొందె వేకువన్. 209

క. జలజారి యపరదిశఁ జె, న్నలరెన్ బింబావశిష్టుఁ డగుచు వసుశ్రీ
దొలఁగి ప్రభుత్వాంతము సం, ధిల నేరికి సిరులు నిల్చునే పరికింపన్. 210

గీ. మధుపగుణయుక్తి గలవాని మైత్రిఁ బొంద, జనవధంబునఁ బొడముదుస్తరతరాఘ
మంటికొని యంకమిషమున నంబురాశి, వైచె ననఁ గ్రుంకె నంత జైవాతృకుండు.

గీ. కుముదినుల నేలి పద్మినీసముదయముల, సిరులు గొని సద్గణంబులమురువు మాన్చి
చక్రపాలనవిముఖుఁడై సంచరించు,రాజునకు ధాత్రి నాపద రాక యున్నె. 212

చ. అరుదుగ నాత్మనాయకసమంచితసాంద్రకరాభియోగజా
గరజనితశ్రమం బెడలఁగా దళలోచనముల్ మొగిడ్చి పొం
పిరి సుఖనిద్రఁ గూరె గుఱు వెట్టుచుఁ గైరవిణీవధూటి బం
ధురనిజగర్భసంగతమధువ్రతగానరవచ్ఛలంబునన్. 213

సీ. తతివెజ్జు కమలినీతాపంబుఁ దీర్పఁ జేకొనురససిందూరఘుటిక యనఁగ
నొడలిచూపులకొనికడకొమ్మనుదుటిపైఁ దళుకొత్తుకాశ్మీరతిలక మనఁగఁ
గవఁ బాసి నొగులుజక్కవదంట తొలుమేన భక్తి నోచిననోముఫల మనంగఁ
బొడుపుగుబ్బలిసెత్తమునఁ దోఁచి వెలుఁగొందునభినవాశోకలతాంత మనఁగ
తే. సమధికధ్వాంతనిర్మగ్నసకలవస్తు, సముదయాలోకనోత్సాహజనసమాద
రామరోత్థితమణిదీప మనఁగ వాస,రేంద్రుఁ డుదయించెఁ గాంతిని స్తంద్రుఁ డగుచు.

వ. అంత. 215

సీ. నృత్యదున్మత్తబర్హికలాపరమఁ దెల్పఁ బ్రిదిలి జాఱినకబరీభరంబు
తారకాన్వితసుధాధామవైఖరిఁ జూప విమలఘర్మాంకురావృతముఖంబు
సంధ్యారుణోత్పలచ్ఛవిసొంపు సూచింప నిద్రాసుఖవిరక్తనేత్రయుగము
పరభృన్నిపీడితపల్లవశ్రీఁ జాట రదనసందళితాధరస్థలంబు
తే. భ్రమరనికురుంబసంబంధసుమగుళుచ్ఛ, లీల నెఱపఁగఁ బెనఁగొన్ననీలహార
శోభితోత్తుంగపీనవక్షోజపాళి, తనరె సురతాంతవిశ్రాంతిఁ దలిరుఁబోఁడి. 216

చ. అలఘుముఖాబ్జదీప్తి నయనాంచలమీనగభస్తి వేణిశై
వలరుచి గుబ్బజక్కవకవన్ మృదుబాహుమృణాళసంపద
న్లలితగళాబ్జరేఖ నతనాభిజలభ్రమవిభ్రమంబునం
బొలు పగునప్సరస్తిలకముల్ జత గూడి మునీంద్రుఁ డత్తఱిన్. 217

మ. సరసం దీర్ఘిక లూర్మికానికరహస్తశ్రేణిక న్వారిశీ
కరముక్తామణు లోలిఁ జల్ల సుమనోగర్భాసవోన్మత్తబం
భరగానంబులు వందిసన్నుతులు గాఁ బైపైఁ జెలంగ న్వనాం
తరనానావిధసద్ద్విజోత్కరముఖాంతర్భాషణాశీరుతుల్. 218

ఉ. ఏలకతీవయి ల్వెడలి యిందుశిలామయమందిరంబుల
న్లాలితరత్నకోరకకలాపనితాంతరుచిప్రదీపికా
జాలసువర్ణకందరనిశాంతములన్ గగనాపగాసరః
కూలవనాంతరాళసుమకుంజతలంబుల సంచరింపుచున్. 219

సీ. కందుకం బెడలినకల్వపూవులవిందు కవ దొలంగనిరథాంగకయుగంబు
కఠినతావాప్తిని గనినమేల్పవడంబు పొదలఁ దూఱనితేఁటికొదమచాలు
పంకసంకరవృత్తిఁ బాసినతమ్ములు పొడసూపి రూపఱి పోనిమెఱపు
కరసానఁ బట్టనికాముశరమ్ములు పెనుమ్రోఁత సుళ్లఁ జిక్కనిదరంబు
తే. ముదితనీమోముఁ జనుదోయి మోవిఁ గురులుఁ, గన్నుఁగవ మేనుఁ జూపులు గళము సొంప
టంచు గాధిజుఁ డొక్కొక్కయవసరమున, గమలముఖి నిట్లు గొనియాడు మమతఁ దవిలి.

చ. వెలఁదుల కెల్ల మిన్న యగు వేలుపుటన్నువ గన్నుసన్నఁ జెం
తల నివసించు మాట జవదాఁటక త్రిమ్మరు మత్పురాతపః
ఫలమున దీనితోఁ జెలిమి పాటిలె నాకని సంతసిల్లు న
గ్గలముగ నమ్మహామునిశిఖామణి నెమ్మదికూర్మి యెట్టిదో. 221

ఉ. స్నానపయస్సరోవరము చామకటాక్షసుధారసం బజ
ధ్యానము గొమ్మరూపరుచియౌవనసన్నుతి సత్పురాణగా
థానిబిడప్రసంగములు తన్విమృదూక్తులు సత్యలోకసౌ
ఖ్యానుభవంబు పంకజదళాక్షిరతంబు యతీంద్రమౌళికిన్. 222

చ. పగలును రేయు నింతి నెడఁబాయక కాయజచాపశింజినీ
విగళితపుష్పబాణపరివేదన కోడి యనేకకాల మి
ప్పగిదిఁ జెలంగె గాధిజుఁ డపారమనోజవికారచిత్తుఁడై
మగువలపొత్తున న్మెలఁగుమానుల కేడఁ దపంబు లారయన్. 223

చ. శరదముఁ జంచలాలతికచందమునన్ రవిఁ జాయకైవడిం
దరళము హారవల్లరివిధంబున నమ్మునిరాజుఁ గూడి సుం
దరి బహుకాల మిష్టసుఖదం బగుభంగిఁ జరించి దౌహృదం
బరుదుగఁ దాల్చి యొక్క తనయన్ సనయం గని కొన్నినాళ్లకున్. 224

చ. సముచితభక్తిఁ గేల్మొగిచి సారసుధామధురోక్తిఁ బల్కె న
య్యమి కనఘావతంస వినుమా భవదీయసపర్య నింతకా
లముఁ గడఁద్రోచితిం జలిమలం గృప నాకిఁక నీ వనుజ్ఞ ని
మ్మమరపతిన్ భజింపఁగ రయంబునఁ బోయెద నింక నావుడున్. 225

ఉ. ఈదృశలేఖయోషిదభిహృద్యవచగికలనాదరాన్వితుం
డై దృఢబుద్ధి గాధితనయాగ్రణి పల్కెఁ దుపారభూమిభృ
న్మేదురరత్నకందరవనీసరసీసుమకుంజపాళిన
న్మోద మెలర్ప నీవలన ముద్దియ కంటి నభీష్టసౌఖ్యముల్. 226

ఉ. తుంటరిమారుబారిఁ బడఁ ద్రోయక పూవునఁ దావి పోలె లో
గొంటనికూర్మి నన్ను బ్రతికించి యశంబు వహించి తంచు వా
ల్గంటి దృఢానురాగమునఁ గౌఁగిటఁ గ్రుచ్చి యతండు పోయి ర
మ్మింటికి నా లతాంగి ముని కెంతయు భక్తిఁ గృతప్రణామయై. 227

చ. కనికర మింత చొప్పడక కన్నకుమారిక మీఁద నీఘనీ
ఘనపులినాంతరస్థలవికస్వరనీపనికుంజసీమ నొ
య్యన నిడి వేల్పుఁదొయ్యలి వయస్యలఁ గూడి నగారిప్రోలికిం
జని హరిప్రేమఁ గాంచి నిజసద్మమునందు వసించె నంతటన్. 228

చ. అలఘుసమస్తరాజ్యవిభవాతిశయంబుఁ దొలంగి నారచీ
రలు జడ లూని కాననధరం గలయాకలముల్ భుజించి ని
శ్చలమతిఁ జేయు నాతపము సౌరవఘోరతిసౌఖ్యలీల వ
ర్తిలఁ దుది ముట్ట కింకెఁ గద గ్రీష్మసరిత్సలిలంబు చాట్పునన్. 229

క. కడచన్నపనికి నెమ్మది, నడ లూనఁగ నేల నీహిమాద్రి వదలి యొం
డెడ నేఁ జేయుదుఁ దప మె, క్కుడునిష్ఠ నటంచు గాధికొమరుం డరిగెన్. 230

వ. అంత. 231

గ్రీష్మఋతువర్ణనము.

సీ. అతితీక్ష్ణసింధురాడ్ఢరిదాశుగోద్ధూతకురజగిపరీతపుష్కరతలంబు
ప్రబలత్రిధామదీవ్యజ్జ్వాలికాదగ్ధన మస్కరోన్నమన్మౌక్తికంబు
జ్వలదినాభిషువినిర్దళితకాననమృగస్తోమమస్తస్రస్తశోణితంబు
పథికదృక్కంబరభ్రాంతికృద్దశదిశాభ్రామ్యన్మరీచికాబంధురంబు
తే. చతురకైవర్తకకరాగ్రజాలజాల, పరిగృహీతవినశ్యదంభస్తటాక
తతఘునీగర్భజనితమత్స్యవ్రజంబు, గ్రీష్మవాసర మరుదెంచె భీష్మమగుచు. 232

చ. గురుదవహవ్యభుక్శిఖలు గోత్రజశుష్కతరుప్రకాండము
ద్ధురగతిఁ గాల్ప బిట్టెగయుధూమము గన్నులఁ గప్పఁగో విభా
కరరథవాజి దారిఁ బొడఁ గానక యానజడస్వభావమై
కరము జవంబు వీడె ననఁగాఁ గడుదీర్ఘము లయ్యె ఘస్రముల్. 233

చ. ఇనకగతప్తయై ధర యహీనసమీరవిధూతశాల్మలీ
ఘనతరతూలరాశి పయిఁ గప్పడఁ బర్వమహోరజోమిషం
బునఁ బొలు పొందె నొక్కవెలిపుట్టము మేలుముసుంగుఁ బూని య
ద్దినమణి కార్తిఁ దెల్పి సురదీర్ఘికఁ గ్రుంకిడఁ బోవుచాట్పునన్. 234

మ. స్థిరదానాప్తి సదధ్వసంగతి జగద్విఖ్యాతభాస్వద్ఘనా
ఖ్య రహిం బెం పయి చంచలాప్తత మెలంగన్మాకుఁ గా దంచుఁ గం
ధరముల్ ద్రోయఁ దదీయమైత్రిఁ జెలు వొందం గోరి శంపల్ దపః
పరతన్వర్తిలె నా నిశల్ గిరులఁ గన్పట్టెన్ దవజ్వాలికల్. 235

చ. తరణినిజాజ్ఞఁ బూని వినతావనితాగ్రసుతుండు హస్తతా
మరసకశాభిఘాతమున మాటికి బిట్టదలింపఁగా హరు

ల్వరువులు వాఱుచో సెలవులం బయిపై దిగజాఱునట్టి పె
న్నురువులు నా వసుంధరఁ గనుంగొన నయ్యె మరీచికాచ్ఛటల్. 236

మ. దగ దొట్టన్మదిలో జవంబు సెడి పాంథశ్రేణి దూరప్రయా
ణగతగ్లాని సమీపదృష్టమృగతృష్ణాపాళి నీ రాస డా
యఁగఁ దోడ్తో నవి వెన్కకై చనఁగ దైన్యం బూని రా దప్పి వా
యఁగ నీరం బిడి సేదఁ దేర్తురు ప్రపోద్యత్కాంత లవ్వేసవిన్. 237

మ. అల సూర్యోదయవేళ మేలుకని హైమాంభఃకృతస్నాతులై
చలువల్ గట్టి యలంకృతార్తవసుమస్రక్చందనామోదసం
కలితాంగంబుల గోమనోజ్ఞదధియుక్తస్వచ్ఛపాథేయభు
క్తుల నానాశిశిరోపచారముల భోగుల్ దోఁచి రవ్వేసవిన్. 238

వ. ఇట్లఖిలలోకసంతాపకారణం బైనయాగ్రీష్మకాలంబున. 239

చ. ఇనుఁ డుదయాద్రిమీఁద నుదయింపఁగఁ బ్రాంతవినిర్ఝరాంబుమ
జ్జనముఖకాల్యకృత్యములు సల్పి యొకానొకనాఁడు కాననం
బునకు సమిత్కుశప్రసవముఖ్యఫలగ్రహణేచ్ఛ మానసం
బునఁ దలకొత్త శిష్యజనముల్ భజియింపఁగఁ బోయితిం జుమీ. 240

చ. చటియలఁ గొండలం దిరిగి చాయమగం డతితిగ్మరోచులం
గొఱవులు సూఁడఁ దాల్మిరహిఁ గోల్పడి మ్రాఁకులనీడఁ జేరి యం
దఱముఁ దనుశ్రమం బెడలఁ దామరసాప్తుఁడు పశ్చిమాద్రికై
యొఱఁగ సమిత్కుశాదికము లూఁది యటం గనుఁగొంటిఁ జేరువన్. 241

సీ. తావుల వెదచల్లుతమ్మినెమ్మొగముతో శఫరీచలత్కటాక్షములతోడ
గమనీయతరకంబుకంధరరేఖతో భృంగనీలాలకశ్రేణితోడ
గురురథాంగవిహంగకుచకుంభభరముతో రమ్యశైవలరోమరాజితోడ
సలలితావర్తవర్తులనాభిగరిమతో సుకరభుజామృణాళికలతోడఁ
తే. దరళతరకంకణోర్మికాస్ఫురణతో వి,చిత్రనిర్మలమౌక్తికశ్రీలతోడ
నలరుఁ గలహంసగమనలీలాభిరామ, మాలినీనామశైవలినీలలామ. 242

ఉ. సారసుధాసమానజలశాలిని మాలినిఁ జేరి తీరకాం
తారసుగంధబంధురలతాఫలపుష్పనికుంజమంజులా
గారవిహారదూరితవిగాఢనిదాఘవిభాకరప్రభా
ఘోరతరార్తినై యచటఁ గొండొకసేపు వసించి యంతటన్. 243

చ. సలలితమాలినీనికటసైకతవాటి లతాంతసౌరభా
మలినకదంబభూమిరుహమధ్యమునన్ భ్రమరీకదంబముల్
కలయతి జోల వాడ వలిగాడ్పుల సోకునఁ దూఁగుతీఁగయు
య్యేలఁ దలిరాకుఁబొత్తుల పయి న్విలసిల్లుకుమారికామణిన్. 244

గీ. కని శకుంతజాతిగరుదంశుకాచ్ఛాద, నమునఁ దరణికిరణసముదయార్తిఁ
బొరయకుండఁ గూర్మిఁ బ్రోది యొనర్పఁగా, గదియఁ బోయి వెఱఁగుగదుర మదికి.

సీ. ఇది మాలినీనదీభృతశుక్తిసంజాతలలితముక్తారత్నతిలక మొకొ
యిది రతిమానినీహితచిత్రకారకరచితచామీకరప్రతిమ యొకొ
యిది యధికోన్నతద్వీపాంతరోద్భవలసమానవిద్రుమలతిక యొకొ
యిది దివ్యబాలికాకృతి దాల్చి విలసిల్లువిపినాధిదేవతావిసర మొకొ

తే. కానిచో నీమనోహరాంగకశుభాంక, సౌకుమార్యరుచిశ్రీలు సన్నుతింప
మనుజశిశువుల కిలలేశమాత్రమైనఁ, గలదె యని సంభ్రమంబాత్మఁ గడలుకొనఁగ.

గీ. జగదభీష్టత్వరూపలక్షణనిధాన; మీనినువు సింహశరభాదిమృగసమాకు
లమ్మడవి దుర్గమము మర్త్యులకుఁ దలంప, నిచట నొంటి వసించుట కేమి కతము.

గీ. అని యభిజ్ఞానదృష్టిచే నాత్మ నెఱిఁగి, మేనకాగాధినందనానూనగర్భ
శుక్తిముక్తాఫలం బని జోకదానిఁ, గేలుఁగవ నెత్తి యక్కునఁ గీలుకొలిపి. 248

చ. పడఁతుక సంతతిం బడసి భావమునం గడుకూర్మి నుగ్గుఁబా
లిడి యొడఁబాయ కెప్పుడు మహీస్థలిఁ బెంచుచు వృద్ధిఁ గాంచిన
ల్గడఁ దనయింట ముంగిటఁ దగం జరియింపఁగఁ జూచుఁ గాక క
ట్టిఁడి యయి యేటిలోపల వడిం బడఁద్రోచునె కన్నసంతతిన్. 249

చ. అని యిటు లన్నిలింపవనజానన దూఱుచు నక్కుమారి న
క్కున నిడి తెచ్చి యెక్కుడగుకూరిమిఁ బెంచి మదాశ్రమస్థలం
బునఁ గలవస్తుజాలమున ము న్వసినొర్వ శకుంతరక్షఁ గై
కొనినది గాన నెంతయు శకుంతల నాఁ దగుపే రొసంగితిన్. 250

వ. తరుణుల కిరువురు జనకు లభయప్రదాతయు నన్నప్రదాతయుఁ, బురుషునకు మువ్వురు, జనికర్తయు నుపనీతయు విద్యాప్రదాతయుం గావున దీని కేనభయాన్నప్రదాత నగుట జనకుండ నైతి, నా కిది కుమారి యయ్యె నని కణ్వుం డమ్మునీంద్రునకుం దెలిపిన సంతసిల్లి యతం డతని వీడ్కొని సగౌరవంబుగా నిజాశ్రమంబునకుం జనియె నివ్విధంబున. 251

క. భూయువతీవర యిట్టిది, నాయది పుట్టువు తెఱంగు నా విని సంతో
షాయత్తచిత్తుఁడై యతఁ, డాయంగన కనియె మంజులాలాపములన్. 252

ఉ. పాత్రము నీచరిత్ర మిలఁ బ్రస్తుతి కంబుజనేత్ర మానిరా
ట్పుత్రి వటన్న సందియముఁ బొందితి మున్ గనునప్పు డుత్తమ
క్షత్రియవంశపావనుఁడు గాధిజుఁ డమ్మహనీయమూర్తికిం
బుత్రిక వౌట నిన్ను మదిఁ బూనిన ప్రేమ వరింపఁగాఁ దగున్. 253

చ. అలఘుమరుత్పయోదతపనాతపబాధల కాత్మ నోర్చి కా
నలఁ గలకాయగూర లశనంబులుగాఁ గటీనిబద్ధవ
ల్కలపరిధానవై యిడుమలం బడి తక్కట పెక్కువత్సరం
బులు విధిచేత యేరి కనుభూతికి రాక తొలంగ దుర్వరన్. 254

ఉ. కాలము రిత్తపుచ్చక ప్రకాశితరూపవయశ్శుభాంకలీ
లాలలితాంగి నీవు నవలా తగినట్టివరు న్వరించి యు
ద్వేలహృదిష్టసౌఖ్యములఁ దేలి యశంబును గౌరవంబు రాఁ
జాలినభంగి వర్తిలుచు సజ్జనసన్నుతిఁ గాంచు మింకిటన్. 255

గీ. కులసురూపకాంతిగుణయశోగౌరవ, ముల జగత్ప్రసిద్ధి నలరుమేటి
రాచపట్టి వగుటఁ బ్రకటింప లోకము, మగువ యేన నీకుఁ దగినవరుఁడ. 256

క. మొదల నినుఁ జూచునప్పుడు, మదికిఁ బొడమె మోహవిభ్రమము మరుఁ డాపైఁ
బదను గలతమ్మితూపుల, గుది నలజడిఁ బెట్టెఁ గుసుమకోమలి వింటే. 257

క. సంతసమున ననుఁ గైకొని, కాంతునిఁగ రతిప్రసంగకలనాసుఖిత
స్వాంతునిఁగఁ జేయ వేని శ, కుంతల మరుఁ డేల నన్నుఁ గోల్కొన నిచ్చున్.

క. గెలిచితి నసహాయుఁడనై, పలువురఁ గులిశోపమానభయదాస్త్రధురీ
ణుల నని మార్తురఁ దలిరు, న్విలుఁ దాల్చినమేటి కొక్కనికిఁ జాలఁ జుమీ. 259

ఉ. సంగరభూమి న న్నెదురఁ జాలక మేటిగుఱాలు దేరు లే
నుంగులు కాంచనాంబరమణుల్ మొదలైనసువస్తువుల్ వరా
టాంగకళింగకేరళశకాంధ్రవిదర్భకరూశదేశరా
ట్పుంగవు లిచ్చి కొల్తురు కడుం బ్రియ మారఁగ నెల్లకాలమున్. 260

చ. సలలితహేమసౌధములు సారసుధాకరకాంతకుట్టిమ
స్థలములు పద్మరాగమణిధామము లింద్రశిలాశిరోగృహం

బులు నవహీరరత్నరుచిభూషితసద్యకవాటగోపురం
బులు ఫలపుష్పశోభివనముల్ గల వెంతయు మత్పురంబునన్. 261

గీ. అతివ ననుఁ గూర్మిఁ బాణిగ్రహం బొనర్చి, బహుతరామూల్యమణికలాపప్రదీప్త
వై మహీరాజ్యసంపద లనుదినంబు, ననుభవింపుము లోకంబు లభినుతింప. 262

చ. తఱిఁ గని తుంటవింటిదొర తామరతూపులఁ దాల్మికత్తళం
బఱవఁ జేసి నాదువల పంగడిఁ బెట్టఁగ నిల్వ నోడి నీ
మఱువునఁ జేరితిన్ భువనమాన్య సుధీజనతాభిగణ్య డ
గ్గఱి యభయం బొసంగి ననుఁ గ్రక్కున నక్కునఁ జేర్చి కావవే. 263

క. భూనాథమణి మనోజశ, రానలపరితప్తహృదయుఁడై యిటు లాడన్
మానిని యమందమందా, క్షానతముఖి యగుచు నిట్టు లనియె నతనికిన్. 264

మ. క్షితిలో లేరె తలోదరుల్ నవవయశ్శ్రీరూపలావణ్యజృం
భిత లుర్వీశ వరింప నీకుఁ గడుకూర్మిం గందమూలాశన
వ్రతనై నారలు గట్టి తాపసకుటీరక్షోణి నశ్రాంత మీ
గతి వర్తింపుచు నున్న నన్నుఁ గవయం గాంక్షింతురే నెమ్మదిన్. 265

మ. చతురంభోనిధిముద్రితాఖిలమహీసామ్రాజ్యలక్ష్మీధురీ
ణతఁ బెంపొందిన మేటిరాజ వయి వన్యగ్రాసదీక్షాకృశీ
కృతగాత్రి న్మునివేషధారిణి ననుం బ్రేమాతిరేకంబునన్
సతి గాఁ గోరి వరించినన్ నగరె రాజన్యుల్ సుహృద్బాంధవుల్. 266

క. నెలఁత లసంఖ్యలు ధర వా, రలలో నొకదాన రాజరాజవు నీ వ
ర్మిలి నను వరింపఁ గోరుట, సొలపున నేఁ జేయుపూర్వసుకృతమ్ము గదా. 267

క. తొలుబాముల నోములు పె, క్కులు నోఁచినసతికిఁ గాక గురుయశ మీయం
తలవారితోడ నెయ్యము, గలుగునె సామాన్యకన్యకల కూహింపన్. 268

క. నా విని భూవిభుఁ డను లల, నా వేయేటికి వచింప నను మద్విప్రేమం
గేవలసురతైకసుఖ, శ్రీవివశునిఁ జేయు మనినఁ జేడియ పలికెన్. 269

క. పరతంత్ర లింతు లెచ్చట, వరియింతురె తమ్ముఁ దామ వరులఁ బ్రమోద
స్ఫురణ ధరిత్రీవర నీ, వరయనియది నీతి గలదె యవనీస్థలిపై. 270

క. విను ననుఁ బాణిగ్రహణం, బొనరింపఁ దలంచినాఁడ పూర్జితకరుణా
వననిధి మజ్జనకుం డా, తనియానతిఁ గొనక పూనఁ దగ దిప్పనికిన్. 271

క. తడ వయ్యె మానివల్లభుఁ, డడవికిఁ జని ఫలసమిత్కుశాదులు గొని సె
వ్వడి వచ్చు రవి మెఱసె దివి, నడుమ సమయవిధులు సలుప నాటవనిష్ఠన్. 272

ఉ. వచ్చి త్వదీయరూపరుచివైభవముల్ బొడఁగాంచి నెమ్మదిన్
మెచ్చి ప్రసమ్మదాశ్రుకణమిశ్రితలోచనుఁ డౌచు నన్ను నీ
కిచ్చి వివాహమున్ సలుపు నెల్లజను ల్గొనియాడ నంత నీ
యిచ్చ మెలంగ వచ్చుఁ బృథివీశ ననుం గొని యెల్లకాలమున్. 273

క. ఇది నిక్కము సందియము వ, ల దనంగశిలీముఖజ్వాలనసంతాపం
బెదఁ జొనుపక తాలిమిఁ బూ, న్పఁ దగు న్మని వచ్చుదాకఁ బార్థివముఖ్యా. 274

వ. అన నరనాయకుం డనియె నాయతకాయజసాయకవ్యథం
గనలుచు నుండునాకుఁ ద్రుటికాలముఁ ద్రోయ విధాతృకల్ప మం
గన ముని వచ్చు టెప్పు డెసకం బెసఁగ న్నిను నిచ్చు టెప్పు డ
క్కునఁ గదియంగఁ జేర్చికొని కోర్కులు దీర్చుట యెప్పు డారయన్. 275

చ. కులబలరూపసంపదలఁ గోవిదు లెన్న జగత్ప్రసిద్ధిఁ బొ
ల్పలరుమహీధవోత్తముఁడ నర్మిలి నన్నుఁ బరిగ్రహించినన్
గలికి మునీంద్రుఁ డొక్కరుఁడ కాఁడు సమస్తసుధీజనాదిభూ
తలపతు లెల్ల సంతసముఁ దాల్తురు సూవె హృదంతరంబునన్. 276

క. అనిన వనజాక్షి యిట్లను, నను మేనక ఘోరకాననత్మాతటినీ
ఘనసైకతసీమకడం, బనికుంజమునందు వైచి మసలక చనినన్. 277

క. తల్లియుఁ దండ్రియుఁ దానై, యల్లనఁ గొనితెచ్చి పెనిచె ననిశంబును నా
కెల్ల పదార్థము లిడి ముని,వల్లభుఁ డమ్మేటి యాజ్ఞ వలదే యనినన్. 278

ఉ. భూలలనావిభుండు విరిఁబోఁడికిఁ బల్కు నయోక్తిచాతురీ
శాలినులందు మేటి నను చందముఁ దెల్పితి మెచ్చినాఁడ ని
న్నేల వృథాకథారచన లింతి సముత్కటచిత్తభూధను
ర్జ్యాలతికావిముక్తనిశితాశుగవేదనఁ దీర్పు నావుడున్. 279

ఉ. ఓనరనాథవంశకలశోదధిపూర్ణశశాంక నీమనం
బే నరయన్ బహూక్తి నలయించితి నింతియ కాని శంక లో
నూనకు నాదుకోర్కి గల దొక్కటి యవ్వర మీ వొసంగి న
ట్లైన వరింతు నిన్ను మునియానతిఁ గైకొన కీక్షణంబునన్. 280

క. ఆకోర్కి విను మీకృప, నా కొడవినసుతుఁ జతుర్వనధివేష్టితభూ
లోకరమాయువరాజు, త్వాకలితుఁగఁ జేయ వలయు నన నృపుఁ డనియెన్. 281

క. ప్రియమున నీకోరిక ము, న్న యెఱింగించిన జగజ్జనము పొగడ మృగీ
నయనా యవ్వర మొసఁగనె, నయోక్తులను గాలయాపనముఁ జేసి తొగిన్. 282

క. ఇపు డిచ్చెదఁ గొను దైవము, కృప నీ కొడవినకుమారుఁ బృథివీసామ్రా
జ్యపదమునకు యువరాజుగ, నిపుణతఁ గావింతు నిదియ నిజము పలికితిన్. 283

చ. అన విని యింతి యి ట్లను నరాధిపవంశలలామ నీ యొసం
గినవర మ్మశ్మలేఖ యని కేవల మాత్మఁ దలంతుఁ గాని యై
నను బరికింప రాజ్యభరణంబునఁ గల్గినవైభవంబులా
వున హృదయంబునన్ మఱతువో యనుశంక యొకింత దోఁచెడున్. 284

క. నినుఁ గవయఁ గోరి మదనా, స్త్రనిపీడితచిత్తవృత్తిఁ బ్రాజ్ఞత చెడి ప
ల్కినయమ్మాటలు నిజములె, చను మన నా కెద్ది వెరవు సౌజన్య నిధీ. 285

క. ఇరువురమ కాని యొరు లెవ్వరు లే రిచ్చోట సాక్షి వలయు ధరిత్రీ
వరతిలక నీ యొసంగిన, వరమున క ట్లయిన నమ్మ వచ్చు మనమునన్. 286

చ. అనిన విభుం డనున్ హిమకరాన్వయసంజనితుండ సాధుస
జ్జనహితకార్యధుర్యుఁడ నసత్యముఁ బల్కుదు నే ధరాదిభూ
తనికర మంబుజాప్తహిమధామముఖగ్రహముల్ దిగీశ్వరుల్
గనుఁగొను చుండఁగా వికచకంజముఖీ మది శంక యేటికిన్. 287

చ. అన విని మందహాసరుచిరానన యై ననఁబోఁడి మిన్నకుం
డినఁ బతి డాసి కౌఁగిలిడి నెమ్మదిఁ గూర్మి దొలంకఁ గేలఁ గేల్
గొన వలిగబ్బిగుబ్బలు గగుర్పొడిచెం దమి హెచ్చె మానసం
బునఁ బ్రభవించె ఘర్మలవముల్ యువతీనిఖిలాంగకంబులన్. 288

క. బాలామణి కేల్ దన కెం, గేలం గీలించి శీతకిరణకులాబ్ధి
ప్రాలేయభానుఁ డనుపమ, నాళీకశరాగ్ని వేదనాక్రాంతుం డై. 289

వనమయూర. సారకదళీపనససాలబదరీఖ, ర్జూరకరవీరవటచూతలవలీజం
బీరతిలకక్రముకబిల్వముఖసాలో, దారవనిఁ ద్రిమ్మరుచు హర్ష మిగురొత్తన్: 290

చ. మలయమరుత్కిశోరహతి మాటికిఁ దూఁగుప్రఫుల్లమల్లికా
లలితలతానికేతనతలచ్యుతసూనరజోవృతైందవ

పలరుచిభాసమాన మగుభవ్యవితర్ది వసించెఁ బార్శ్వసం
కలితశకుంతలారతిసుఖంబున కువ్విళులూరుచున్ మదిన్. 291

క. ఇందుకులుం డిటు సుమనో, మందిరమునఁ జెంది మధురమకరందఝురీ
తుందిలమిళిందబృందా, మందారవఘటితహర్ష మగ్నుం డగుచున్. 292

చ. మదమధుపాంగనారచితమంగళగానయుతశ్రుతిప్రియ
ప్రదబహుళద్విజోక్తుల విభాసిలతావనితోత్కరంబు న
వ్యదళశయాళిఁ గేసరశుభాక్షతముల్ పయి నింపఁ జొచ్చి ర
మ్మిదియ సులగ్న మంచుఁ గదియించి లతాంగి నిజాంకపీఠికిన్. 293

చ. అలకలు గేల దువ్వి మధురాధరపల్లవ మాని తళ్కుఁజె
క్కుల నెలవంక లూన్చి నెఱిగొప్పునఁ గమ్మవిరుల్ ఘటించి వె
గ్గల మగుసిగ్గు మాన్చి పులకల్ మెయిఁ గ్రమ్మఁ గళల్ స్పృశించి నూ
క్తులఁ గరఁగించి డెందమునఁ గోరిక లీరిక లెత్త నత్తఱిన్. 294

ఉ. హెచ్చిన మోహదాహము సహింపఁగఁ జాలక బాహుశాఖలం
గ్రుచ్చి కవుంగిలించి రతిగూఢకళాకుశలుండు భూవిభుం
డచ్చపలాయతేక్షణ నితాంతలతాంతశరాసకేళిఁ దా
నిచ్చకు వచ్చినట్లు సుఖియించె నిరస్తమనోవికారుఁ డై. 295

చ. జనపతి యి ట్లభీష్టసుఖసంపద నొంది శకుంతలం గనుం
గొని ప్రియ మారఁ బల్కు విను కోమలి యే నిపు డేగి వీటికిన్
నినుఁ గొనితేర నిచ్చటికి నేఁ దగువారలఁ బంచెద న్మనం
బున నిసుమంతసందియముఁ బొందకు మన్న నతాననాబ్జ యై. 296

గీ. వెలఁది యిట్లు పల్కు వినుము భూపాలక, తిలక నీదుకోర్కిఁ దీర్చికొంటి
సరసబుద్ధి నా కొసంగినవర మీవు, మఱవ కుండ వలయు మనసులోన. 297

చ. ఇది మది నిల్పు మంచు వచియింపఁగ నట్ల యొనర్తు నంచు స
మ్మద మెదఁ గ్రమ్మ నమ్మగువ మక్కువ నక్కునఁ జేర్చి పోయి వ
చ్చెద నని యూఱడించి నృపసింహుఁడు వీడ్కొని మల్లికాలతా
సదనతలంబు వెల్వడి వెసన్ జవనాశ్వము నెక్కి యంతటన్. 298

చ. అలఘుచమూభరంబున మహావనిభారముఁ దాల్చుచిల్వవే
దలలమణుల్ చలింప నతిదారుణ మై పినదుష్టజంతుమం

దలిఁ బతిమార్చె నంచుఁ బొగడం దను లోకము లెల్ల మేదినీ
తలనగశాసనుండు ప్రమదంబున వీటికి వచ్చి యత్తఱిన్. 299

ఉ. చెంతల నాణి ముత్తియపు సేసలు చల్ల మణీసువర్ణశు
ద్ధాంతచరద్వధూనికర మారతు లెత్త ద్విజాంగనాళి యం
తంతఁ గవీంద్రగాయకజనాదివనీపకపఠ్యమానదో
రంతరశౌర్యధైర్యబిరుదాంకజయధ్వను లాలకింపుచున్. 300

శా. ఆజానేయము డిగ్గి యాత్మసదనద్వారాంగణస్థాఖిల
క్ష్మాజానిప్రకరార్పితాశ్వమదవన్మాతంగమాణిక్యరా
జీజాంబూనదభూషణాంబరముఖాశేషోపధానమ్ముద
శ్రీఁ జెల్వొంది విభుండు మందిరముఁ జొచ్చెం బౌరు లగ్గింపఁగన్. 301

క. అన విని యనూనకౌతుకమునఁ బొదలుచు శౌనకాదిమునిముఖ్యులు సూ
తునిఁ గని మా కవ్వలికథ, ననఘాత్మ యెఱుంగఁ జెప్పు మని యడుగుటయున్.

మ. కరుణారంగదపాంగ మౌళివిలుఠద్గంగానదీభంగ యా
భరణీభూతభుజంగ శీతనగజాభాస్వన్నిజోత్సంగ సం
గరనిర్భిన్ననిశాచరాంగ మునిహృత్కాసారచక్రాంగ దు
స్తరతాపత్రయభంగ పాతకరుజాధాటీభిషక్పుంగవా. 303

చతుర్విధకందము.

ఫాలాక్ష దివిజసముదయ, పాలా స్మరగర్వహరణ భాస్వత్కరుణా
హాలాహలాశ కలుషవి, ధఫాలా రజాధినాథ పావనచరితా. 304

స్రగ్విణీవృత్తము.

దేవతాచక్రవర్తీ సుధీకామ్యపూ, ర్తీ విధూతాశ్రితార్తీ భవానీపురం
ధ్రీవరస్వాంతవర్తీ చిదాకాశమూ, ర్తీ విరించిస్తుతోద్వేలకీర్తీ భవా. 305

గద్య. ఇది శ్రీవిశాలాక్షీకాశీవిశ్వేశ్వరకరుణాకటాక్షవీక్షాలబ్ధసరస
సాహితీధౌరేయ విద్వజ్జనవిధేయ గౌతమగోత్రపవిత్ర
సూరయామాత్యపుత్ర సద్గుణసమాజ నాగరాజ
ప్రణీతం బైనశకుంతలాపరిణయం బను
మహాప్రబంధంబునందు
ద్వితీయాశ్వాసము.
శ్రీ శ్రీ శ్రీ శ్రీ

శ్రీరస్తు.

శకుంతలాపరిణయము

తృతీయాశ్వాసము.

క. శ్రీకంఠ త్రిజగతీర
క్షాకలనోత్కంఠ సకలసద్గుణగణర
త్నాకర సూరిజనశుభ
శ్రీకర కాశీనివేశ శ్రీవిశ్వేశా. 1

Ganti Venkata Rao

గీ. అవధరింపుము శౌనకాద్యఖిలసన్ము, నీంద్రుల కమేయధీశేముషీంద్రులకుఁ గు
శేశయమరందకందళీపేశలోక్తి, సూతసూనుండు పలికె సంప్రీతి మెఱయ. 2

చ. క్షితిపకులాగ్రగణ్యుఁ డిలు సేరి యటం దపనీయకుంభసం
భృతహిమవారిమైఁ గడిగి నృత్తకటీతటిఁ బర్వశర్వరీ
ద్యుతిమయచేల మూని మణియుక్తవిచిత్రకిరీటకుండలా
ద్యతులకలాపదీప్తనిఖిలాంగకుఁ డౌచు సబాంధవంబుగన్. 3

చ. అనఘుఁ డతండు వైపినఖగామిషశాకవిశేషపాయసో
దనమధుగోఘృతాదికపదార్థము లోలి భుజించి సారచం
దనకుసుమాద్యలంకృతివిధానముల న్ముదితాంతరంగుఁ డై
మునుకొని వందిమాగధసమూహరవం బిరుచక్కి మ్రోయఁగన్. 4

చ. నిరుపమితాబ్జరాగమణినిర్మితభూరికలాపకాంతి వి
స్ఫురితనిజాంగయష్టి నలపూర్వమహీభృత్సహితార్కతుల్యుఁ డై
పరమదఘూకముల్ బెదరి పాఱ సుహృన్ముఖనారవిందముల్
సిరి మెఱయన్ సభాస్థలికిఁ జేరి భటుల్ గని కేలు మోడ్పఁగన్. 5

చ. తరళమృగాక్షు లాత్మకరతామరసస్ఫురితాబ్జరాగర
త్నరుచిరకంకణోదితనినాదముతో నిరుచక్కి నిల్చి చా
మరములు వీవఁ గాంచనసమంచితపీఠి వసించి మేదినీ
వరుఁడు సెలంగె నింద్రవిభవంబున నెల్లజనుల్ భజింపఁగన్. 6

వ. అంత నయ్యాశ్రమాంతరంబున శకుంతలాకాంతామణి నిజస్వాంతంబున. 7

చ. అవిరళశక్తియుక్తి మృగయాగతి నాగతి రాజరూపగౌ
రవుఁ డవనీధవోత్తముఁ డరణ్యమహీస్థలి కేగుదెంచి న
న్గవిసి మనోభివాంఛితసుఖంబునఁ దేలి హయాధిరూఢుఁడై
జవమున నేగె వీరభటసంఘము చెంతలఁ గొల్వ వీటికిన్. 8

ఉ. చక్కనివారిలో మిగులఁ జక్కనివాఁడు నృపాలకోటిలో
నెక్కుడు వైభవంబున దినేంద్రుఁడు కాంతిసమృద్ధి నట్టిరా
జిక్కడ కేగుదెంచె నఁట యివ్వని నారలు గట్టియున్న న
న్నక్కునఁ జేర్చి తేల్చె నఁట యబ్జశరాహతి సౌఖ్యవారిధిన్. 9

క. కల యని నిక్కం బని మదిఁ, దలఁపఁగ రా దద్భుతము గదా యానృపవం
శలలామము నను గూర్చిన, జలజాసను నేర్పుకలిమి సామాన్యంబే. 10

చ. పలికితిఁ బెక్కుభంగులు నృపాలునితో మునియాజ్ఞ లేక నీ
తలఁపు ఘటింప రా దిది యధర్మువు కామిను లెందు నస్వతం
త్ర లని యతండు మోహపరితాపమునన్ ధృతిఁ దూలి యాడుమా
టలఁ గడ నియ్యకొంటి నకటా వలరాయని చేతిరాయిడిన్. 11

క. అలఘుసన్మార్గసంచారహారి యైన, కువలయేశుండు నను డాసి కూర్మిదొలఁక
మృదుకరస్పర్శ మొనరింప హృదయ మపుడ, కరఁగె వివరింప నిది చంద్రకాంత మొక్కొ.

క. తలిదండ్రులయనుమతిఁ బై, దలి పాణిగ్రహముఁ జేయఁ దగుఁ గాక మహీ
స్థలిఁ దనుఁ దా నకార్యము, దలకొని చేయు టది యనుచితం బండ్రు బుధుల్.

గీ. జనకునాజ్ఞఁ గొనక జవరాలు తనుఁ దాన, పతి వరింపఁ దగునె మతివిహీను
రాలఁ బోల దిట్టిచాలనిచద్దుంబు, గలదె తొల్లి యేయుగంబు నందు. 14

చ. హృదయములోనఁ దాఁ గనికరింపక తల్లి నదీతటంబునన్
వదలి చన న్ననుం గరుణ వర్థిలఁ జేసినతండ్రికోర్కి. యి
య్యదియె తదాశయం బరయ కాఁడిచెద్దుముఁ జేయు నాకుఁ జె
ల్లదిది విరించికృత్య మవిలంఘ్యము దీనికి నేమి సేయుదున్. 15

ఉ. చిన్నట నాఁటనుండి మునిసేవయ తక్క నయుక్తకార్య మే
నెన్నఁడు సల్ప దీనికి సహింప కపూర్వతపఃప్రభావసం
పన్నధియల్క నూల్కొనఁ గృపామతిఁ బ్రోవ సమర్థుఁ డెవ్వఁ డు
ర్విన్ననుఁ బోలినట్టియవివేకిని గల్గునె యెంచి చూడఁగన్. 16

చ. అలఘుతపోమహత్త్వనిధి యై తగుగాధిసుతుండు వేయిగ
న్నులదొరమన్ననం దగు ననూనగుణాకర తల్లి యిట్టివా
రలకు జనించి కణ్వమునిరాజుకృపం బొడవై సువృత్తి ప
ర్తిలుచు నయుక్తకార్య మొనరించితి మెచ్చునె నన్ను లోకముల్. 17

క. ఇలఁ గలరాకొమరులలో, పల నెవ్వరిఁ గోరి తెచ్చి పతిఁ జేయునొ యా
తలఁ పెఱుఁగక తండ్రికుతూ, హల మడఁచితి నన్నువంటియాఁడుది గలదే. 18

మ. ఘనుఁ డానల్వ తదీయకృత్య మవిలంఘ్యం బేరికిన్ దీని కా
త్మ నెగుల్వానఁగ నేల మజ్జనకుఁ డుద్యద్భూరికారుణ్యశా
లి నృపాలుం డధికుండు గావున జను ల్గీర్తింప నన్నాదరిం
చు నిజం బింతయ కాని యేమిటికిఁ దాల్పుం గింక నాతం డెడన్. 19

చ. అని మది నిశ్చయించికొని యాననఘర్మజలాంకురాళి నొ
య్యనఁ గొనగోట మీటుచుఁ గరాంగుళియుగ్మమున న్రదచ్ఛదం
బనువుగ దాఁచి సీత్కృతిరవాన్వితయై కడకంట నొంటిఁ గ
న్గొనుచు లతాంగి డాఁగెఁ బెనఁగొన్న భయంబునఁ బర్ణశాలికన్. 20

ఉ. అంత నొకింతసేపునకు నమ్మునిలోకవతంస మాశ్రమో
పాంతవనాంతరాళఫలపత్రసమిత్కుశ లూని చెంత శ్రు
త్యంతవిచారసారకుశలాత్మకు లూర్జితశేముషీసమా
క్రాంతులు శిష్యులొక్క మొగి రాఁ జనుదెంచె మరుజ్జవంబునన్. 21

ఉ. ఆయన వచ్చి పర్ణనిలయాంతికబాలరసాలభూరుహ
చ్ఛాయ నొకింత నిల్చి సుమసౌరభసాంద్రనికుంజసంచర

ద్వాయుకిశోరదూరితనితాంతపథశ్రమునై యి దేమొకో
డాయఁగ రాదు లేదు నికటంబున మత్సుత యేమి యింతయో. 22

చ. అడవికిఁ బోయి వచ్చునపు డల్లన డాసి నమస్కరించి యొ
క్కుడు ప్రియ మూని నాయనఁగుఁ గూఁతుఁ గవుంగిటఁ జేర్చి వన్యముల్
గడుమధురంబు లైనయవి గావలె నిమ్మని పారెపారె వే
నుడువులఁ జెంతఁ ద్రిమ్మరు మనోజ్ఞగుణాంబుధిఁ జూడ నియ్యెడన్. 23

గీ. అట్టియనుఁగుఁబట్టి కట్టెదురఁ జరింప
దేల వనమృగార్తి నెనసెనే మొ
యడవి కరిగి యచటఁ దడ వుంటె నని యల్క
పొడమి రాదొ నిదురఁ బొందె నొక్కొ. 24

చ. అని జడదారిబొబ్బ మెక మత్తఱిఁ దత్తర మంది నందనిం
గనుఁగొనువాంఛఁ బర్ణగృహగర్భముఁ జేరి సమిత్కుశప్రభృ
త్యనుపమకాననద్రుమఫలావళి నచ్చటఁ బాఱ వైచి లోఁ
గనికర ముప్పతిల్ల నెమకన్ నలుదిక్కుల నొక్కచోటునన్. 25

సీ. కొనగోట మీట వెంటన ఘర్మసలిలమ్ము గ్రమ్ముతేనగుమోముఁదమ్మిదానిఁ
దల సూపి కలయంగ మొలచిననునుఁగెంపు మొలకకెమ్మోవికెందలిరుదానిఁ
బెలుచ నాటినచిన్ని నెలవంక లిరువంకఁ దలుకొత్తుచెక్కుటద్దములదానిఁ
గరపీడనమునఁ బల్గాసి గీల్కొన్నచొక్కపుగబ్బిగుబ్బజక్కవలదాని
తే. నళిఖిలానంగసంగరాయాసకలనఁ, బొరయునిట్టూర్పుఁ గమ్మతెమ్మెరలదాని
జాఱునెఱిగొప్పుగొజ్జంగిసరులదాని, ధన్య భువనత్రయీమాన్యఁ గన్యఁ గనియె. 26

మ. భువనస్తుత్యచరిత్ర నిర్మలగుణాంభోరాశి యామ్నాయధ
ర్మవిధిజ్ఞాననిధాన మామకసుతారత్నం బను ద్వాహ యీ
నవలామిన్న నిజాంగముల్ సురతచిహ్నప్రాప్తిఁ గన్పట్టుచు
న్నవి లజ్జావనతాస్యయైనయది దానం జేసి యూహింపఁగన్. 27

మ. అగళద్దుర్భరవిక్రమాతనురిపువ్యాపారజైత్రుం డనం
తగుణశ్రీనిధి గోత్రధర్మభరణోత్సాహుండు పార్శ్వస్థవీ
రగణాధీశుఁడు రాజశేఖరుఁ డనన్ రంజిల్లురాచూలిఁ బొం
దుగ నాతల్లికి సర్వమంగళకు సాధ్యుం జేయఁగాఁ గోరుదున్. 28

మ. ఎద నే నొందు దలంప దైవ మొకఁ డూహించెం గుణస్థానసం
పదభిజ్ఞానసుకీర్తిశౌర్యధృతులం బ్రఖ్యాతిఁ గైకొన్న భూ
భృదధీశుం బతిగా ఘటింపక ధరిత్రీలోకసామాన్యు నీ
ముదితాప్రాణవిభుండు గాఁ దలఁచె నేమో పద్మజుం డక్కటా. 29

గీ. అలఘుతరరూపశుభలక్షణాంగి యగుల, తాంగికి నరూపు రతిమనోహరసమాన
రూపలావణ్యమూర్తి కరూపపతి ఘ, టించు విధి యని యంద్రు పాటించి జనులు.

చ. కొలన వసింప కే నడవికన్ ఫలపుష్పసమిత్కుశార్థమి
మ్ములఁ జన నీతలోదరి సముజ్జ్వలరూపవిలాససంపదన్
వెలయఁగ నిం దొకర్తుఁ బృథివిం గలమానవుఁ డెవ్వఁ డేని హా
తలకొని బల్మిఁ బట్టెడు గదా వలరాయనిచేతిరాయిడిన్. 31

చ. కరయుగము ల్విలోచనయుగం బభిరమ్యసరోజలక్షణ
స్ఫురణముఁ దెల్ప నీతలిరుఁబోఁడి రమాంశజ నిశ్చయం బటం
చరయుదుఁ గానఁ దా నరిదరాంకుని గోప రక్షణక్షమా
ధరుఁ బురుషోత్తము న్విజయతత్పరుఁ గాని వరింప దన్యునిన్. 32

మ. అని యూహించి తపోధనుం డెఱిఁగి దివ్యజ్ఞానసంసిద్ధి న
య్యనఘస్వాంతఁ బరిగ్రహించినవరుం డంభోధివేష్టీభవ
త్కనదుర్వీతలధూర్వహక్షముఁ డుదాత్తశ్రీయశశ్శాలి దు
ర్జనకాంతారదవాశ్రయాశనుఁడు దుష్యంతుండుగా నెమ్మదిన్. 33

క. పరమాణుమధ్య భయత, త్పరమానస నయకలాపభవ్యతనూరూ
పరమాంచితసుగుణపరం, పరమాద్యదళీనకచఁ గుమారికనంతన్. 34

చ. తనవిపులాంకపీఠమునఁ దారిచి పుణ్యజనప్రవర్ధనున్
ఘనుఁ బురుషోత్తముం బ్రియుఁడుగాఁగ వరించితి నిన్నుఁ బెంపఁగ
ల్గిన మదిలోనికోర్కులు ఫలించెఁ గదే జలజాతపాణి శ్రీ
వనితను గన్నతత్కలశవారిధియట్ల ప్రమోద మొందితిన్. 35

సీ. చిన్నిప్రాయమువాఁడు సిరి గన్నసుతుకన్న జగజంపుమేనిసోయగమువాఁడు
సొగసుఁజెక్కులవాఁడు పగడంబుజగడంబు నిరసించుకెమ్మోవి గరిమవాఁడు
నిడుదవక్షమువాఁడు నెలచందురునిఁ గ్రిందు పడఁ జేయువదనవైభవమువాఁడు
బలుకటీరమువాఁడు వెలిదమ్ములమదమ్ముఁ గడఁ జిమ్ము నేత్రయుగంబువాఁడు

తే. బాలరవిమండలప్రభాపటిమ వాఁడు
సకలభూపాలకశిరోగ్రమకుటఘటిత
నిరుపమామూల్యమణివిభాసురుచిరాంఘ్రి
సారసయుగంబువాఁడు దుష్యంతుఁ డబల. 36

గీ. ఇట్టి రాచపట్టి యొనసిన ప్రేమ నీ, చెట్టఁ బట్టఁ బనిఁడిగట్టుఁ గన్న
పేదపగిది మదిఁ బ్రమోదంబుఁ గాంచితి, నింతకంటె శుభ మ దెద్ది నాకు. 37

మ. భయలజ్జల్మదిఁ బూన నేటికి శరత్పద్మాక్షి లోకైకభ
వ్యయశశ్శ్రీనిధి నన్నుఁ జూడు మిపు డాస్యం బెత్తి నానారిపు
క్షయకృద్విక్రమశాలి యూర్జితతనుచ్ఛాయాధరీభూతహే
లి యభిజ్ఞుండు తనూభవుం డొదవుఁ దల్లీ నీదుగర్భంబునన్. 38

క. మునుగను దలిదండ్రులకున్, బెనిచిన నా కలఘు కీర్తి పెంపుఁ బ్రమోదం
బొనగూర్చితి నాతల్లీ, నినువంటిసతీమతల్లి నెమకం గలదే. 39

క. అమ్మ భవదీయగుణాగరి, మమ్మునకు న్మెచ్చినాఁడ మదిఁ గలయది శీ
ఘ్రమ్ముగఁ గోరుము నీకు వ, రమ్మిపు డొసఁగెద మహానురాగము పేర్మిన్. 40

చ. అన సతి వల్కె నామది త్వదంఘ్రిసుభక్తిశమక్షమాదయా
వినయవివేకశీలముల విశ్రుతిఁ గన్గొన మత్తనూభవుం
డనితరశక్తివైభవచిరాయురభిజ్ఞతలం బ్రసిద్ధిఁ గై
కొని యిల నేలునట్టులుగఁ గూర్మి మెయి న్వర మిమ్ము నావుడున్. 41

క. కుటిలాలక నీకోరిక, యెటు లటు లగుననియె నపు డహీనకృపావి
స్ఫుటమతి జటిధూర్జటి యం, తట వనజాతాక్షి దౌహృదశ్రీఁ దాల్చెన్. 42

వర్షర్తువర్ణనము.

మ. జనతాశ్రోత్రపుటీకఠోరతరగర్జాశబ్దధాత్రీభృద
గ్రనటన్మత్తమయూర మాహరమహాకాంతారదావాశ్రయా
శన మంభఃపరిపూరితాఖిలనదీసంతాన మాశ్చర్యకృ
ద్ఘనశంపాచయ మంబుదాగమ మిలం గన్పట్టె నత్యంతమై. 43

మ. అలపాథోనిధిజీవనంబు నెడకాఁడై తెచ్చి మేఘుండు ని
ర్గళదంతస్సగభీరభావరసలై కన్పట్టుకల్లోలినీ

జలజాతాక్షుల కిచ్చి ప్రాణవిభునిన్ సర్వంకషప్రౌఢిమం
గలయం జేసె ఘనుల్ పరోపకృతివిఖ్యాతప్రశంసుల్ గదా. 44

గీ. క్ష్మావలయపాత్ర నిల్పి పర్జన్యుఁ డద్రి, లింగతతి గర్జితమనూక్తి రంగదబ్ద
కలశవారిమహాభిషేకం బొనర్చె, నాఁగ జడివాన దిశలఁ బెల్లాఁగి కురిసె. 45

గీ. ఘనతరులపూర్వపత్రంబు లినుఁ డగల్చి, తాను వసునిధి గానఁ బత్రములు పిదపఁ
బెట్టెదరు కాని కొండని ప్రేమకొలఁది, నపరిమితముగఁ బైపయి నప్పులొసఁగె.

మ. సరసత్వంబు వహించి తారసిల వర్షాలక్ష్మి పర్జన్యుతో
నొరయం దత్సురతత్వరత్రుటితపీనోత్తుంగవక్షోరుహాం
తరహారస్ఫురదబ్జరాగగురుముక్తాజాలమో నాఁగ ను
ర్వరపై వ్రాలె మహేంద్రగోపకరకవ్రాతం బనూనంబుగన్. 47

గీ. కుజనులకభీష్టఫలసిద్ధిఁ గూర్చు చైత్రుఁ, డకట జాత్యభిమానహైన్యంబు నొందె
నని యతనిఁ గేరి మేఘుండు ఘనుఁడు గాన, జాతి కత్యంతహర్షరసం బొసంగె.

క. ధీవరజాలబకత్రా, సావిలమతిఁ దమ్మివేరు లంటినవాశ్చా
రావళి తటాకబహుసర, సీవితతులఁ దేలె జలము సెలఁగుటకతనన్. 49

మ. ఘనుఁ డుద్యత్తటినీతటాకసరసీగర్భంబులన్ మున్ను డాఁ
చినచో ప్పారసి నీవు తీవ్రకరరాజిం గొన్నయయ్యప్పు లి
మ్మని పర్జన్యుఁడు వారి కడ్డపడి గర్జాభీలవాచార్భటిన్
దనచుట్టున్ గిఱి గీసె నాఁగఁ బరిధిన్ ఖద్యోతుఁ డొప్పెన్ దివిన్. 50

క. వరవర్షాలక్ష్మి పయో, ధరనిర్గళదుద్యదమృతధారాప్లుతిభా
సురసస్యార్భకరక్షా, కర యగుచు ధరిత్రి హాలికస్తుతిఁ గనియెన్. 51

చ. తెఱపి యొకింత లేక నలుదిక్కులఁ గ్రమ్మి పయోదమండలం
బఱిమిఱి వాన రేఁ గురియునప్పుడు రోదసి ఘూర్ణిలంగ బి
ట్టుఱుమఁ జలించి మానకుపితోత్పలలోచన లాత్మభర్తలన్
మెఱుఁగుఁబసిండిగబ్బిచనుమిట్టలఁ గౌఁగిటఁ జేర్తు రెంతయున్. 52

గీ. ధర వియోగిసమూహ చేతఃకఠోర, దర్పకకరాగ్రనిశితశస్త్రములనంగ
సలిలకుల్యాంతికక్షోణిఁ బొలుపెసంగెఁ, గోమలద్యుతిఁ గేతకీకుసుమతతులు. 53

మ. సలిలాప్తిం దటినీతటాకసరసీసంతాన మొప్పె న్భువిం
గల సస్యోత్కరముల్ ఫలోన్ముఖతచేఁ గన్పట్టె భూపాలితుం

దిలపై గోతతిదుగ్ధముల్ పెరిఁగెఁ జెందెన్ హంసముల్ మానసు
స్థలి సారంగమనఃప్రమోదకరవర్షర్తుప్రభావంబునన్. 54

క. కనికరముఁ జిలుకఁజూడ్కులఁ, గని కర మమ్మౌని వార్షికదినంబుల న
వ్వనిత మనిచె నాశ్రమతల,వనితరువులరససమృద్ధి వాంఛ దలిర్పన్. 55

క. తనయనుఁగుఁదనయ విఖ్యా, తనయ నిటుల నాతఁ డీప్సితపదార్థము లా
త్మనిరూఢతపోవైభవ, మున నిడి పోషింపుచుండె ముద్దియ కవలన్. 56

చ. మొలకపసిండిచాయచనుముక్కులు నల్పు వహించెఁ జిట్టుముల్
బొలిచెఁ గపోలముల్ దెలుపుఁ బూనెఁ దనుశ్రమ మొప్పె లేఁతగా
న్బలిసె మెఱుంగుటారు గనుపట్టె నిడూర్పులు వుట్టె నోకిలిం
తలు పొడసూపె వెల్మిడిఁ దిన న్మన సయ్యెఁ బయోజగంధికిన్. 57

క. మున్నొకపరి నించుకచవిఁ, గొన్నపదార్థంబుఁ దా మగుడ నొల్లనియ
క్కన్నియకు వలయువస్తువు, లన్నియుఁ గొని తెచ్చి మౌని యాదరమతియై. 58

క. తొడ నిడి నివురుచు ముంగురు, లెడనెడ నను గన్నతల్లి యివి గుడువు మనన్
గుడువ దొకించుక ముట్టదు, పడఁతుక కెంగేల గర్భభారాలసయై. 59

గీ. సత్పథవిహారి కువలయోత్సవదుఁ డరమ, నోభయంకరమూర్తి మనోజ్ఞరూప
సహితుఁడు కుమారచంద్రుఁడు జఠరవార్ధి, నాఁడునాఁటికి వృద్ధిఁ జెందఁగ లతాంగి.

మ. పరమాయాసముఁ దాల్చి ప్రాలుసుమనఃపర్యంకపాళి న్మనో
హరశారీశుకకేకిలోకమృదువాక్యశ్రీసమాకర్ణనా
దరభావంబు వహింప కాత్మ గృహకృత్యంబొల్ల కమ్మౌని శే
ఖరు సేవింపక యోదనోదకము లాకాంక్షింప కల్లప్పుడున్. 61

సీ. కొనగోట సవరించికొనదు నెమ్మొగముపైఁ జెదరిననీలంపుఁ జిన్నికురులఁ
జక్కనొత్తదు కేల నొక్కింత గబ్బిపాలిండ్లపైఁ దొలఁగుపయ్యెదచెఱంగు
దయఁ గనుంగొనదు తేనియ లొల్కుపల్కుల సరసఁ గ్రుమ్మరుకీరశాబకములఁ
బ్రేమఁ బిల్వదు వనక్రీడ కనుంగునెచ్చెలులైనజడదారిచిగురుఁబోండ్లఁ

తే. గోర దాబాల్యమువనుండి నీర మెత్తి, పెంచినరసాలకదళికాపనసనారి
కేళముఖతరుమధురఫలాళి నైన, నబ్జముఖి దౌహృదభరాలసాంగి యగుట. 62

సీ. అతిపర్ణసదనసంగతి మాని సతి మానికఁపుమేల్మి మేడ లెక్కఁగఁ దలంచు
వల్కలాజినవాంఛ వదలి చాల దుకూలకనకభూషలు దాల్పఁగాఁ దలంచు

సరసకాననఫలేచ్ఛఁ దొలంగి చపలాంగి మధురాన్నములు భుజింపఁగఁ దలంచుఁ
కఠినభూశయనకాంక్షల మీటి యలబోటి మృదుతూలశయ్య నిద్రింపఁ దలఁచు

తే. భయదవనజంతుకలకలార్భటుల రోసి, సూతమాగధపాఠకస్తోత్రరవముఁ
జెలి వినఁ దలంచు వినుతింప నలవి గాని, గర్భకలితాకునిపుణ్యగౌరవమున. 63

చ. అళికచ యిట్లు దౌహృదభరాసహయై విరిపాన్పునందు ను
మ్మలిక వహింపఁగా మునికుమారిక లూఁటడఁ బల్కి కల్కిఁ గేల్
దలిరులయూఁతఁ బాన్పుఁ బదిలంబుగ దించి మనోజ్ఞవస్తువుల్
సొలపున మోవిఁ బూన్పఁ జవిఁ జూడక మోము మఱల్చు సారెకున్. 64

క. అనురక్తిచే నటఁ దప, స్వినులచ్చాలాలికరముఁ జేకొని తా ర
ల్లన నడిపించుకొనుచు నూ, తనగాఢాకథనకుశలతాశాలినులై 65

చ. కొలఁకులపజ్జల న్వలచుగొజ్జగిపూఁబొదరిండ్లఁ బొన్నగు
న్నల నెఱతావికప్రపుటవంటులఁ జొక్కపుఁజందనంపుమ్రాఁ
కుల నెలమావిజొంపములఁ గోనలఁ గానలఁ గమ్మతేనియల్
చిలికెడుద్రాక్షపందిళులఁ జెల్వగుచల్ల నినీటికాల్వలన్. 66

సీ. లోలాక్షి నీమనోజ్ఞాలాపలీలాప్తి గొమ రొప్ప రాజకీరముల డాసెఁ
గలకంఠకంఠి నీకబరీభరచ్ఛాయ లారయ షట్పదపరంపరలఁ గదిసె
ననఁ బోఁడి నీఘనస్తనకుంభసంబంధ మూన మత్తరథాంగయుగము నేరె
గగనావలగ్న నీగమనవైఖరిసాటిఁ బొడల మేల్ రాయంచకొదమ లెనసెఁ

తే. గంటె చెలి నీవు సాంకవగంధి వగుట, హేమసుమనాసికాంగాభిరామ వగుటఁ
జంద్రికాహాస వగుటఁ జంచలతటిల్ల, తాంగి వగుట మనోగతి నరయ లేక. 67

మ. అతులస్నేహభరంబునం బొదలి యిట్లారామ లారామభూ
లతికామందిరనిస్వనన్మధుకరాలంబాబ్జసౌరభ్యదీ
పితకాసారతటంబుల న్మణిదరీబృందంబులం బ్రొద్దు పు
చ్చి తటిద్గాత్రకు నంతఁ దోడుకొని యతీశానురాగంబునన్. 68

క. తెచ్చి విరిసెజ్జఁ జేరిచి, యచ్చెలి దినదినము సమధురాలాపములన్
బుచ్చఁగ వర్షత్రయ మట, వచ్చెఁ బ్రసవసమయ మంత వనటఁ బొడలుచున్. 69

ఉ. పైపయి బిడ్డనొప్పు లొదవం దలిక్కన మోడ్పు తేచు ని
ట్లోపక నల్గడం దిరుగు నూర్పులు పుచ్చుచు దైన్యసంగతా

లాపకలాపయై చదికిలంబడుఁ గెందలిరాకుసెజ్జ మే
న్మోపు సమీరధూతసుమనోలత వోలెఁ జలించు సారెకున్. 70

చ. ఒకజడదారిబోటికర మూఁతగఁ బూవులపాన్పు డిగ్గి బా
లిక యెదకొంగు వేనలి చలింపఁగ నిల్చినచో నొకింత ని
ల్వక బహిరంతరస్థలములం బటుదౌహృదభార వేదనా
వికలతఁ ద్రిమ్మరం గదిసి వేమఱు బల్కెరనుంగు నెచ్చెలుల్. 71

చ. వినుమలివేణి నీవలె భువిం బటుగర్భభరంబుఁ దాల్చి నం
దనులఁ బ్రసూతి యైనప్రమదాతిలకంబులు లేరె యిజ్జగం
బున కరుదా విధాత విరిబోండ్లకుఁ జేసినమేర దీని నే
మనఁ దగునమ్మ దైవము దయంగ న నన్నియుఁ జక్క నయ్యెడున్. 72

మ. కుడువం గట్టఁగఁ బూయఁ గల్గి తలిరాకుంబోఁడు లాత్మేశులం
గడుఁబ్రేమన్ సురతాదిభోగములఁ జొక్కం జేయుచుం బాయ కె
ప్పుడు సంతానముఁ గోరి పెక్కులు వ్రతంబుల్ సల్పియున్ సంతతిం
బడయం జాలినవారలెందఱవని న్నాళీకపత్రేక్షణా. 73

ఉ. కాంతులఁ గూడి యీప్సితసుఖంబులఁ దేలుచుఁ గల్మిబల్మి నా
వంత గొఱంతఁ గానక చిరాయురభిజ్ఞతలం దనర్చుచు
ద్ధాంతవధూకదంబమునకన్న సుధీజన మెన్న మిన్నవై
కంతునివంటినందనునిఁ గాంచి సుఖించెదవమ్మ కోమలీ. 74

చ. రమణికి సోయగంబు నెలప్రాయము సంపదయున్ నిజేశుకూ
రిమియు మణీవిభూషణసమృద్ధియుఁ గల్గినదానిచే యశం
బమరదు లోకరక్షణకళానుపమానమహాభుజాపరా
క్రమభృతిధర్మశీలములు గల్గుసుతుం డుదయింప కుండినన్. 75

మ. సిరితోఁ బుట్టి సుధాబ్ధిరూపసుచిశ్రీ వజ్రి మన్నింప ని
ర్జరయోషిన్మణియై భవజ్జనని విశ్వామిత్రునిం గూడి సు
స్థిరసౌభాగ్యనిధాన నిన్నుఁ గని కాంచెం గీర్తి నీవట్ల శ్రీ
కరమూర్తిన్ సుతుఁ గాంచి పొందెదవు గా కళ్యాణసాకల్యముల్. 76

మ. జనపాలోత్తమరూపలక్షణకళాసంపత్తి నీక్షించి సం
జనితానంగశిలీముఖానలశిఖాసంతప్తవై ప్రేమ నా

తనితోఁ గూడ స్వయంకృతాగమయి యేతద్దౌహృదశ్రీభరం
బునకుం గారణమయ్యె నీ కది తలంపుల్ నింపు నిక్కంబుగన్. 77

గీ. తరుణి యీగర్భవేదనాభర మొకింత, సైపు మభిరమ్యరూపలక్షణుఁ గుమారు
బడసి యశ మొందెదవు మనోభవునిఁ గన్న, పాలమున్నీటికూరిమిపట్టి వోలె. 78

క. అని పలుతెఱఁగుల నమ్ముని, వనితారత్నములు కందువలు బల్కుచు మా
నిని నూఱడింపఁ దమనే, ర్పొనరఁగ నీకరణి సన్ముహూర్తమునందున్. 79

సీ. నలరాజు వలరాజు నగుసోయగమువానిఁ దొగ ఱేనిఁ దెగడు నెమ్మొగమువాని
నలతామరల నోమఁ గలకన్నుఁగవవాని మెఱుఁగుబంగరుచాయ మేనివాని
దరలీల గలమేలమరుకంఠరమవాని నవసంఖ్య నమరుకర్ణములవానిఁ
బగడం బనఁగ డంబ మగుమోవిజిగివానిఁ బల్లవకరపదద్వయమువాని

తే. విమలముకురాభగండభాగములవాని, నవమృణాలోపమానబాహువులవాని
విపులవక్షంబువాని దోర్వీర్యశాలిఁ, గనియె ముదమందనొక్కనందను లతాంగి.

క. వనితామణి భూజనతా, వినుతాకృతి సుకృతి తనయు విఖ్యాతనయున్
గనఁ గాంచి నెనరు మదిఁ బెనఁ, గొనగారా మలర నెత్తికొని పోయి చెలుల్. 81

ఉ. అందము గుల్కుమోము శశి యందము వీనులఁ జూడ శ్రీలకున్
విందు లగున్ సరోజపదవిందులగాఁ గొనుఁ గన్ను లమ్మెఱుం
గుం దఱుమం దనూరుచి దగుం దరసుందరతన్ గళం బెసం
గుం దిలకింప నాసిక నగుం దిలసూనము రాజసూతికిన్. 82

క. మునియాఁడుఁబడుచు లీగతిఁ, గొనియాడుచు ముద్దురాచకొడుకునకుఁ బ్రియం
బునఁ గడుపున కిడి శిరసా, ర్యమ్యాన నంటి నలుంగుఁ బెట్టి యతివేగమునన్. 83

మ. మృదులోరస్థ్సలిఁ జేర్చి వెచ్చ నగువారిం బోసి మై యొత్తి నె
న్నుదుటం బొట్టిడి ధూపసౌరభరమానూనస్ఫురన్మౌనిరా
ట్సదనాగారతలంబునం దలిరుసెజ్జ న్నిల్పి సంకల్పభూ
సదృశాకారుఁ గుమారు భూభరణదోస్సారున్ దయాధారునిన్. 84

సీ. జోజో మహారాజ రాజశకుంతలాప్రాప్తనపుణ్యతపఃఫలంబ
జోజో సుభగతామనోజ రాజాన్వయామృతపయోరాశిరాకేందుబింబ
జోజో విభాకరతేజ నిజాప్తవనీపకనీపవనీపయోద
జోజో నుతసుధీసమాజ సాగరమేఖలాభారభరణకళావినోద

తే. యనుచు జోకొట్టుదురు జపరాండ్రఁ గూడి, జోల వాడుచు రాచూలి నోలి బాల
కిసలయగ్రాసముదితకోకిలకదంబ, కంఠకలనాదసమధురగానఫణితి. 85

ఉ. కూరిమియాఁడుబిడ్డలతకూన జయంతవసంతకంతుశృం
గారశరీరునిం గొమరుఁ గన్న సుధాకరతారకాబలం
బారసి నేఁటి కే నొరుల కందఁగ రానిముదంబుఁ గంటి నీ
డేఱె మనోరథం బని మునీశ్వరుఁ డుబ్బుచు నిశ్చలాత్ముఁడై. 86

క. యతులార తపోమహిమా, యతులార గుణాంబునిధి సమాచరితశుభ
వ్రతలాలిత మామకసుత, సుతలాభముఁ బడసె నేఁడు సుముహూర్తమునన్. 87

క. అని యాశ్రమవాసతపో, ధనులకు నిగమాగమాదితత్త్వకళాశో
ధనులకుఁ బరిధూతక్రో, ధనులకుఁ దద్వార్తఁ దెలిపి తదనుమతి నటన్. 88

క. కల్యాయణతుల్యాయత, కల్యాణఘృణికిఁ గుమారకమణికి గతవై
కల్యాగమవిధి నమ్ముని, కల్యమునం జలిపె జాతకర్మాదికముల్. 89

సీ. మెఱుఁగారురవనూనెకురులజాఱుముడితోఁ బాలపెల్లుబ్బుగుబ్బకవతోడ
వదనాగ్రకటుతిక్తవస్తుసౌరభముతోఁ గాటుకకనుదోయినీటుతోడ
నలుమేదావిక్రిందగు భూతిరేఖతోఁ దాంబూలరాగాధరంబుతోడ
నునుఁబైఁట బిగియఁ జుట్టిన లేతనడుముతోఁబసుపున ల్గిడిన మైమిసిమితోడ
తే. భుగభుగలఁ బర్వ సాంబ్రాణిపొగలతోడ, జటిశిఖామణినిజపర్ణసదనసీమఁ
బరఁగెఁ గాన్పున రంగదపాంగవిజిత, చకితబాలకురంగి యాచంచలాంగి. 90

ఉ. సారసలోచనుం గుసుమసాయకరూపశుభాంకమూర్తి బా
లారుణతేజు దిక్కరికరాయతబాహు విశాలవక్షు రా
కారజనీశసుందరముఖద్యుతిభాసితు నక్కుమారు దు
ర్వారబలాభిరాము మునివంశశిఖామణి చూచి పొంగుచున్. 91

మ. భువనైకస్తవనీయ మానిజతపోభూరిప్రభావంబునన్
వివిధాపూపఘృతోదనాదికము లావిర్భూతిగాఁ దత్పదా
ర్థవిశేషంబులఁ గుంకుమాగరుహరిద్రాపుష్పమాల్యంబులన్
నవలాలం దనిపెన్ శకుంతల మహానందంబుఁ బ్రాపింపఁగన్. 92

చ. పదియవనాఁటియుత్సవముఁ బన్నుగఁ జల్పి యనంతరంబునం
దొడవిన వేడ్కతోఁ బదునొకొండవనాఁడు మహర్షికోటి కొ

ప్పిదముగఁ గణ్వమౌని సలిపెన్ భరతుం డనునామధేయ మా
సదమలకీర్తికిం బ్రసవసాయకరూపశుభాంకమూర్తికిన్. 93

శా. ఆరాజన్యకుమారచంద్రుఁ డకలంకాంకస్ఫురద్రూపశో
భారమ్యాకృతి వృద్ధిఁ జెందఁ గని దృక్పాళీచకోరోత్సవ
శ్రీ రంజిల్ల శకుంతలారమణి రాజీవాహితుం గన్నయం
భోరాశిస్ఫుటవీచి వోలె మది నుప్పొంగుం బ్రమోదంబునన్. 94

క. దినదినమభివృద్ధిఁ గనుం, గొని సితపక్షద్వితీయకుముదాప్తునిచా
ట్పున లోక మభినుతింపఁగఁ, దనరె నృపసుతుండు లబ్ధదశహాయనుఁడై. 95

క. జనపతిసుతు సదశాబ్దున్, మునిపాళి విధిప్రయుక్తముగఁ దా నుపనీ
తునిఁ జేసె నొకానొకశుభ, దినమునఁ బరమర్షిగణము దీవన లొసఁగన్. 96

మ. చదివె న్వేదము లభ్యసించె బహుశాస్త్రంబుల్ ధనుర్విద్య నే
ర్చెఁ దురంగేభరథాధిరోహణకళాశ్రీ సంగ్రహించె న్విభా
స్వదసిప్రాసకుఠారతోమరగదాప్రావీణ్యసంపాదనా
స్పదుఁ డయ్యె న్మునిరాజబోధకలనన్ శాకుంతలేయుం డొగిన్. 97

క. శాకుంతలేయుఁ డఖిలా, శాకుంతలఘటితకీర్తిసదమలముక్తా
నీకకచస్రగ్భాసితుఁ, డై కొమరెసఁగె న్మునీంద్రుఁ డానందింపన్. 98

చ. ఒకమరి నేర్పుమై మునికులోత్తము నిష్కుటవాటి ఫుల్లహ
ల్లకసరసీజలం బిఱుగెలంకులబోదెలఁ జిమ్ముఁ గేతకీ
వకుళకదంబనింబవటవంజులలుంగలవంగపూగచం
పకసహకారచందనజపాపనసామలకద్రుమాళికిన్. 99

మ. అసహాయుం డయి పోయి సంతత మరణ్యక్షోణికిం గందమూ
లసమిత్పత్రకుశప్రసూనఫలజాలం బూని సింహాదిస
త్త్వసమాక్రాంతపథాంతరాళమున వీతత్రాసుఁడై వేగవ
చ్చి సమర్పించు మునీంద్రమౌళి కతనుచ్ఛేదిప్రపూజార్థమై. 100

మ. అనఘుం డబ్భరతుండు తాపసకుమారాన్వితుఁడై సంభ్రమం
బొనరం గాననశైలముల్ దిరుగుఁ దా నొక్కొక్కవేళన్ దిగున్
స్వనదున్మత్తమరాళమండలగరుద్వాతోచ్చలత్పుండరీ
కనకేందీవరషండసౌరభకనత్కాసారవాఃకేళికిన్. 101

సీ. గగనచుంబినగాగ్రగళదఖండరవస్రవంతికాసలిలప్రవాహతటుల
బహుళగర్జారవప్రతిమానభయదసింహాధ్వానముఖరగుహాంతరముల
గంధసింధురఘటాకటకటాహామదాంబుకర్దమితాహార్యకటకతటుల
క్రోడనాయకముహుర్ఘుర్ఘురస్వానాభిముఖమహావ్యాఘ్రసంపూర్ణవనుల
తే. చటులతరమాద్యదన్యోన్యసమరకుపిత, సారసైరిభవిసరవిషాణకోణ
ఘట్టనకరక్కటారవప్రోద్గతవిహంగ, గహనభూముల నతఁ డనర్గళత మెలఁగు.
సీ. జింకపిల్లలపోల్కిఁ జెవులు వట్టికొని యాడించు నొక్కతఱిఁ గంఠీరవములఁ
బిల్లికూనలభంగిఁ బెబ్బులులను బట్టి కలఁకు లాండొంటి కొక్కయెడఁ బెట్టుఁ
గొదనుమేఁకలగుంపు నదలించుగతిఁ దోలు నొకవేళ భయదభల్లుకచయంబు
పంది కుక్కలఁ బట్టుపగిది గండకముల నొక్కొకపట్టున నొడిసి పట్టుఁ
తే. గదిసి నడగొండలతెఱంగు గడుఁ జెలంగు
వ పుశేనుంగుగున్నలరదములందుఁ
ఱ ము లూఁదుక లఘులీల పొదలనెక్కి
ెముక్కొకప్పుడు విహరింపు చుండు నతఁడు. 103
శా. వేదండప్రభుతుండసన్నిభము మౌర్వీనాదదీర్ణాశ మౌ
కోదండంబునఁ గూర్చి యేయుఁ గులిశక్రూరాంబకంబు లుగ్ర భృ
త్పాదాత్యున్నతపాదపంబులు వడం దద్దండశైలావళుల్
భేదిల్లన్ నృపబాలకుండు పటుదోర్వీర్యాప్తి నొక్కొక్కచోన్. 104
క. ఈరీతిని శోభిల్లుచు, నారాజకుమారుఁ డాశ్రమాంతరధరణిన్
ధీరమ్యు లైనమౌనికు, మారులతోఁ గూడి విద్య మను చుండంగన్. 105

శరదృతువర్ణనము.

గీ. అంత నవ్యహంసయానవిలాసంబు, కమలజప్రదీప్తఘనరసంబు
శారదాగమంబు శారదాగమ మట్లు, మెండుకొనియె నవనిమండలమున. 106
క. ఘనబీజమంజరులభర, మునఁ దూఁగుచు మందపవనమున వరులు చలిం
చెను శాలిపాలికాదర, దనగంధులపాటలు విని తల లూఁచు ననన్. 107
క. మును దమ్ము వంచి తమకా, ధను బొంగుచు నడిచి పిదపఁ దమకుం గ్రిందౌ
చు నొదిఁగి యదు గంటినవారిని నగె శరపంక్తు లన విరిసె నదితటులన్. 108
ఉ. అంబుజసంభవాండభవనాంతరకాంతవితాననీలప
ట్టాంబరమట్లు మేటినలుపై పాలుపై కనుపట్టె నంబరం

బంబుధి మేలుకొన్నహరికై శరదిందిర మంగళోపచా
రంబుగఁ బటువ్రాయుకురం బనఁ బెండెలు పొందె నిందుఁడున్. 109
క. పులినజఘనప్రదేశో, జ్జ్వలమధుకరనికరముఖరవస్ఫుటరక్తో
త్పలరత్నఘంటికాళీ, విలసత్కాంచికల నదులు వెలయుచు నుండెన్. 110
క. కేళీవనాంతరాళమ, రాళీఛదనానిలాంకురచలితవికస
న్నాళీకయుతమదాళీ, నాళీకలగీతిరీతి నలరెం గొలఁకుల్. 111
చ. సకలదిగంగనాజనము శాలివనేందిరకున్ హరిన్మణి
ప్రకరపుఁగుచ్చు లూనిచినరాంకవభవ్యవితానముల్ ప్రమో
దకలనఁ గట్టె నాఁ దగె నధఃపరితఃప్రచరత్సముజ్జ్వల
చ్ఛికనికురుంబవద్గగనశోభివిపాండుబలాహకచ్ఛటల్. 112
చ. పొరిఁబొరిఁ బ్రాంతకేళివనభూమిఁ జరించుశుకవ్రజంబు చె
చ్చెర నరుదెంచి శాలివనసీమల వ్రాల నదల్చి తోలఁగాఁ
బరుగిడు శాలిపాలికలపల్లవకోమలపాణికంకణ
స్ఫురదురువాలవాయజరుచుల్ గని కంఠకలస్వనార్భటిన్. 113
చ. కలమవనుల్ ఫలోన్ముఖతఁ గానఁగ నయ్యె శరప్రసూనముల్
పొలిచె భుజంగభుజ్నటనముల్ సడలెం గలహంసమండలీ
కలకలనాదముల్ కమలకాననవీథిఁ జెలంగె నిర్ఝరం
బులజలము ల్వినిర్మలతఁ బూనె శరద్దివసాగమంబునన్. 114
వ. ఇట్లఖిల జనమనోహరం బైనశరత్కాలంబున. 115
మ. ఒకనాఁ డమ్మునిరాజు కాననమృగవ్యూహచ్ఛిదాశూరు రా
జకుమారుం గని తత్సమున్నతభుజాస్తంభప్రతాపాంగరూ
పకళాసాహసధైర్యసద్గుణకలాపశ్రీల కాశ్చర్యకా
తుకవిభ్రాంతులు ముప్పిరిం బెనఁగ జేతోవారిజాతంబునన్ 116
మ. పదియాఱేఁడులపాపఁ డెన్నఁ దనురూపశ్రీ
మ్మడనుం జెయ్దము లత్యుదారములు శుంభ యుల్ కా రవీ
ర్యదశగ్రీవమరుత్పవిభేదనలు వారల్ దక
స్పదదోర్ధూరభినంద్యుఁ డెవ్వఁ డహహా లోకంబులన్. 117

Vignana Library No.

సీ. నడచునే స్థాణుకంటకశిలాభూములఁ దపనీయసౌధయూథములఁ గాని
వినఁ గోరునే ఘోరవనజంతురవములు తతశంఖకాహళీరుతులు గాని
కుడువంగఁ దొడరునే యడవికూరలుఁ గాయ లనవద్యభక్ష్యభోజ్యములు గాని
కనఁ గూర్కుఁ దలఁచునే కఱకుదర్భలమీఁదఁ బరిమళప్రసవతల్పములఁ గాని
తే. లీల వసియించునే పర్ణశాల సకల, ధారుణీపాలమౌళికోటీరఘటిత
చిత్రరత్నవిభావిభాసితసభాంత, రాళమునఁ గాని యిమ్మహారాజసుతుఁడు. 118

శా. నానావన్యఫలాశనాభిరతిఁ గాంతారంబున న్మాదృశ
జ్ఞానివ్రాతముఁ గూడి వర్తిలునె శశ్వద్విశ్వవిశ్వంభరా
ధీనుండై యమరేంద్రవైభవసమృద్ధిం జెంది యెంతే యశ
శ్శ్రీ నల్దిక్కుల నించఁ గల్గినమహీభృత్సూనుఁ డూహింపఁగన్. 119

ఉ. రామమయూరవాహరతిరాజులఁ గాంచినకోసలాత్మజా
హైమవతీరమాసతులయట్లు జగద్ధితసూనృతప్రతా
పామలరూపశోభల సమంచితుఁ డౌసుతుఁ గాంచి సద్గుణ
స్తోమ శకుంతలారమణి శోభిలెఁ గీర్తి దిగంతరంబులన్. 120

గీ. ప్రథితపరచక్రదళనవిక్రమకళావి, భాసి జైవాతృకుండు సత్పథవిహారి
యిట్టిసర్వజ్ఞమౌళి నాపట్టిగర్భ, శరనిధి జనించెఁ దద్భాగ్య మరది పొగడ. 121

క. రాజకుమారుల దేహవి, రాజితసౌందర్యబలపరాజిత రాకా
రాజకుమారుల క్షితిపతి,రాజసులం గనమె యెల్లరాచకులమునన్. 122

క. అమితభుజశక్తి వీనికి, సముఁ డెవ్వఁడు గల్గఁ డెల్లజనము వొగడఁ బెం
పమరఁ బ్రతిదినముఁ దనతే,జము లనుసరింప భువనజాతహితుండై. 123

చ. అని మది నెంచి మించినప్రియంబున నమ్మునిసార్వభౌముఁ డ
య్యనుఁగుసుతన్ శకుంతల నిజాంకతలంబునఁ జేర్చి మూర్ధ మూ
ర్కొని కొనగోట ముంగురులు గూడఁగ దువ్వి హితోపదేశ మెం
డనువగుదాని నియ్యకొననౌ మది మామకబోధఁ గోమలీ. 124

మ. పురుహూతుండు బహూకరించి కృపచేఁ బుత్తేరఁ ద్రైలోక్యభా
స్వరసౌభాగ్యవయోవిలాసముల విశ్వామిత్రుఁ దేజోరమా
ధరితాంభోరుహమిత్రునిం గదిసి తత్పాదాబ్జసేవాధురం
ధరయై పెద్దగు కాలముంగడపి యంతం దత్ప్రసాదంబునన్. 125

క. మేనక నినుఁ గని కనికర, మూనక మదిలో జగద్భయానకమృగసం
తానకలిత మగునొండొక, కానకడం బెట్టి జనియెఁ గమలదళాక్షీ. 126

గీ. అంత నొక్కనాఁ డహర్ముఖమునఁ గాల్య, విధులు సల్పి శిష్యవితతి గొల్వ
ఫలసమిత్కుశార్థ మలకాన కే నేగి, తరులఁ బొదల నదుల గిరుల దరుల. 127

చ. తిరుగుచు నొక్క నిర్మలనదీతటినీపనికుంజమందిరాం
తరగతవై శకుంతసముదాయగరుత్పరిరక్షణంబునన్
నెరయుచు నుండునిన్నుఁ గని నెక్కొనుజాలి గ్రహించి తెచ్చి నా
యిరవున నుంచి నాకుఁ గల దెద్దియొ దానిన పెట్టి పెంచితిన్. 128

మ. నవలా పెంపఁగ నాఁడునాఁటి కసమానశ్రీవయోరూపగా
రవసంశోభినివై వరించితి చతుర్వారాశిమధ్యావనీ
ధవు మాద్యద్ద్విరదాయుతోపమబలాధామం గుమారు న్మనో
భవశృంగారశరీరుఁ గంటి వినుతింపన్ లోక మెల్లప్పుడున్. 129

ఉ. నారలు చీర లన్నము వనక్షితిజాతఫలప్రకాండముల్
గూరలు దర్భశయ్య లతిఘోరమృగాకులకాననంబు శృం
గారవనంబు పర్ణకుటి కాంచనసౌధము గా మదీయసే
వారతిఁ గష్టపుందశల వర్తిలి తిన్నిదినంబు లిచ్చటన్. 130

ఉ. చాయ దినేంద్రుచందమునఁ జాన నిజప్రియమైత్రి సేవలం
బాయక కీర్తివైభవశుభంబుల వన్నియ కెక్కఁగాఁ దగుం
గా యిలఁ బుట్టినింట నెసకంబునఁ బెక్కుదినంబు లుండఁగా
నాయమ నీకు నాయ మగునా సకలార్థవిజ్ఞ వారయన్. 131

క. ముంగొంగుఁబసిఁడి చెంగటి, తంగెటిజు న్నంకసహితధనరాశి నివా
సాంగణకల్పమహీరుహ, మంగన కధినాయకుఁడ సుమా చపలాంగీ. 132

చ. అనుపమరత్నకాంచనమయాంచితభూషణవస్త్రపుష్పచం
దనముఖవస్తుసంతతి మనంబున నెయ్యది గోరినం బ్రియం
బున సమకూర్చి సంతతము భోగములం బరితృప్తిఁ జేయు నం
గనకు నిజాధినాయకుఁడ కల్పకభూరుహ మమ్మ పుత్రికా. 133

ఉ. మానిని భర్తృసేవ నియమవ్రతమంచుఁ జరింపుచుం దదీ
యానుగుణప్రవర్తన గృహాగతసూరిజనాప్తబంధుసం

తానములం దదీప్సితపదార్థనయప్రియభావల స్మకం
బూనఁగఁ జేయుచు న్వినుతి నొందు యశంబున సద్గుణంబులన్. 134

సీ. ఆభోగభోగపుష్పారామమధుమాస మధికవ్యథాసాగరౌర్వవహ్ని
హృదయానురాగబర్హిణఘనాఘనలక్ష్మి దారిద్ర్యవిటపికుఠారధార
సకలసంపల్లతానికరాలవాలంబు శంకాకళంకభుజంగనకులి
బహుశుభవ్రతకార్యపద్మవనీహేళి సంతాపకరటికేసరికిశోర

తే. మభిమతార్థాంకురసుధారసాభిషేచ, నము విపద్భారతిమిరసంతానభాను
మండలము భర్తృసంసేవమానవతికి,మది యదియ కోరఁ దగునమ్మ యుదితభక్తి.

క. లలితగుణవృత్తి నిర్మల, తల రంజిలి తరుణి యాత్మధవపదసేవా
కలనఁ దొలంగక యెన్నిక,దలకొనఁ దగు హారలతిక తరళముఁ బోలెన్. 136

ఉ. తేటినబుద్ధికల్మి యువతీమణి భర్తృహితంబుగాఁ దగన్
వేఱొకకార్యచింత మదిఁ బెట్టక బంధుసుహృజ్జనావళి
న్మీఱినప్రేమఁ బ్రోచుచు ననిందితసద్గుణరత్నరాశియై
చూఱలు పట్టు నాకపురిసుస్థిరభోగము లుత్సుకంబునన్. 137

గీ. చాన యాబాల్యసౌశీల్యశమదమాది, సుగుణలతల కుపఘ్నమై జగము వొగడ
భర్తఁ బాయక తద్భక్తిఁ బర గెనేని,సాధ్వి యని యండ్రుఁ దాని సజ్జనులు మిగుల.

చ. అతను రిపుప్రతాపమథనాఢ్యుఁ డహీనగుణప్రభాసితుం
డతులితగోత్రధర్మభరణైకవిశారదుఁడై తనర్చు నీ
పతికడ కేగి సంపదల భాసిలు మమ్మ నిజాప్తబంధుస
న్నుతమతివై ధరాధిపతనూభవవీరకుమారమాతృకా. 139

చ. వరగుణలక్ష్మి మంజుతరవాణి సమస్తశుభైకమూర్తి సు
స్థిరసుమనఃప్రియున్ ఘనవిశేషకళాచతురాస్య రాజశే
ఖరుఁ గయికొన్నప్రోడవు తగంగఁ దదీయమహోభుజార్గళాం
తరమణిపీఠిసమ్ముఖమునన్ సరవి న్విలసిల్లఁ బోలదే. 140

సీ. ఉరుతరస్ఫటికోపలోపలాలితములై మిన్నందికొనఁ జాలు మేడగములు
భాసురాగరుధూపవాసనాన్వితములై యనువొందు క్రీడాగృహాంతరములు
సారాబ్జకుముదకాసారగర్భితములై కనుపట్టు సరసశృంగారవనులు
శశికాంతవేదికాఛాయావృతంబులై పొలుపారు జలయంత్రభూతలములు

తే. కనకరుచిరంబులైనయాకల్పకమ్ము
లభినవములైనదివ్యపట్టాంశుకములు
గలవు పతిఁ గూడి నీయిచ్చ మెలఁగ వచ్చు
నరుగుటయ లెస్స యిది మదీయాభిమతము. 141

మ. అనవద్యాత్మ పతిప్రియాచరణకార్యాయత్తచిత్తాబ్జలై
యనువర్తింపఁ బతివ్రతామణులు నా ఖ్యాతిం బ్రకాశించి ర
య్యనఘస్వాంతలు భూరిశాంత లనసూయారుంధతీకాంత లం
గన నీ వట్లు సుకీర్తిఁ గైకొనఁ దగుం గా భర్తృసేవారతిన్. 142

క. అని పల్కిన విని మునిచంద్రునియంకము డిగ్గి యాసరోజముఖి తనదుమనం
బునఁ బెనఁగుభక్తిగౌరవ,మున నాయన పాదపద్మముల కెఱఁగి యటన్. 143

క. విను మయ్య విన్నవించెద,నని పలికి మరందకందళాలాపములం
గనుఁగవ బాష్పజలము లూ,ర నెగుల్గొని సంతసముఁ దొఱగి దైన్యమునన్. 144

ఉ. భూరిదయానుషంగ పరిపూర్ణతపోమహిమాంతరంగ నీ
సారతరోక్తు లుర్వి శ్రుతిశాస్త్రవిధిప్రయుతంబు లుత్తమాం
భోరుహలోచనాప్రియదముల్ స్వరుదాత్తసుఖప్రదానదీ
క్షారమణీయముల్ పొగడ శక్యమె మాదృశకన్యకాళికిన్. 145

గీ. తండ్రి గాధిసుతుఁడు తల్లి మేనక యని,యొరు లనంగ వినుచు నుండియును మ
నంబునందు నెపుడు నాపాలిజననివి, జనకుఁడవును నీవ యనుచుఁ దలఁతు. 146

క. కాంతురు బిడ్డలఁ గూరిమిఁ, బెంతురు గా కుగ్రతరవిపినభూమి నదీ
ప్రాంతమునఁ గన్నసంతతి,వంతలఁ బడఁ ద్రోచి పోవువనిత గల దొకో! 147

ఉ. ఏచినకూర్మి సంతతి మహి న్నెలఁతల్ గను నెప్పచాడ్పునం
గాచి తదీప్సితార్థపరికల్పనఁ బెంచుచు వృద్ధి నొందఁగాఁ
జూచుచు నేత్రపర్వముగ సొం పెస లారుదు రింతె యెటిలో
వైచి చనంగఁ దల్లి వలవంతలఁ గుందఁగ నేన నోఁచితిన్. 148

క. అల్పఘుమతి దండ్రి హరికే, వలకృపఁ గనుతల్లి యట్టి వారల సుతనై
యలజడిఁ బడ నోఁచితి నొ, దల వ్రాసెను వ్రాఁత యటు విధాత కటకటా.

చ. అదయతఁ దల్లి యేటిపులినావనిఁ ద్రోయ శకుంతరక్షచేఁ
బ్రదికితి నుగ్రమామకముఖాయిడిఁ జెందక గట్టియాయు వొ

ప్పిద మగుటన్ భవత్కరుణఁ బెంపఁగ నీక్రియ నాడుతల్లి వై
పొదలఁగ దైవయోగమునఁ బొందునె యిప్పుడు నన్ను నాపదల్. 150

క. తలిదండ్రులచెంగట నర్మిలి నిచ్చలుఁ బెంపఁగాఁ బెరిఁగి ముద్దులు మా
టలు గట్టుచుఁ దిరిగెడుబిడ్డలు నో చిననోము లుత్కటము లూహింపన్. 151

గీ. అడవి కరుగుదెంచి కడుఁ గృపఁ గొని తెచ్చి, మీరు పెనుప కున్న ఘోరమృగక
దంబకంబు భోజనంబుగాఁ గొనఁ జూడ, నెవ్వ రడ్డపడుదు రిద్ధచరిత. 152

చ. కరుణ మెయి న్మదీయ మగుకష్టపుఁబాటుఁ దొలంగఁ ద్రోచి భూ
చరఖచరాదు లెన్న నను సర్వపదార్థసమృద్ధిఁ బెంపఁగాఁ
బెరిఁగిన దానఁ గాన మదభీప్సిత మైనదృఢవ్రతంబు నీ
చరణసపర్య నాకపురిశాశ్వతభోగము దానఁ గల్గదే. 153

సీ. అకలంకపాయసాదికభోజ్యములు కాననోర్వీజమధురఫలోత్కరములు
సౌవర్ణరుచిచకచకితాంబరములు పావనకురంగాజినవల్కలములు
బహురత్నకాంతిమత్ప్రాసాదసీమ భూజచ్ఛదాకలితోటజస్థలంబు
గురుకుశమండలాస్తరణవేదిక మనోహరమృదుప్రసవపర్యంకపాళి
తే. తావకకృపాకటాక్షవీక్షావిలాస,మస్మదీయమనోభిమతార్థరాశి
కావున భవత్పదాబ్జసేవావిధాన, మెడలి త్రుటికాల మెచ్చోటి కేఁగ నయ్య.

క. జననీజనకత్వముఁ గై, కొని పెంచిననీఋణంబు గురుతరభరమై
తనరు నది దీర్పఁ గలనే, జననసహస్రముల నైన సాధుచరిత్రా. 155

క. పరమతపోనిధి యుష్మ, త్కరుణామృతసేచనాప్తి ధర బెంపగుమ
త్సురుచిరతనువల్లికి నీచరణసపర్య య ఫలంబు జన నెయ్యెడకున్. 156

క. ఘనగుణగరిమన్ హారిమ,న్ననఁ గన్నవధూమతల్లి నాతల్లి వనం
జనదు పురాకృతకర్మం,బనుభూతికి రాక తొలఁగ దయ్య జనులకున్. 157

క. అని కన్నీ రొలుక నతా,ననయై నననఁబోఁడి చింత నాటినమదితో
దనదుబొటవ్రేల భూతల,మును వ్రాయుచు నూర కున్న మునివరుఁ డనియెన్.

క. ప్రమదామతల్లి నా త,ల్లి మదావాసమునఁ గుతుకలీల నొప్పఁగుచుం
గొమ రెసఁగ నీవు గల కా,లము భరమే తీవకున్ ఫలము ద్రేఁ గగునే. 159

మ. అఱచే నిల్పి సమస్తవస్తునిచయం బప్పారిగాఁ గూర్చి నీ
కొఱ కే నర్మిలిఁ బెంచినట్టియనుగుంగూఁతు న్నినుం జాఁడు నే

మఱి నాడెందము జాలి మురచు నిజ మస్మద్గేహమధ్యంబునన్
దఱచుం గాలము నీ వెసంగ నను సాత్మ న్మెచ్చునే లోకముల్. 160

ఉ. ప్రౌఢతనంబుఁ గైకొని సపుత్రక వై తగుకూఁతు భర్తతో
వేడుక మై సుఖం బనుభవింపఁగ నీక నిజాలయంబునం
దూడిగపుంబనుల్ సలుప నుంచిన వాఁ డని నన్ను భూజనం
బాడిక సేయు దానికొఱకై నినుఁ బంపఁ దలంచితిన్ జుమీ. 161

చ. నళినదళాక్షి నీచిఱుతనాఁటివెతల్ మదిలోఁ దలంచి చిం
తిలఁ బని లేదు బాలరవితేజుఁ డుదాత్తభుజాపరాక్రమో
జ్జ్వలుఁడు సుతుండు భూరమణవందితుఁ డై తగు భర్త వీరిచేఁ
గలుగు సుకీర్తివైభవసుఖంబులు నీకు ననశ్వరంబులై. 162

క. నాయింటఁ బెక్కుకాలము, గాయలు గూరలును గూడుగా మెసవిననీ
యాయాసము దీఱఁగ సు,శ్రీయుతవై సుఖముఁ బొందు హృదయేశునితోన్.

గీ. హృదయపతిఁ బాసి సతి పుట్టినింటఁ బెక్కు
కాలము వసింప నుచితంబు గా దటంచుఁ
జాటుచుండుదు రిల ధర్మశాస్త్రవేత్త
లది గదా యాచరింప యోగ్యంబు నీకు. 164

శా. ఆయర్థంబుల జూడ నే నెఱిఁగి నిన్నాత్మేశపాదాబ్జసే
వాయుక్తిన్ సుఖకీర్తివైభవశుభావాప్తిన్ సదా భూమిభృ
జ్జాయారత్నములందు మేటి వయి మించం బంపఁగా నేఁటికిన్
నాయంతఃకరణంబునం దలఁచితి న్నా తల్లి నిక్కంబుగన్. 165

గీ. భర్తృసేవావిధికి నిన్నుఁ బనుప నేని
సడికి లో నౌదుఁ బనిచిన జాలిఁ దూలి
చిత్త మారట పడు నేని సేయువాఁడ
విధిహితము దక్క నొండు భావింపఁ దగదు. 166

చ. అడవికిఁ గందమూలములకై చని క్రమ్మఱి పోయి యెప్పు డె
ప్పుడు నినుఁ జూతు నంచు మది పొంపిరివోయెడు జాలిదూలియ
య్యెడఁ దడ వుండకే నపుడ యింటికి వచ్చి వనీఫలవ్రజం
బిడి కడు గారవింతు నిను నిం పెసలార మదీయ మాతృకా. 167

క. తోయజముఖి తల్లీ నీ,పై యనురాగమునఁ బొదలు పామరమతి నే
నీ యడవిఁ దపం బేగతిఁ,జేయుదు నినుఁ బాసి యచలచిత్తముతోడన్. 168

చ. పలుమఱు నిట్లు సాంత్వనపుభాషలఁ దేర్చి యతండు లోచనం
బుల నుడివోక బాష్పజలపూరము గ్రమ్మ నిజాంకపీఠిన
య్యలికులనీలకైశికఁ బ్రియంబునఁ జేర్చి విచారశీలుఁడై
పలుకక యున్నఁ బంకరుహపాణి కరంబులు మోడ్చి యిట్లనున్. 169

సీ. పవలు మాపును హోమగవిఁ గేల నిమిరి మెత్తని పూరి మేపి దుగ్ధములు పిదుకఁ
గమ్మకస్తూరి నీటఁ గలిపి పర్ణకుటీర మలికి ముత్తియపుముగ్గులు రచింపఁ
గ్రీడాసరోవారికలన బ్రోది యొనర్చి యెలమావిమొకబోదెలకు దిద్దఁ
గీరమరాళీమయూరశారీశాబములకు నిష్టాహారములు ఘటింప
తే. నహరహము మీకు దేవపూజానుకూల, ఫలదళాగరుధూపదీపప్రసూన
ముఖపదార్థంబు లాయితములుగఁ జేయ, నెవ్వ రిచ్చోటఁ బతికడ కేను జనిన. 170

ఉ. నా విని యింతిఁ బల్కు మునినాయకుఁ డబ్ధిపరీతవిశ్వధా
త్రీవరసార్వభౌముని వరించి యమూల్యవినూత్నరత్నశో
భావహభూషణాంబరముఖాఖిలవస్తుసమేతరాజ్యల
క్ష్మీవిభవానుషంగతి సుఖింపఁగఁ గోరఁ దగు న్మనంబునన్. 171

ఉ. కోమలి యమ్మ బోఁటిబడుగుంజడదారులఁ గూడి దుర్దమో
ద్దామమృగౌఘయుక్తవనధారుణి శాకఫలోపహారదీ
క్షామతిఁ గోరఁగాఁ దగునె సాగరముద్రితభూరిరాజ్యల
క్ష్మీమహనీయునిం బతిగఁ జేకొను ధన్యకుఁ గీర్తిమాన్యకున్. 172

క. అని యివ్విధిఁ బల్కు తపో,ధనుమధురాలాపములకుఁ దరళాక్షిమనం
బునఁ గడు భయమును వినయం,బునుఁ దోఁపఁగ సరసవచనముల నిట్లనియెన్.

ఉ. దైవము నీవ తల్లియును దండ్రియు నీవ నిజంబు నాకు నీ
వేవిధి బోధఁజేసిన సువృత్తము దానిన సల్పు టొప్పు నీ
సేవఁ దొఱంగి పోవుటకుఁ జిత్తము రాదది యట్టు లుండ ని
మ్మావసుధాధినాథుఁ గలయం జన నెక్కువ గల్గ దారయన్. 174

మ. అదయుల్ క్రూరతరుల్ బహిర్మధురవాక్యారంభు లాత్మైకకా
ర్యదృఢస్వాంతులు మాయికు ల్మహిత లాఢ్యత్వుల్ దదీయానుర

క్తి దలంపక్ మృగతృష్ణమేఘరుచి యెంతే నమ్మఁ గాఁ బోల దై
న దిగీశాదులు సాక్షులై వెలయుచుండక్ శంక నా కేటికిన్. 175

చ. అనుటయు నాతపోధనకులాగ్రణి యంకగతాత్మజక్ దయా
వినయవివేకశాలినిని వేమఱు సూక్తులఁ దేర్చి యాత్మలో
చనవిగళన్మదశ్రుకణజాలముతోడ శిరస్తలంబు మూ
ర్కొని జవరాలికప్పునెఱికొప్పమరెక్ సజలాంబుదాకృతిక్. 176

క. ఇదియ సుముహూర్త మింకిట, సుదతీమణి తడయ వలదు సురుచిరసుగుణా
స్పదులగు శిష్యులనేఁ బని,చెద నార్వుర నిను దోఁడు చెందిన ప్రేమన్. 177

మ. అనుజన్ముల్ బలె నిన్నభీప్సితకథావ్యాహారసంతోషితా
త్మను గావింపుచు వారు వెంట నడవం దల్లీ మదీయాజ్ఞఁ బూ
ని నృపాలోత్తముసన్నిధానమున కున్నిద్రానురాగంబునం
జని భాసిల్లుము వార్ధిముద్రితమహీసామ్రాజ్యధౌరేయ వై. 178

చ. అనుటయు గాధిరాజతనయాత్మజ తత్ప్రియపూర్వకోక్తిసం
జనితమనోనురాగ యయి సంయమియంకము డిగ్గి భక్తిపెం
పునఁ దల వాంచి క్రొమ్మెఱుఁగుముంగురు లాన నమస్కరింప నా
యనపదయుగ్మ మొప్పె సమదాళికులస్ఫురితాంబుజాకృతిన్. 179

ఉ. అంకతలంబు డిగ్గి వినయాప్తిఁ బ్రణామము లాచరించు నే
ణాంకముఖి న్మునీంద్రుఁడు ప్రియంబునఁ గౌఁగిటఁ గ్రుచ్చి యెత్తి దృ
క్పంకరుహద్వయీగళదభంగురశోకపయఃకణాళిని
ర్వంకల గోట మీటుచు నవార్యవిచారకృశీకృతాత్ముఁడై. 180

ఉ. ఆలతకూనఁ బల్కు నిలయం బుటజం బుపహార మివ్వన
క్ష్మాలలితద్రుపక్వఫలజాతి మృగాజినవల్కలచ్ఛటల్
చేలము లిట్టి సంపదలఁ జెన్నగు నే జడదారి నిన్ను నే
మేలగు వస్తుజాలమున మెచ్చఁగఁ జేయుదు నమ్మ కోమలీ. 181

గీ. అవని సిరి గల వాఁ డెవ్వఁ డతని యింటఁ
బుట్టఁ దగు నాఁడుపడుచులు పుట్టి రేని
నుభయసంకల్పములు సిద్ధి నొరయుఁ బేద
కును జనించినఁ గుడుపుఁగట్టుటయ యరిది. 182

క. కావునఁ దల్లీ నాయది, దీవన నీ కెల్లసిరులు తేజమ్మును బెం
పావహిలఁ జేయు మది సం, భావింపఁగ నింక నరుగుమా యన నంతన్. 183

మ. ఉటజాంతర్గతపంజరాంతరమునం దొప్పారు కీరాంగనా
చ్ఛటలం బ్రాంతరసాలభూజనికరచ్ఛాయావృతాంభస్సరి
త్పటలీపర్యటనోజ్జ్వలత్సితగరుత్పాళి న్విలోకించి యు
త్కటచింతానలవంచితాత్మ యయి వాగ్వైచిత్రితో నిట్లనున్. 184

ఉ. చిన్నటనాఁటనుండి మిముఁ జేకొని వన్యతరూజ్జ్వలత్ఫలో
త్పన్నరసోపహార మిడి పల్కులుఁ బెంచి శ్రుతిప్రియోక్తి సం
పన్నిధులై ప్రవర్తిలఁగ మక్కువఁ జేసితి ముద్దుఁజిల్కలారా
కన్నియలార నేఁడు జనఁగా వలసె న్మిముఁ బాసి యక్కటా. 185

మ. మమతం బ్రోదియొనర్చి కేళివనసీమామధ్యకాసారవా
ర్యమలస్వర్ణమృణాళికాన్నపరిపూర్తిన్ యానవైచిత్రి నే
ర్పి మిముం బ్రోడలఁ గాఁగఁ జేసితిఁ గదా పేర్మి న్మరాళీసమూ
హములారా యెడఁబాయఁగా వలసె నాహా దైవయోగంబునన్. 186

చ. పొలఁతుక సారె కక్కరణిఁ బోషితకీరమరాళరాజి సూ
క్తులఁ గడు గారవించి తనకున్ జనకప్రతిమాను లౌమునీం
ద్రులకుఁ దదీయభార్యలకు మ్రొక్కి తదర్పితపుష్పచందనా
ద్యలఘుపదార్థతోషితమనోంబుజ యౌచు సగౌరవంబుగన్. 187

క. నను మీర లిపుడు బలుదీ,వన లిడి పనిచినను బోయి వచ్చెద నని వీ
డ్కొని వారలఁ గన్గొమహా, మునిమ్రోలకు వచ్చి డెందమున భయ మొదవన్.

క. వనితామతల్లి నిజనం, దనతోడఁ బునఃపునః ప్రణతి సల్పుసుతన్
మనుమని నాయుర్దీర్ఘత, మను మని యాశీర్వదించి మధురతరోక్తిన్. 189

సీ. ఔఁగవై మేర మీఱక సపత్నులఁ గూడి చెలువునికన్నుసన్నల మెలంగి
మన్నించి యత్తమామల బావమఱఁదుల నేరాండ్ర కనుకూలవృత్తిఁ దిరిగి
రాలచ్చికలిమి గర్వము లేక యతిథుల నిష్టమృష్టాన్నసంతృప్తిఁ దేల్చి
యాప్తబంధుపురోహితామాత్యజనులకు మృదువాక్యకలన సమ్మద మొసంగి

తే. కరుణఁ బాయక సత్యంబుఁ గడకుఁ ద్రోయ
కార యిటువంటి సాధ్వీకులావతంస

మెందుఁ గల దని లోకంబు లెన్న నెగడి
కీర్తిఁ గైకొను మంబుజాక్షీ మతల్లి. 190

సీ. శ్రీమానినీసరసీరుహాక్షులభంగి శారదావారిజాసనులకరణి
క్షితిభృత్తనూభవాశితికంధగులరీతి వరరోహిణీసుధాకరులయట్ల
ఛాయావభూసారసహితులచందాన రతిరుక్మిణీకుమారకులయోజ
జనకపుత్త్రీ రామచంద్రులకైవడి నలళచీలేఖనాయకులపగిదిఁ

తే. దామరసగంధి నీవు నీధవునిఁ గూడి
మానసాభీష్టసకల సంపత్సమృద్ధి
నవనిఁ జిరకాల మనువొందు మనుచుఁ బనిచె
నందనీమణిఁ బౌత్రి నానందగరిమ. 191

మ. తనశిష్యావళిపొత్తునం జనుసుతం దత్పుత్రి దీవించి యి
ట్లనుపం గొండొకదూర మేఁగి హృదయవ్యాలీఢచింతాభరం
బున బాష్పాకులలోచనాబ్జుఁ డయి యూర్పుల్ పైపయిం గ్రమ్మ న
య్యనఘుం డాశ్రమభూమికిన్ మరలె నూరార్ప న్మనీంద్రోత్తముల్. 192

వ. అంత. 193

సీ. కచబంధసంబంధగరిమఁ బొల్చుమదాళికులము సంగీతకౌశలము నెరప
వరతనూమిత్రతావాప్తిఁ జెన్నగుతీవ లలరు దోయిళ్లపాయనము బట్ట
సహజసౌరభరమాసంసక్తి నెలకొన్నవలిగాడ్పు వీవనపొలుపుఁ దాల్పఁ
గలకంఠనిస్వనైక్యముఁ గన్నకలకంఠములు శ్రుతిప్రియదవాక్యాలనఁ బొగడ

తే. వర్ణనీయవళీసఖిత్వమునఁ బొదలు,సరససరిదూర్మికాపరంపరలు సలిల
శీకరస్వచ్ఛముక్తాళి సేస లిడఁగ, జనవరాలోకనేచ్ఛ రాజసము మెఱయ. 194

ఉ. చెంతల నాత్మజుండు మునిశిష్యజనం బరుదేర షట్పదీ
కుంతల యభ్రచుంబిగిరికూటగళత్తటినీజలప్రవా
హాంతికపుష్పితద్రునివహాంతరగుంజదళీనపుంజసం
క్రాంతనికుంజవాటి సుకరం బగుమార్గముఁ బూని యేగుచోన్. 195

గీ. మ్రోలఁ గనుపట్టె ఘూరిశితకూరనఖవి, దళితగజకుంభగళిత ముక్తాఫలంబు
లతిశయప్రేమ విపినదేవతలు భూప,కులసతికిఁ గానుకలుగాఁగ నిలిపి రనఁగ.

ఉ. సారతరోజ్జ్వలత్కటకశైలదరీకుహరప్రదేశశృం
గారపటీరసాలసహకారమధూకకదంబనింబఖ
ర్జూరసువర్ణముఖ్యతరుశోభివనాంబునదీనదంబులన్
సారసగంధి చూచుచు ససంభ్రమలీలఁ బథాంతరంబునన్. 197

ఉ. మానిని గాంచె మ్రోల శతమన్యుశిలాఫలకప్రకీర్ణకే
ళీనిలయోపశోభిత మళిప్రమదాకలగానమాధురీ
మానితనిష్కుటం బనుపమానమణీమయగోపురం బధ
స్థానపురీవరం బఖిలసంపదధఃకృతగోపురం బటన్. 198

శా. ఖ్యాతేంద్రోపలసాంద్రపార్శ్వయుగకుడ్యోన్నత్య మంతర్బహి
ర్వ్యాతాయాతజనానుబింబని కరోద్యత్పద్మరాగచ్ఛటా
న్వీతప్రాంశుకవాట ముగ్రకదనోర్వీదోర్బలశ్రీభట
వ్రాతం బై విలసిల్లుపట్టణముఖద్వారంబుఁ జొచ్చె న్వెసన్. 199

ఉ. చొచ్చియుఁ జూచుచుం బసిఁడి చొక్కపుమేడలు జాతికల్వపూ
నెచ్చెలితావహారములు నిద్దపుఁజాయలఁ గుల్కుపచ్చతా
రచ్చలు గెంపుడాల్ మిసిమిరాణఁ బొసంగెడుపాన్పుటిండ్ల బా
రొచ్చెము లేనిమేటికన్నవోగిరపు సత్రనాలకూటముల్. 200

చ. అతులితభూరిరత్ననికరావృతమై బహువాహినీసమా
హిత మయి రాజసంజననహేతుకమై నిజదత్తజీవనో
ద్ధతఘనమండలం బయి ధృతప్రబలారిదరాంకమై రమా
సతికి బలారె పుట్టినిలుచందముఁ దెల్పఁ బురీందరి మెన్నఁగన్. 201

మ. ధ్వనివిశ్రాంతిపదార్థభావరసవృత్తప్రాసలీలం గనుం
గొన భేరీసురతక్రియాపరవశక్షోణీభృదావాసస
జ్జనకాసారవధూపయోధరతటీ సద్భృత్యసంఘంబులం
దానరం బ్రోచు సుధీప్రణీతకృతి నా నొప్పారు వర్ణింపఁగన్. 202

చ. అనుగతరాజశేఖర మనంతమణిద్యుతిభాసమాన మ
త్యనుపమవాహినీకులసమాశ్రయముం సుమనోన్వితంబునై
యను వగుఁ బ్రోలు రౌప్యకుధరాచ్ఛశతాంగపయోనిధానకాం
చనకుధరంబులుం బలెఁ బ్రశంసకు నెక్కె జగత్త్రయంబునన్. 203

ఉ. సారకళాధిరాడుపలజాలవినిర్మితకేళిమందిర
ద్వారకవాటభూములు నవాంబుజరాగమణీగభస్తివి
స్తారకనత్సువర్ణమయసౌధశిరోగృహమండపంబులు
ద్వారకలంకపంకజనివాసము లారయ నెచ్చటం బురిన్. 204

చ. అని పురవైభవంబుఁ గొనియాడుచు జవ్వని రాజమార్గముం
గొని చనువేళ రాజగృహగోపురసౌధసరోజరాగర
త్ననికరదీధితుల్ దనువునం బొరసెన్ నృపసాధ్వి గాననో
య్యన బురలక్ష్మి మానికపుటారతులం దన కెత్తెనో యనన్. 205

మ. ఉపధానీతమదద్విపేంద్రనికరప్రోత్తుంగదంతాగ్రదీ
ర్ణపయోదాంతరనిర్గతాచ్ఛకరకవ్రాతంబు నా నొప్పుశు
క్తిపుటప్రోద్భవరంగవల్లికము సందీప్తక్షమామండలా
ధిపలీలాభవనాంగణంబు నృపసాధ్వీరత్న మీక్షించుచున్. 206

క. ఘనహర్మ్యాద్భుతములు మదిఁ, బెనఁగొన మునిశిష్యజనము వెంబడి రా జ
వ్వని సుతుకేల్ దనకేలం, గొని నృపసౌధంబుచెంతకుం జని యంతన్. 207

సీ. నవరత్నశుభగభస్తివినూత్నమకుటాదికములతో హేమాంశుకములతోడ
రవిబింబతులితకాంతివిడంబభవ్యగాత్రములతో నాతపత్రములతోడ
ననివార్యశంఖకాహళతూర్యనిస్వనార్భటులతో రణవీరభటులతోడ
బలవైరిభయదదుర్భరభేరిభూరిభాంకృతులతోఁ గరటిఘీంకృతులతోడ
తే. నలసుధామాధురీధురీణైకభాష
ణములతోఁ బాణిభృతకృపాణములతోడ
నెసఁగు వసుధేశకోటిఁ గ్రిక్కిఱియుపెద్ద
కొలువుమొగసాల దాఁటి ముంగల లతాంగి. 208

సీ. తుఱుమువన్నియఁ జూచి పురివిచ్చి నర్తించు నెమ్ములు విన్ననై యెమ్మెఁ దొఱఁగ
నడహొయల్వాడ గాంచి గడిదేఱినమరాళికులము పైకొనునానఁ దలలు వంప
నరుణాంఘ్రిరుచి శీతకిరణాశ్మసరణి జపాంతికస్ఫటికవిభ్రాంతిఁ దాల్ప
నలుదిక్కులఁ గనత్కనకభిత్తికలకల్మి మేని నిద్దపుఁజాయ మెఱుఁగు లూన
తే. భూభువనభారధౌరేయభూమిరమణ
కోటియుత మగుమొగసాల దాఁటి తెఱపిఁ

చేసికొని ప్రాజ్యరాజ్యలక్ష్మీవిహార
ధామ మన నొప్పు పతిసభాస్థలికి నరిగి. 209

గీ. అచట దౌవారికవితాన మనుపమాన, మాననీయాత్మరూప సంపదలఁ గాంచి
తవిలి విభ్రాంతిఁ దారచేతనము పగిదిఁ, దరల కుండిన నచ్చోటఁ దడయ కుండ.

క. మునిశిష్యజనము మున్నుగఁ, దనయూనికెంగేలు గేలఁ దనరఁగ నలప
ద్మిని యినదర్శనమానస, జనితాభినవానురాగసంరంభమునన్. 211

సీ. చిన్నారిమోముపైఁ జెన్నారుజగజంపుఁగుటిలాలకములు చీఁకటులు రాల్పఁ
దలిరుతేఁబ్రాయంబు దళుకొత్తు నెమ్మేను గ్రొక్కారుమెఱుఁగులఁ గ్రుమ్మరింప
సోగకన్ దఱమి చూచుమెఱుంగుఁ జూపులు కలికితుమ్మెదకూనకదుపు లీనఁ
దరుణారుణశుభాంకచరణవిన్యాసంబు గెలఁకులఁ గెందామరలను గురియ

తే. జిలుఁగుఁ బయ్యెదవలఁ జిక్కి తొలఁగువెరవుఁ
గనుఁ గొనఁగ లేనిజక్కవకవయ పోలెఁ
బొదలుబిగిగుబ్బ వేఁగునఁ గదలఁ గొను
కమలలోచన పేరోలగమున కరిగి. 212

మ. సమదారాతిధరాధిభూజయరమాసర్వంసహాల్వోలెఁ బ
ద్మముఖుల్ గ్రేవలఁ బాణికంకణఝణత్కారోల్లసచ్చామరా
గ్రమరుత్పోతకృతోపచారముగ రాగం బూన్ప మాణిక్యకాం
తిమయప్రోన్నతభద్రపీఠమున సందీప్తాంగజాభాకృతిన్. 213

మ. నలినాప్తుం డుదయాద్రిచందమున రత్నస్వచ్ఛభూషాసము
జ్జ్వలతేజోమయుఁడై సదధ్వగనిజవ్యాపార మాప్తద్విజా
వళి కెంతే వసుసంపదం బ్రముదితస్వాంతంబుగాఁ జేయ నిం
పులు దళ్కొత్త వసించి యున్ననృపతిన్ భూరిప్రభావోన్నతిన్. 214

గీ. కాంచి భయసంభ్రమంబులు గడలుకొనఁగ
జలరుహానన యలసభాస్తంభ మొరసి
కొని నిలిచె సర్వభువనమోహనసువర్ణ
చిత్రితవినూత్నసాలభంజికయ పోలె. 215

చ. నిలిచిన యవ్వధూకులమణిం గని నివ్వెఱఁ జెంది తత్సభా
స్థలి నృపు లిట్టు లుండ వలదా జలజాతులజాలశాలి యూ

చెలువముఁ గాన నెందుఁ దులఁ జెప్పఁగ రాదవు నేమొ వచ్చెం
తలఁ గలసర్వలోకవనితాజనతాభినుతాభిరూప్యముల్. 216

మ. అళికశ్రీ శశిరేఖఁ గేరు నగు సుద్యద్భూరికారీరకాం
తులు హేమోన్నతి నూరుదీప్తి తల దన్నున్ రంభ శుంభత్కటా
క్షులవశ్రీలు నిరాకరించు హరిణిం జర్చింప నిక్కన్యకా
కులరత్నావయవైకసుందరతఁ జేరొక్క శక్యమే యేరికిన్. 217

చ. అనఘ సువర్ణవర్ణకములై రసవర్తులతాన్వితంబులై
యనవరతక్షమాధిపశయాబ్జపరిస్ఫురితంబులై కరం
బొనరుట నిమ్మపండులు పయోరుహపత్రవిలోచనాఘన
స్తనయుగళంబుతోఁ బెనఁగఁ జాలునొ యేమొ యొకింత సాటికిన్. 218

గీ. అనిశ మతనుసుధర్మసమాశ్రయరతి
నలరి వనమధ్యమున సుమనోనుమైత్రిఁ
దపము సల్పి మధువ్రతోత్కరము లలరుఁ
బోఁడికురు లయి పొడమెఁ గాఁబోలు నొక్క. 219

మ. అలకశ్రీ లళు లారు పొల్చు మరువాలై వాలుగల్వాలు క
న్నులు జన్నుల్విరిచెండ్లు విండ్లు బొమ లేసుంగా నడల్ గానుతీ
రలవి న్నాఁ దొలుకారుమించుసరి మేనా నార యిట్లుండఁగా
వలదా యింతి మనోజ్ఞరూపరుచిలావణ్యంబులం బేర్కొనన్. 220

క. సురలోలాక్షులు కిన్నర, నరలోకసరోజలోచనలు దీనిం బో
లరు రూపవయోలక్షణ, గరిమ నొకింతైన నెన్నఁగా నారారా. 221

ఉ. ప్రాగచలాగ్రభాగహిమభానునిభాంగసువర్ణయష్టిలీ
లాగరిమాప్తిఁ జూడ్కి కతులప్రమదం బొనగూర్చు నిమ్మహా
భాగునితో నృపాలకసభాస్థలి కీలతకూన యొంటిగా
రాఁ గత మేమి యం చచటి రాజులు దన్ను నుతింప సారెకున్. 222

మ. లలితామూల్యవిశేషరత్నకటకాలంకారపాదున్ మహో
జ్జ్వలదష్టాపదసానురాగుని సమంచత్సాంకవామోదని
ర్మలగండస్థలు ఘోరఖడ్గధరు శుంభద్వాహినీజాలు ని
స్తులశృంగారయుతున్ ధరాధిపకులేంద్రుం జూచి హర్షంబునన్. 223

సీ. నలవసంతజయంతనలకూబరులకన్న కమనీయసౌభాగ్యగరిమవాఁడు
ధారుణీభార మాదలఁ దాల్చుఫణికన్న సరసభాషావిశేషంబువాఁడు
కల్యోదితసహస్రకరమండలముకన్న భవ్యశోభావిజృంభణమువాఁడు
బలితంపునెమ్మిబాబావజీరునికన్న ఘనభుజావక్రవిక్రమమువాఁడు
తే. చక్రవాళాంతరాళభూచక్రభూరి, రాజ్యపరిపాలనకళాభిరామనిశ్చ
లానుకంపైకహృదయతోయజమువాఁడు, వీఁడు తావకసూనుఁ డుర్వీతలేంద్ర.

మ. తనసౌందర్యముఁ గాంచి యంతికధరాధ్యక్షుం బ్రశంసింప న
ల్లన నేతెంచి భవత్పదాబ్జనతి సల్పం గౌఁగిటం గ్రుచ్చి యె
త్తి నిజోత్సంగతలంబునం దిడి ధరిత్రీనాథ హర్షాశ్రువా
రినిమగ్నాంగునిఁ జేయు మంచు సుతుఁ గూర్మిన్ బ్రోలకుం ద్రోచినన్. 225

చ. పతి గని పల్కె రూపజితపల్లవకార్ముకు నీతనిన్ భవ
త్సుతుఁ డని ప్రోలఁ ద్రోచితివి చూడ నొకానొకనాఁడు వీని నె
వ్వతె వితఁ డెవ్వఁ డెయ్యదినివాసము పే రెటువంటి దేల వ
చ్చితి పని యేమి నీకు సరసీరుహలోచన యీసభాస్థలిన్. 226

చ. జలనిధిముద్రితాఖిలరసావలయేశుఁడ నై వనంబునం
గలఫలశాకముల్ గుడుపుగాఁ గుశవేదిక పాన్పు గాఁగ వ
ల్కలములు గట్టుపుట్టములుగాఁగఁ దపస్విని వైననిన్ను నే
వలన వరించినాఁడఁ దెఱవా జను లెవ్వ రెఱుంగ కుండఁగన్. 227

క. వీఁ డెవ్వనికి జనించిన, వాఁడో నీ వెవ్వతెవొ తవర వాదువు నీ
పాడి దొఱంగినమాటల, పోఁడుములు వినంగఁ గర్ణముల కింపగునే. 228

చ. అన విని యింతి యిట్లను నృపాగ్రణి కీవు కరగ్రహం బొన
ర్చినసతి నౌట యేను బెఱచేడియ నౌట యితండు నీకుఁ గాం
చినసుతుఁ డౌట యన్యనృపశేఖరజుం డగుటన్ సుధీజనా
వన హృదయంబునం దెఱుఁగవా తగవా యిటు లాడఁ గొల్వునన్. 229

చ. అలఘుగుణాఢ్యుఁ డీకొమరుఁ డన్యజుఁ డేనిఁ గనుంగొనన్ భవ
త్సలలితరూపలక్షణభుజాబలనీతికళాతిధైర్యకౌ
శలములకల్మి వీనియెడఁ జాటునె నెమ్మది నీ వెఱింగి కే
వలకితవోక్తు లిట్లు నుడువన్ ఫల మెయ్యది గల్గు భూవరా. 230

క. నీకన్న కొమరుఁ డీతఁడు, నీకన్న బలాధికుండు నిస్తులకీర్తి
స్వీకృతదిక్కూలమదా, నేకపరదనికరసితఘృణివ్రజుఁడు గదా. 231

మ. కొనియాడన్ జగముల్ దనూజు బలయుక్తున్ యౌవరాజ్యాభిషి
క్తునిఁ గాఁ జేయుము మున్ను తాపసవనక్షోణీనదీవాయులో
లనికుంజాంతరమత్కరగ్రహణవేళాదత్తదివ్యద్వరో
క్తి నిజస్వాంతమునం దలంచికొని ధాత్రీమండలాఖండలా. 232

చ. పొలఁతుక యిట్టు లాడ విని భూపతి యన్వర మిచ్చు టెన్నఁ డెం
దులకులకాంత వెక్కడిసుతుండు సభం ద్రప లేక నిల్చి చెం
తల ప్రజ నవ్వ నేర్పుగలదాన నటంచు బహూక్తిఁ బ్రేల నే
ఫల మిఁకఁ జాలు నీయునికపట్టున కేగుము నా నృపాలుతోన్. 233

చ. జలరుహగంధి పల్కె విలసద్రథదంతితురంగసైన్యసం
కుల మిరుఁగ్రేవలం గొలువ ఘోరమృగావళిఁ ద్రుంపఁ గాన కీ
వలరుచు వేఁట వచ్చి మునియాశ్రమభూమిఁ జెలంగుననున్న న
ర్మిలి వరియింప లేదె యిది మిథ్యయె నెమ్మదిలోఁ దలంపుమా. 234

ఉ. నా విని యింతిఁ బల్కె నరనాయకమౌళి యశేషరాజలో
కావృత మీసభాస్థలి కులాంగన వీవిట నిల్చి పెక్కు మి
థ్యావచనంబు లాడఁ దగ దవ్వలఁ బొమ్ము భవచ్చమత్క్రియా
భావము గాన నయ్యె నయపద్ధతు లీవ యెఱుంగు దుర్వరన్. 235

శా. భూమీశాగ్రణి యిట్టు లాడ విని సుభ్రూరత్న మత్యంతచిం
తామగ్నాత్మమనోజ్ఞయై పలుకు నానావిద్వదుర్వీవర
స్తోమాన్వీతసభన్ భవాదృశులు రాజుల్ ధార్మికుల్ దోర్బల
శ్రీమంతుల్ భువియందసత్యవచనశ్రేణిం బ్రసంగింతురే. 236

చ. సితకరవంశదీపక విశిష్టజనావన ధర్మశాస్త్రబో
ధితవివిధార్థగౌరవవిధిజ్ఞుఁడ వార్యజనోపదేశక
ల్పితశుభకార్యదక్షుఁడ వభిష్టుతసద్గుణశాలి వీవు సూ
నృతమ దృఢవ్రతం బని గణింప వొకింత మనోగతంబునన్. 237

గీ. జగతిఁ గల ధర్మశాస్త్రార్థసరణు లెఱిఁగి
యఖిలవిద్వత్సమేతసభాంతరమునఁ

ధాత్రీవేంద్ర యసత్యంబుఁ బలుకఁ దగునె
నానృతాత్పాతకంపర మ్మనఁగ వినవె. 238

చ. సిరులు దొలంగు శోభనము సేరదు రాదు యశంబు గౌరవ
స్ఫురణ మడంగుఁ బుణ్య ముడివోవు విపద్దశ లొందుఁ బాపము
ల్ధరణిధరంబులై పెరుఁగు లాఘవ మబ్బు జనాపవాదము
ల్వారయు రుజాభరం బొదవు భూవర సత్యము లేనిపట్టునన్. 239

గీ. కుటిలవృత్తి గాధికొడుకు పెట్టిన దుర్ద, శలకు నోర్చెఁగాని జగము పొగడ
ధృతిసమగ్రుఁ డాహరిశ్చంద్రధరణీంద్రుఁ, డనృతభాషణంబులాడఁ డయ్యె. 240

గీ. ఇందువంశజమణి భవాదృశుల యిట్లు, లనృత మాడంగ నితరుల ననఁ బనేమి
కపటభావంబు మాని శ్రీకరకరాప్తి, నీకుమారుని నన్ను మన్నింపు మనిన. 241

చ. విని నృపమౌళి పల్కె నరవిందముఖీశతధాసహస్రధా
తనయుఁ డితండు నేను కులతామరసాక్షి నటంచు శంకఁ గై
కొనక సభాంతరాళమునకుం జనుదెంచి వృథా నయోక్తులా
డిన ఫల మెద్ది చాలఁ బ్రకటించితి నీయది ప్రౌఢి యిచ్చటన్. 242

క. ఎక్కడి వర మెక్కడి సుతుఁ, డెక్కడి సతి వేల యిచటి కేతెంచితి పా
ప్మిక్కుముదహితకులోద్భవుఁ, డొక్కపు డనృతంబుఁ బలుక నూహించు నొకో.

క. భూలలనావిభుఁ డిట్లు ని, ష్ఠాలంబోక్తులఁ గలంగ నాడినఁ జింతా
డోలాయమానమానస, యై లోలమృగాయతాక్షి యధిపున కనియెన్. 244

ఉ. సన్నుతరూపలక్షణభుజాబలరాజ్యరమావినీతిసం
పన్నిధి నన్ను రాగరసమగ్నుఁడవై వరియించి యిష్ట సౌ
ఖ్యోన్నతి మన్పఁ జాలక యయో విడనాడఁగఁ జూతురే "గృహీ
తన్నపరిత్యజే" త్తనెడుధార్మికసూక్తు లెఱుంగవే నృపా. 245

క. పరమస్వరూపకరుణా, పరవినతసుశీల యైనభార్యామణి నే
పురుషుఁడు వదలునొ ధరణీ, శ్వర యాతఁడు ఘోరరౌరవంబునఁ జెందున్.

సీ. రమణీయవంశకైరవశరచ్చంద్రిక సంతానఫలదానసౌరశాఖి
క్రతుకర్మకరణదీక్షామంత్రకళ నాకపద్యాసువర్ణసోపానరాజి
తనుభోగసంపల్లతాదోహదక్రియ సకలశుభప్రశస్తాచరణహేతు
వాత్మవ్యథాసాగరౌర్వానలజ్వాల సదనలక్ష్మీపరిష్కరణలీల

తే. యగుకులాంగన నిష్టసౌఖ్యములకలిమి
మనుపఁ జాలక విడనాడ మదిఁ దలంచు
నతఁడు పురుషాధముఁడు గాక యోగ్యుఁ డగునె
భూవర యెఱుంగవే నీతికోవిదుఁడవు. 247

ఉ. కోరి వరించినట్టిసతిఁ గూడుట నీతి పరిత్యజింప రా
దూరక సూనృతోక్తి మతి నొందఁగ నన్ను భవత్పదాబ్జసే
వారతి నుండఁ గైకొని ధ్రువంబుగ నీసుకుమారమూర్తి ని
ర్వారణకీర్తిఁ బుత్రు యువరాజుగఁ జేయు మఖండధాత్రికిన్. 248

క. గోత్రోద్ధరుఁ డార్యస్తుతి, పాత్రుం డసమానబాహుబలుఁ డహితలతా
దాత్రుఁడు శుభచారిత్రుఁడు, పుత్రుఁడు గలవాఁడె పుణ్యపురుషుఁడు ధాత్రిన్.

చ. అమితయశఃప్రతాపసుగుణాన్వితుఁ డాత్మజుఁ డేమహాత్ముగ
ర్భమున జనించునో యతనిభాగ్యగృహాన్వయనామగోత్రధ
ర్మములు జగన్నుతంబు లయి రంజిలుఁ బిమ్మటఁ బుణ్యలోకసౌ
ఖ్యము సులభంబుగాఁ గలుగుఁ గాదె సుధాకరవంశభూషణా. 250

చ. అమరు రవిద్యుతిన్ జగము లబ్జతతిన్ జలముల్ శుచిక్రియన్
బ్రమద జవాప్తి వాజి శశి రాత్రి సదోత్సవలీల నిల్లు దా
నమున గజంబు హంసమిథునంబున నిమ్నగ శబ్దయుక్తి వా
క్యమహిమ పండితస్థితి సభావని పుత్రునిచేత వంశమున్. 251

ఉ. వేయి వచింప నేల పృథివీప సమస్తవినీతిశాస్త్రవి
ద్యాయుతమానసుండవు గదా రమణీయపురాతపఃఫలం
బో యన డాయ వచ్చినసుపుత్రుని రాజ్యరమానుషక్తబా
హాయుగళోపగూహనసుఖాంబుధిఁ దేల్ప వదేమి చెప్పుమా. 252

మ. అని సుభ్రూతిలకంబు పల్కె నయవాక్యస్ఫూర్తు లాలింప క
జ్జననాథుం డనియెం గృపావిరహితస్వాంతాబ్జుఁడై మానలో
చన నీ వెక్కడిభార్య వెక్కడితనూజన్ముండు పో పొమ్ము నీ
వనుమానింపక శీఘ్రయానమున మిథ్యావాద మింకేల నన్. 253

ఉ. ఆ మనుజాధిపోక్తి చెవి నానఁగఁ దాఁ బునరుక్తి లేమి దృ
క్తామరసద్వయీవిగళితస్ఫుటదుర్దమశోకబాష్పధా

రామిళితోన్నతస్తనరథాంగకయై జగదేకపుణ్యసా
ధ్వీమణి గాఢమూర్ఛఁ గొని తెప్పిలి ముప్పిరి గొన్న ఖిన్నతన్. 254

మ. అనుకంపాలతికాలవిత్రము లసత్యాలాపమూలంబు ల
న్యనరశ్రీహరణోత్సుకంబు లనయవ్యావిద్ధముల్ క్రూరక
ర్మనివాసంబులు స్నేహదూరములు గర్వచ్ఛన్నముల్ సాధుస
జ్జనసంతాపదముల్ గదా నృపమనోజ్ఞంబు ల్విచారింపఁగన్. 255

చ. అని తలపోసి నెమ్మది మృగాయతలోచన కన్నుఁదమ్ములన్
ఘనతరశోకబాష్పకలికల్ దొరుఁగన్ మును తల్లిదండ్రులుం
గని విడనాడి రిప్పుడు జగన్నుతుఁ డాత్మవిభుండు గూర్మిఁ జే
కొనక పరిత్యజించె నెట కేగుదు నెవ్వరు దిక్కు నాకికన్. 256

ఉ. శుంభదభీష్టభోగములఁ జొక్కి సదా ప్రియభర్తృగాఢదో
స్తంభకృతోపగూహన ముదారసుఖాప్తి మహాశుభవ్రతా
రంభమనోజ్ఞలై వెడల గాఁగక వేడుక నుండునట్టియా
బంభరనీలకుంతలల ప్రాక్తనపుణ్యము లెన్న శక్యమే. 257

మ. రమణోత్సర్జితకామినీజనతనూప్రాంచద్వయోరూపల
క్ష్మీ మహాశూన్యగృహస్థదీపకలికాశ్రీఁ బోలి విఖ్యాతిఁ బెం
పమరం జాలదు మత్పురాచరితపుణ్యం బిట్టిదై యుండ న
ల్వ మదిన్ దూఱఁ బనే మటంచు సుతుకేలం బూని ఖిన్నాత్మయై. 258

చ. కమలహితాంబుజాహితముఖగ్రహరాజి ధరాదిభూతపుం
జము దిగధీశ్వరప్రతతి సాక్షి గదా మును రాజవంశర
త్నము ననుఁ గూడునప్పుడు గనంబడ విప్పు డహో యసత్యవా
క్యము బల మయ్యె సత్య మడుగంటెఁ గనుంగొనఁగా వసుంధరన్. 259

క. అని పలికి కలికి మును వ, చ్చిన జాడఁ జనంగ నూహ సేయునవసరం
బున వినఁ బడె రాజసభా, జనకర్ణపుటీకఠోరశబ్దము నింగిన్. 260

క. అది యెట్టిదన నృపాలక, "యది నీ కులభామ యాతఁ డాత్మజుఁడు నిజం
బెద నెఱిఁగి యసత్యముఁ బ, లుక్కుదురె భవాదృశులు నీతికోవిదు లెందున్."

చ. అని యశరీరి యాకసమునందు ఘనాఘనగర్జితస్వనం
బునఁ బలుకన్ ధరాతలవిభుండు దదంతికభూమిభృత్సుధీ

జనముఁ గుతూహలాద్భుతరసస్థితి నెమ్మదిఁ గాంచెఁ బైపయి
న్వినఁబడియెన్ "నిజం" బనెడు నిర్భరఘోష మశేషదిక్కులన్. 262

సీ. కురిసెఁ బైపై మనోహరవాసనారమామ్లానకల్పతరుప్రసూనవృష్టి
మొరసె గర్జారవస్ఫురణసౌపర్వణభేరీపటహదుందుభివ్రజంబు
లూరసె నానాదిగంతరముల నప్సరోగణసుధామంజులగానరవము
నెరసె వియద్వాహినీతరంగాచ్ఛపయఃకణశీతవాతాంకురములు
తే. వేదవిద్భూసురాశీర్వినాద మెనయు, సకలదేశాంతరాగతసత్కవీంద్ర
సూతమాగధపాఠకస్తోత్రరవము, లలరె నప్పుడు రాజసభాంతరమున. 263

మ. ఉభయాశాగతశౌర్యవైభవసమాఖ్యోపేత ముర్వీతల
ప్రభులోకం బను రాజవంశజశిఖారత్నంబు నీక్షించి యీ
శుభచారిత్ర తనూజుతో ఘనసభాక్షోణీస్థలిన్ నిల్చి య
స్తభయభ్రాంతి ముహుర్ముహుర్వినయభాషాపాండితిన్ జూపఁగన్. 264

క. ఆలింపక తత్ప్రీతికు, లాలాపములం గలంగ నాడిన నీ వ
బ్బాలమదిఁ గుంద నివి నా, ఖిలస్వన మొదవెఁ జెవులు పిమ్మటఁ గొనఁగన్.

శా. ఈ లావణ్యవతీకులాభరణ మీ హేమాంగి యీరూపరే
ఖాలంకారసమిద్ధ బాహుబలుఁ బ్రాగద్రిస్థలావిర్భవ
న్నాళీకాప్తసమానసూను విహితానందానుసంధాను గం
గేలం గైకొని వచ్చు టేమి నృపలక్ష్మీభృత్సభాక్షోణికిన్. 266

చ. అన విని రాజలోకమున కవ్విభుఁ డిట్లను మున్ను ఘోరకా
ననివసన్మృగౌఘమథనంబున కేఁ బృతనాన్వితుండనై
యనిలజవాశ్వ మెక్కి భయదాటవిఁ జొచ్చి యనేకభూమిభృ
ద్ఘనతటినీదరీస్సుకటకంబులు చూచుచు దు[illegible]ర మేగితిన్. 267

చ. చని కనుఁగొంటి ముందట రసాలనమేరుకదంబనింబకాం
చనకదలీవటామలకచందనకుందకురంటకాదిభూ
జనికరశోభితంబు మదషట్పదకోకిలకీరశారికా
నినదసమాహితం బొకమునిప్రవరాశ్రమభూ[illegible]క్కడన్. 268

ఉ. కాంచి హయోత్తమంబు డిగి గ్రక్కున [illegible]పు[illegible]కణా
భ్యంచితశీతమారుతము ల[illegible]గత[illegible]

నించుక పాదచారి నయి యేగి మునిప్రవరోటజస్థలిం
బంచశరైకరాజ్యరమభంగిఁ జెలంగెడునిమ్మృగేక్షణన్. 269

క. చూచి మనోభవశితనా, రాచములం దవిలి దుర్భరప్రమోహము నే
సైఁచక గాంధర్వంబున, నీచెలిఁ గైకొంటి జనము లెఱుఁగక యుండన్. 270

గీ. లేనికోపంబు గనుఁగవ నూని లాఁతి
పగిది నిష్ఠురభాషలు పలుక కేను
మత్కులాంగన యిది నాకుమారుఁ డితఁ
డనుచుఁ గైకొంటి నేని మోహమున నిపుడు. 9

చ. చిఱుతనిఁ గేలఁ బూని యొకచేడియ యెవ్వతొ కాని లజ్జ పెం
పఱి సభఁ జేరి యేను కులభామ నితండు సుతుండు నీకు నా
నెఱి కులగోత్రముల్ దెలియ నేరక దాని గ్రహించె రాజటం
చురక జనం బొనర్చునడి కొప్పుట యెట్లు ధరిత్రిఁ గావునన్. 272

చ. సురుచిరమైన సూనృతము చొప్పుఁ దొలంగి యసత్యవాక్యవి
స్ఫురణముఁ జూప నే నలరుఁబోఁడి నిరూఢపతివ్రతాత్వవై
ఖరి నశరీరివాగ్గరిమ గర్ణపరిష్కరణం బొనర్చె ను
ర్వరఁ బ్రజకంతరంగమున వర్తిలు సంశయ మెల్లఁ దీఱఁగన్. 273

క. అని పలికి శకుంతలఁ గనుఁ, గొని పాతివ్రత్యమహిమకు న్మెచ్చితి మా
నిని యంతఃపురమునకుం, జను మని తగువారిఁ గూర్చి జనపతి పనిచెన్. 274

చ. అనిచి శకుంతలాసహితులై యరుదెంచిన మానిశిష్యులం
గనుఁగొని లేచి వందనము గౌరవ మున్నతిఁ జేసి యున్నతా
సనముల నర్ఘ్యపాద్యముఖసత్క్రియలం దనియించి భద్రమా
యనఘమునీంద్రులార తమకుం చని పల్కి యతండు వెండియున్. 275

మ. కృతసత్కారహృదంబుజప్రముదితోర్వీనిర్జరాశీర్వచః
ప్రతతిం జెంది తదాననోక్తి నిజపుత్రశ్రేష్ఠనామం బెటిం
గి తుషారాంశుకులావతంసము తపఃకీర్తిక్షమాసత్యభూ
షితులన్ వారిఁ దపోవ[illegible] బంచెం బంచి తా నంతటన్. 276

చ. అకలుషమూ[illegible] ౦డు శోకభయంకరాసమాం
బకదహనా[illegible] తధ[illegible]

ధ్ధికరుఁ డనంతభూషణుఁ డుదీర్ణకళానిధి రాజమౌళి శ
క్తికలితునిం గుమారుని నతిప్రమదంబునఁ జేర్చి కౌఁగిటన్. 277

ఉ. అంకమునందు నిల్పి నయనాబ్జముదశ్రుకణాభిషేచనా
లంకృతుఁ జేసి కాంచనకలాపము లంగమునన్ ఘటించి భ
ద్రాంకవయోభిరూపనిధియై తగువీఁడు సమస్తశత్రుసా
శంకరుఁడై వసుంధరఁ బ్రజ న్మనుచుం జిరకాల మున్నతిన్. 278

చ. అని మది నెంచి శీతకిరణాన్వయమౌళి తనూజు నొక్కశో
భనదివసంబునం దఖిలబంధుపురోహితభృత్యవర్గముల్
గని తగునంచు సంతసిలఁగా యువరాజుగఁ జేసె ఘూర్ణిలన్
ఘనతరభేరికాపటహకాహళశంఖమృదంగఘోషముల్. 279

మ. యువరాజై భరతుండు దా నిటులు గర్వోదగ్రనానావిప
క్షవిభుశ్రేణి భుజాబలోద్ధతి రణక్ష్మామండలిం గెల్చి త
జ్జవనాశ్వేభశతాంగవస్త్రమణిభూషాద్రవ్యముల్ దెచ్చికీ
ర్తివిశాలుం డగుతండ్రిమ్రోల నిడి భక్తిన్ మ్రొక్కి నిల్చున్ సభన్. 280

ఉ. తాలిమిఁ దండ్రియాజ్ఞఁ దలఁ దాల్చి పదాబ్జనమద్విపక్షరా
డ్జాలరథద్విపప్రభృతిసైన్యము చెంతలఁ గొల్వఁగా హరి
త్కూలవిసృత్వరస్వభుజఘూర్ణ్యగళీభరితప్రతాపల
క్ష్మీలలితుం డతండు మెఱసెన్ జనతాభినుతాభిధేయుఁడై. 281

చ. అగణితరూపలక్షణుఁ డనంతబలాఢ్యుఁడు నీతిశాస్త్రపా
రగుఁ డగువీని కొక్క యెలప్రాయపుజవ్వనిఁ బెండ్లిఁ జేయఁగాఁ
దగు నని కొల్వునం గలబుధప్రతతిం గని పల్కి భూమిభృ
న్నగరిపుఁ డట్లు సేయు మన వారలు నెమ్మది సంతసిల్లుచున్. 282

ఉ. చిత్తజురాజ్యలక్ష్మి సరసీజముఖీమణి రూపలక్ష్మణా
యత్తశుభాంగి స[illegible] గొల్చునొక్కరా
జోత్తమజన్ [illegible]
భృత్తిలకఁ [illegible] 283

ఉ. శ్రీకరధ[illegible]
క్తాక[illegible]

నీకము భద్రవాద్యరవనిస్తుల మై కనుపట్టెఁ బోరిలు భూ
పాకభిదాత్మసంభవవివాహమహోత్సవకారణంబునన్. 284

మ. అనతారాతిజయేందిరాయుతుఁ డతం డత్యంతహర్షాప్తిఁ బు
త్రున కుద్వాహ మొనర్చి తెచ్చె హితబంధుస్తోమవిద్వత్కవీం
ద్రనికాయాద్యఖిలార్థిజాతములఁ బ్రత్యగ్రాంబరామూల్యకాం
చనభూషాహయవీటికాప్రభృతిచంచద్వస్తుసంపూర్తితోన్. 285

క. కృతపరిణయుఁ డై భరతుం, డతులబలశ్రీసుకీర్తి యగు దుష్యంత
క్షితిపాగ్రణి యనుమతిఁ దను, మతిమంతులు వొగడ ధీసమగ్రత వెలయన్.

మ. క్షితి దుష్యంతుఁడు పెక్కుకాలము సుఖశ్రీ తృప్తిఁ జెల్వొంది వృ
ద్ధత రా నొం డొకనాఁడు బంధుబుధభృత్యశ్రేణులం గూర్చి శా
శ్వతభూలోకరమాపురంధ్రిఁ ద్రిజగత్సంస్తూయమానస్వదో
రతులస్ఫారబలుం గుమారకు నయవ్యాపారుఁ జేర్చెం దుదిన్. 287

చ. నిజభుజమండలీమిళితనిస్తులరాజ్యరమాపురంధ్రి నా
త్మజు భుజపీఠి నిల్పి యుచితంబుగ వాని కతండు బల్కు నం
బుజహితునిన్ సరోజములు వోలెఁ గుమారక నిన్నుఁ గాంచి భూ
ప్రజ లనురాగ మొందఁగ ధరాపరిపాలన మాచరింపుమా. 288

మ. అతిదాక్షిణ్యమున న్మహాచతురుపాయప్రౌఢి నౌదార్యసం
గతి శక్తిత్రయరూఢి ఘోరరిపుశిక్షాదక్షబాహాబలో
న్నతి సత్యవ్రతధర్మకర్మనిరతిన్ నానాబుధాభీష్టదా
ప్రతిమశ్రీఁ బృతనాప్రసక్తి జగతిం బాలింపుమా పుత్రకా. 289

చ. అని నృపనీతు లెన్నిగల వన్నియు నేర్పడ బోధఁ జేసి నం
దనునకు భూమిపాలుఁడు నితాంత తపశ్చరణానురక్తిమైఁ
జన మది నిశ్చయించి నిజసాధ్వి శకుంతలతో మహాతపో
వనగమనోన్ముఖుం డయినవానిఁ గ… …న్. 290

మ. భరత…
బిరుచ…
చరణస్నేహ…
డొరుఁ … 291

గొడుగుల నీడ వజ్రమణికుట్టిమభూమిఁ జరించురాజరా
ని దుర్విషద్రుకంటకమయం బగు త్రోవ లతాంగిఁ గూడి పో
యెడుఁ గ… …ంచు …ౌరతతి కేర్పడఁ జూపుచు నిట్లు జింతితా
త్ముఁ డయి …నంద… …డి భరతుం డరుదెంచెఁ బురంబులోనికిన్. 292

ఉ. వచ్చి బుధాప్తమంత్రిజనవర్గము చెంతలఁ గొల్వ లోకముల్
మెచ్చ నఖండవైభవసమృద్ధి భుజాయుగశక్తి సర్వభూ
భృచ్చయమస్తకోపరికిరీటమణిద్యుతిభాసితాంఘ్రియై
నిచ్చలు ధర్మ వూది ధరణీపరిపాలన మాచరింపుచు 293

మ. తపనీయోన్నతసౌధవీథికల నుద్యానోర్వి నెత్తావిఁ
జ్చపుఁబూదేనియయేటికాలువలపజ్జం గాంతిమచ్చంద,
తపుటిండ్లన్ సరసీజకైరవమిళత్కాసారతీరంబులన్
నృపరత్నంబు సునందఁ గూడికొని యుండెం బెక్కుకాలంబిలన్. 294

క. అంతట దుష్యంతమహీ, కాంతుఁడు కులకాంతఁ గూడి ఘనతరగహనా
భ్యంతరమున మునిజనసం, క్రాంతం బొకవనముఁ గాంచి కదియం జనియెన్.

సీ. చని తద్వనస్థాశ్రమసన్మునిశ్రేణికిఁ బ్రణమిల్లఁ బరమగౌరవముకలిమిఁ
దగుపూజ వార లాత్మకుఁ బ్రీతిఁ గూర్పఁ దన్మైత్రిచేఁ దపము సమగ్రనిష్ఠఁ
గులకాంత పరిచర్య సలుపఁగా పెక్కేండ్లు చేసి పిమ్మటఁ దపస్సిద్ధిఁ బొరసి
జలజాప్తతులితతేజస్స్ఫూర్తి సతితోడ నరిగి స్వర్లోక సౌఖ్యంబుఁ జెందెఁ

తే. జంద్రకులమౌళి దుష్యంతజనవిభుం డ
టంచు సూతుఁడు వినయవాక్యములఁ బలుక
నాలకించి కుతూహలు లగుచు నతని
నభినుతించిరి శౌనకాద్యఖిలమునులు. 296

క. లోకులు చదివిన వ్రాసినఁ, బ్రాకటముగ విన్న నీపురాతనపుణ్య
శ్లోకకథ వారలకు సుక, లాకౌశలధృతియశోబలశ్రీ లొసఁగున్. 297

క. ఎందాక నిందుభాస్కరు, లందాక జగత్ప్రసిద్ధమై సర్వసుధీ
సందోహశ్రుతిహితపద, బృందం బగుమత్ప్రణీతకృతి భాసిల్లున్. 298

గణనామేయమహత్త్వవిష్టపవిసర్గక్షేమసంహారకా
గణచాతుర్య కటీనిబద్ధగజచర్మక్షౌమ గంగాపయః

కణముక్తాఫలమండలీరచితరంగద్రంగవల్లీశుభాం
గణ కాశీనగరాధినాయక జగత్కల్యాణసంధాయకా. 299

క. దివిజారిసామజసృణీ, ప్రవిమలవామాంగలసదపర్ణార   ణీ
భవతిమిరద్యుమణీ కం, ఠవిభూషితశేషఫణిఫణార   ్రణీ. 300

మాలినీవృత్తము. అవిరళవిశదాంగా యార్యచేతోబ్జభృంగా
ధవళవృషతురంగా ద్విపతానంగభంగా
భువననిధినిషంగా   ధాత్రీశతాంగా
భవతిమిరపతంగా   ్రతీచిత్తసంగా 301

గద్య.

ఇది శ్రీ విశాలాక్షీకాశీవిశ్వేశ్వరకరుణాకటాక్షవీక్షాలబ్ధసరస
సాహితీధౌరేయ విద్వజ్జనవిధేయ గౌతమగోత్రపవిత్ర
నారయామాత్యపుత్ర సద్గుణసమాజ నాగరాజప్ర
ణీతం బైనశకుంతలాపరిణయం బనుమహా
ప్రబంధంబునందు సర్వంబును
తృతీయాశ్వాసము.

మంగళమ్.

శ్రీ శ్రీ శ్రీ.

Kendram
33979

PRINTED AT THE ANANDA PRESS, MADRAS.

శుద్ధపత్రిక.

ప్రథమాశ్వాసము.

పుట.	పంక్తి.	తప్పు.	ఒప్పు.
2	5	యాపద్మాక్షి	యోపద్మాక్షి
2	8	నంతర్వాణి	నంతర్వాణిఁ
3	6	సోపిన	చోపిన
4	1	నీవురచించిన	నీవురచియించెదు
4	7	మద్వంశావతార వర్ణనా పూర్వకంబుగ...సమర్పించితి	మద్వంశావతారంబభి వర్ణించెద
6	17	విభాంగుడు	విభాంగుఁడు
7	16	యాహ్వోయుఁడు	యాహ్వాయుఁడు
11	19	విశ్వనాథుడు	విశ్వనాథుఁడు
8	2	న్ఘనా	ఘ్ననా
,,	19	లీఁడె	లీడె
14	2	హీతోక్తి	హితోక్తి
16	18	జెండగఁ	జెండఁగఁ
,,	19	క్రేగంటి	క్రేఁగంటి
23	5	లేఁగన్మింటికిఁ	లేగన్మింటికిఁ
,,	22	బల్లెములఁ	బల్లెముల
24	11	కడిండి	కడింది
,,	12	నెలుగు	నెలుఁగు
,,	20	మవ్వఁపు	మవ్వపు
,,	28	న్వనోర్వింవి	న్వనోర్వనిం
25	9	బొడగాంచి	బొడఁగాంచి
,,	24	కేఁగె	కేగె
26	27	నేఁగుదెంచు	నేగుదెంచు
27	21	మెందుగాన	మెందుఁగాన
,,	25	మూగినతుమెదల	మూఁగినతుమ్మెదల
28	9	వెలదుల నెలత	వెలఁదుల నెలఁత

పుట.	పంక్తి.	తప్పు.	ఒప్పు.
28	18	ముంగుఱుల మెఱుంగు	ముంగురుల మెఱుంగు
,,	24	పడతుక	పడఁతుక
,,	28	బెళ్కుచూపులు	బెళ్కుఁజూపులు
29	1	తెఱవసోగ మెఱుంగుకుఱుల	తరుణిసోగ మెఱుంగుఁగురుల
,,	5	వెలది	వెలఁది
,,	25	హసించు	హసించుఁ
31	25	మీరిట	నీవిట
32	4	నందాక	నందాఁక
,,	6	డాతడూ	డాతఁడూ
,,	9	నాడేహర్మ్యఖం	నాఁడహర్మ్యఖం
,,	12	కేఁగుదెంచు	కేగుదెంచు
,,	28	వృత్తిదా	వృత్తిఁదా
34	21	బచరింప	పచరింప
35	24	చూడగన్	చూడఁగన్
36	2	బొడిసేయు	వొడిసేయు
,,	8	మెఱుంగుబోండ్లు	మెఱుంగుఁబోండ్లు
,,	26	నేఁగి	నేగి
,,	27	లో	లోఁ
37	15	చెక్కునాట్య	చెక్కులనాట్య
,,	16	నత్తమిల్ల	నత్తమిల్లఁ
38	6	విన్నదనము	విన్నఁదనము
,,	7	జెచ్చెర	జెచ్చెరఁ
,,	22	బ్రాకఁ	ఁబ్రాఁకఁ
,,	24	దన్నగల	దన్నఁగల
,,	26	తళ్కుచెక్కు	తళ్కుఁజెక్కు
39	10	వేల్పుప్రోయాలు	వేల్పుఁబ్రోయాలు
,,	12	కేఁగి	కేగి
41	27	నిర్వ్యంనఁచ	నిర్వ్యంచనఁ
42	3	తలపఁగ	తలఁపఁగ
,,	9	బడచెన్	బడఁచెన్

పుట.	పంక్తి.	తప్పు.	ఒప్పు.
43	11	ననుంగుచెలికత్తియ	ననుంగుఁజెలికత్తియ
,,	15	సైన్యములతో	సైన్యములతోఁ
44	24	పరిణయమునందు	పరిణయంబనుమహాప్రబంధంబునందు

ద్వితీయాశ్వాసము.

పుట.	పంక్తి.	తప్పు.	ఒప్పు.
46	13	తలప	తలఁప
47	23	నాడునాటికి	నాఁడునాటికి
,,	24	లేఁగాడుపు	లేగాడుపు
48	12	కలన	కలనఁ
,,	22	మీద	మీఁద
,,	23	కొలకుల	కొలఁకుల
,,	24	రజపుచొక్కపు	రజపుఁజొక్కపు
49	2	రపుపొన్న	రపుఁబొన్న
,,	4	విరితే	విరిఁదే
50	2	మూది	మూఁది
,,	3	గండుదుమ్మెద	గండుఁదుమ్మెద
,,	5	పొలతుక	పొలఁతుక
51	6	జేదిగిచి	జేఁదిగిచి
,,	27	కాకటి	కాఁకటి
52	14	నేఁగి	నేగి
,,	16	జిలుంగుపావడలు	జిలుంగుఁబావడలు
53	16	మీద	మీఁద
54	6	సానబట్టిన	సానఁబట్టిన
57	8	పాలక	చాలక
,,	23	గొర్త	గొత్తి
60	5	కలకి	కలికి
,,	7	నీఫ్సిత	నీప్సిత
61	12	గ్గిరిఁదరియురు	గ్గిరిదరియురు
69	26	చనవు	చనువు
71	12	ఫటిలీల	పటలీల

పుట.	పంక్తి.	తప్పు.
71	26	కళీకా
73	13	దట్టపుపుష్పరజము
74	16	యద్దపుచాయ
76	10	నఘ్నర
,,	24	యవసరమున
80	6	గదియఁబోయి
,,	12	గలడె
82	24	సుఖ్రక్రీవిపళునిఁ
86	19	ధఫాలార

తృతీయా[illegible]

పుట.	పంక్తి.	తప్పు.
88	20	క.
,,	25	చద్దుంబు
89	23	సేపువకు
90	3	[illegible]మస్కరించియె
94	5	నాతఁడీక్షిత
,,	9	నిమార్పులు
,,	27	మానికఁపు
95	4	గర్భకలితాఘని
,,	11	పూబోడరిండ్ల
96	11	తలిరాకుంబోడులు
98	1[illegible]	శేత
99	[illegible]	చాట్పు
100	14	విహరింపుచుండు
101	2	బటువ్రజముకురంబన
102	4	దర్భలమీద
103	2	బెట్టిజనియె
,,	27	జరింపుచుం
104	1	దీక్షిత
105	9	సరోజముఖితనద[illegible]న
,,	22	దీక్షితార్థ


PAID

END OF
TITLE